Vol. I
No. 3

27th February 1964
(Thursday)
8th Phalgun, 1885 S E

ANDHRA PRADESH
LEGISLATIVE ASSEMBLY DEBATES
OFFICIAL REPORT

CONTENTS

	PAGES.
Oral Answers to Questions	159
Announcement	
re Arrest of Sri T Nagi Reddy, M L A under Defence of India Rules, 1962	191
re The Decisions taken by the Business Advisory Committee at its meeting held on 26-2-64	191
Business of the House	192
Statement regarding certain allegations about grant of Abkari Contracts for the twin cities of Hyderabad and Secunderabad	193
Calling attention to a matter of urgent public importance	
re The Resolution of the Visakhapatnam Municipal Special Officer Regarding the land gifted to Visakha patnam Municipality	195
Business of the House	196
General Discussion on the Annual Financial Statement (Budget) for the year 1964—65	196-251

PRINTED BY DIRECTOR OF PRINTING, GOVERNMENT OF ANDHRA PRADESH AT GOVERNMENT TELUGU PRESS AMIRPET HYDERABAD-16

THE
ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY DEBATES
OFFICIAL REPORT

Thirtieth day of the Third Session of the Andhra Pradesh Legislative Assembly

ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY

Thursday, the 27th February 1964

The House met at Three of the Clock

(*Mr Speaker in the Chair*)

ORAL ANSWERS TO QUESTIONS

GOONDA ACTIVITIES OF SOME PEOPLE IN RAJUGUDEM VILLAGE

768—

*2459-T Q —*Sri V Visweswara Rao* (*Mylavaram*) — Will hon the Chief Minister be pleased to state

(*a*) whether the ryots of Rajugudem h/o Vavilla, Tiruvur taluk, Krishna district have submitted a petition to the hon Chief Minister on 2-10-1963 alleging some high-handed goonda activities of some of the Vavilla rich people ,

(*b*) if so the action taken thereon , and

(*c*) whether the Government are aware that these goonda activities have since been intensified and the crops of the Rajugudem villagers have been taken away on 4th and 5th November, 1963 ?

The Chief Minister (*Sri N Sanjeeva Reddy*) —

(*a*) Yes, Sir

(*b*) Necessary action has been taken by the concerned authorities

(*c*) No Sir, there has been no intensification and no incident was reported on 4th or 5th November, 1963

(శ్రీ ఎం పిచ్చయ్య (పాయకరావుపేట) — జనరల్‌గా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కార్మికులు వారికి సాంఘిక న్యాయంకోసం, ఆర్థిక హక్కులకోసం పోట్లాడేటప్పుడు భూస్వాములు సోషల్‌గా బహిష్కరణ చేయడం, దౌర్జన్యాలకు పాల్పడడం జనరల్ ఫీచరుగా మన రాష్ట్రములో జరుగుతున్నది అటువంటప్పుడు పోలీసులకు రిపోర్టు చేసినప్పుడు, ప్రభుత్వానికి రిపోర్టు చేసినప్పుడు గ్రామాలలో ఉన్న భూస్వాముల పక్షాన పోలీసులు వ్యవహరించడం జరుగుతున్నది తప్ప బీదవారికి రక్షణ లేదు అందుచేత పేదవారికి ఎలాంటి న్యాయాన్ని కలుగ జేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది ?

Sri N Sanjeeva Reddy — This is a specific question about a particular village He wants me to give the policy of the Government I do not think I am competent to do it now

LATHI-CHARGE IN PARVATHIPURAM VILLAGE

769—

*2231 Q —*Sri A Sarveswara Rao (Eluru)* — Will hon the Chief Minister be pleased to state

(*a*) whether it is a fact that the police lathi-charged and also threatened to open fire on public who were invited by the Deputy Registrar during the proceedings of registration of membership of the Land Mortgage Bank at Parvathipuram in the first week of September, 1963 ,

(*b*) whether the police were equipped with instruments of tear-gas operation ,

(*c*) whether any enquiry was demanded into the happenings, and

(*d*) if so, the action taken thereon ?

Sri N Sanjeeva Reddy —

(*a*) No, Sir,

(*b*) Yes, Sir,

(*c*) Yes, Sir,

(*d*) A judicial enquiry was not considered necessary

(శ్రీ ఎ సర్వేశ్వరరావు — మెంబర్ మిష్ ప్రొసీడింగ్సుని రికార్డు చేయడం అనేది సాధారణంగా బహుసిగ్ని కార్యక్రమం అటువంటప్పుడు పోలీసుల ప్రదర్శన, వారిచర్యలు ఎంతోమంచికి ఆందోళన కలిగించవలసిన అవసరం ఏమిటో తెలియడంలేదు కనీసం ఎన్‌క్వయిరీ చెయడం అవసరమని ఈనాటికైనా భావించడంలేదా ?

(శ్రీ ఎన్ సంజీవరెడ్డి — లేదు

(శ్రీ వి (శ్రీకృష్ణ (మంగళగిరి) — ప్రశ్నలో (c) భాగంలో "whether any enquiry was demanded into the happenings" అని ఉంది లాఠీచార్జి జరిగిందని కంప్లయింటు వచ్చినప్పుడు కనీసం విచారించకుండా "లేదని" సమాధానం ఎట్లా వచ్చింది ?

(శ్రీ ఎన్ సంజీవరెడ్డి — విచారించడం జరిగింది నేను పర్సనల్‌గా ఇంటర్ ఫియర్ అయినాను (శ్రీ పరశురాం నాయుడుగారుకూడా వచ్చి నాతో మాట్లాడినారు తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకోబడినాయి I think he is satisfied My friends may not know that information

(శ్రీ పి రాజగోపాలనాయుడు (తవనంపల్లె) — ఏమి చర్యలు తీసుకున్నారు ?

(శ్రీ ఎన్ సంజీవరెడ్డి — వారిపైన కేసులు విత్‌డ్రా చేయడం జరిగింది.

శ్రీ పి రాజగోపాలనాయుడు — అంతేకాని పోలీసులపైన యాక్షన్ను తీసుకోలేదా ?

శ్రీ ఎన్ సంజీవరెడ్డి — రాజీగా పోయింది వ్యవహారం అంతాకూడా

శ్రీ వి విశ్వేశ్వరరావు — అధ్యక్షా, మంత్రిగారు చెబుతూ పోలీసులారీ చార్జీ జరిగిందన్నారు కాని రాజీపడ్డాం అంటున్నారు లారీచార్జి జరగడానికి రాజీగా పోవడానికి సంబంధం ఏమిటి ? లారీచార్జీ జరగడానికి కారణాలు విచారించడం అవసరం కాదా ?

శ్రీ ఎన్ సంజీవరెడ్డి — విచారించాలంటే చాలా విచారించాలి ఆయన పోయి డిప్యూటీ రిజిస్ట్రారును, సబు రిజిస్ట్రారును తన్నివాడని ఉంది పోలీసు లారీ చార్జి చేశారంటే అక్కడ ఏదో జరిగినదికాబట్టే చేశారనిఉంది అవన్నీ కేసులు నడవాలంటే బాగుండదు Bad blood create అవుతుంది అఫీషియల్స్ని assault చేసినప్పుడని కానీయండని సర్ది తృప్తికరంగా ఉండేటట్లు రాజీ చేయడం జరిగింది

శ్రీ వి సత్యనారాయణ (పెనుగొండ) — రాజీ చేయబడినదని ముఖ్య మంత్రిగారు సెలవిస్తూ పరశురాం నాయుడుగారిమీద కేసు ఉపసంహరించబడిందన్నారు ఒకసైడు అయినది, రాజీలో రెండువైపులా కండిషన్సుంటాయి పోలీసులమీద కేసు పెట్టటానికి ప్రయత్నం జరిగింది ఆ చర్యలుకూడా ఉపసంహరించడం జరిగిందా ?

శ్రీ ఎన్ సంజీవరెడ్డి — అంతకంటె ఎక్కువ చెప్పలేను వచ్చినప్పుడు వారిని విడిని సర్దడం జరిగిందని చెప్పానుగాని డిటేల్సు clause by clause వ్రాసుకున్న కండిషన్సు లేవు హామీలు యిలాంటివి ఏమీ లేవు Unfortunate గా incident జరిగింది శ్రీ పరశురాం నాయుడుగారి కుమారుడు young man over-enthusiastic గా పోయి అఫీషియల్స్ను అసాల్టుచేసి ఉంటాడు దీనికి పెద్ద సీరియస్గా తీసుకోవడం ఎందుకని ఆరకంగా ఏదో సర్దడం జరిగిందిగాని వ్రాసుకొన్న అగ్రిమెంట్సు లేవు a, b, c అని క్లాజులు ఏమీలేవు

శ్రీ ఎస్ వేమయ్య (బుచ్చిరెడ్డిపాలెం) — అధ్యక్షా, రాజీ సూత్రధారులు ముఖ్యమంత్రిగారేనా ఇంకా ఎవరైనా ఉన్నారా ?

శ్రీ ఎన్ సంజీవరెడ్డి — ప్రజలండి

శ్రీ ఎ సర్వేశ్వరరావు — అందులో పరశురాం నాయుడుగారున్నారా మరో M L C గా రున్నారా అనే ప్రశ్నకాదు ఎం ఎల్ సి. గారినే

చంపక్తాం, నరుక్తాం అని దబాయించి పోలీస్ స్టేషన్‌కి వస్తే కాల్చేస్తాం అని చెప్పారంటే అంత హోదాగలవారే అటువంటి దుర్గతిపాలైనారంటే మామూలు వారిగతి యేమవుతుందనే విషయానికే ప్రాముఖ్యత యివ్వాలి యిక్కడ యినా వార్నింగు యిస్తారా ?

Sri N Sanjeeva Redddy — I have no information on Sir I have nothing more to add

(శ్రీ వి విశ్వేశ్వరరావు — అధ్యక్షా, ముఖ్యమంత్రిగారు గలవిస్తూ రాజీ జరిగిందనీ (శ్రీ పరశురాం నాయుడుగారు చెప్పడంవల్లనే జరిగిందనీ అన్నారు రాజీలో భాగమేనా (శ్రీ పరశురాం నాయుడుగారు కాంగ్రెసులో చేరడం ?

(No answer)

IMPLEMENTATION OF THE COMMUNAL G O

770—

*1361 Q —*Sri D Seethramaiah (Madanpalle)* — Will the hon Minister for Finance and Co-operation be pleased to state

(*a*) whether the communal G O is in operation at present, and

(*b*) if so, whether it is implemented in the office of the Director of Treasuries, during the year 1962–63 ?

[*The Minister for Planning and Panchayat Raj deputed the Minister for Finance and Co operation and answered the Question*]

The Minister for Planning and Panchayati Raj (Dr M Chenna Reddy) —

(*a*) The Communal G O is in operation in so far as the Special Rules and the General Rules provide for it,

(*b*) Yes, upto January 1963

ADMISSION OF STUDENTS TO B Sc, IN VIJAYAWADA COLLEGES

771—

*1350 Q —*Sri T V S Chalapati Rao (Vijayawada South)* —Will the hon Minister for Education be pleased to state

(*a*) how many students have applied for admission into the Ist Sc class in the various Colleges in Vijayawada Town, Collegewise,

1 in M P C Group

2 in M M P Group

3 in C B Z Group

(*b*) how many were admitted in each,

(*c*) how many were refused admission in each, and

(*d*) what is the reason for refusing admission ?

The Minister for Education (Sri P V G Raju) —a, b, c and d

	Group	*No applied*	*No admitted*	*No refused*	
(1)	(2)	(3)	(4)	(5)	(6)
S R R and C V R Government College Vijayawada	M P C M M P C B Z	112 25 71	48 24 36		Most of the Candidates who applied except those who did not turn up have been accommodated in the respective groups After the seats in Science groups were exhausted, some candidates who applied for Science groups joined Arts groups Practically there were no refusals for admission during current academic year
Andhra Loyola College Vijayawada	M P C M M P C B Z	180 70 170	120 57 120	60 13 50	Due to lack of Accommodation
Maria Stella College for Women, Vijayawada	M P C M M P C B Z	not offered in this College 3 80	 3 60	 Nil 20	 More seats are not available

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య (సత్తెనపల్లి) — లయోలా కాలేజీలో కమ్యూనల్ గా కొందరికి సీట్లు యివ్వడానికి వీలులేదని రిజెక్టు చేశారట నిజమేనా?

Sri P V G Raju — No, Sir I do not think so, Sir

(శ్రీ మైనేని లక్ష్మణస్వామి (కంకిపాడు) — సీట్లు యివ్వడానికి ప్రిన్సిపల్సు ఉన్నాయా లేక అథారిటీస్ యిష్టంవచ్చినట్లు చేయడమేనా ?

(శ్రీ పి. వి జి రాజు — రూల్సు ఉన్నవి

ADMISSION INTO B T OR B Ed, COLLEGES

772—

* 85 (842) Q —*Sri E Ayyapu Reddy (Midthur)* — Will the hon Minister for Education be pleased to state

(*a*) the number of applications received by all the B T or B Ed colleges in the State for admission for the academic year 1962–63,

(*b*) the number of applicants who could not secure admissions into the College, and

(*a*) whether there are proposals to start new B T Colleges ?

Sri P V G Raju —

(*a*) 4, 199
(*b*) 2, 984
(*c*) No, Sir
(*d*) No, Sir

(శ్రీ జె మల్లారెడ్డి (సుల్తానాబాదు) —అధ్యక్షా, B Ed College ని ఇంకొకటి స్థాపించాలని Regional Committee పక్షాన ఈమధ్య ఒక రిక్ మెండేషన్ వచ్చినదికదా అది ప్రభుత్వ పరిశీలనలో వుందా?

Sri P V G Raju —It is a different question If notice is given, I shall go into details

Sri Pitchayya —May I know how many colleges are allotted for the girl students

Sri P V G Raju —This question relates to B T Colleges There is one training college for women at Guntur That is the only information I have I have to enquire whether there are any more women's colleges There is one special training college for women

(శ్రీ వి సత్యనారాయణ —అధ్యక్షా, దరఖాస్తులు పెట్టినవారిలో 2 వేల మందికి పైగా పర్మిషన్ రాలేదని తెలుస్తున్నది Merit basis పైన select చేస్తున్నారా? లేక interview లో oral questions ని అడిగి select చేస్తున్నారా? oral questions అడిగి select చేయడములో చాల అన్యాయాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది అది నిజమా?

Mr Speaker —I think that practice has been given up

(శ్రీ జి బాపనయ్య (నిడుమోలు) —అధ్యక్షా కొత్త కాలేజీలు ఏమైన పెడతారా అనే దానికి సమాధానము రాలేదు

Sri P V G Raju —That is a separate question There is no proposal at the movement

SCALES OF PAY OF TEACHERS IN GOVT AND AIDED SANSKRIT COLLEGES

773—

* 557 Q —*Sri B Srinamurthy* (*Vijayanagaram*) — Will the hon. Minister for Education be pleased to state

what are the various scales of pay in respect of different categories of the staff in Government and Private Sanskrit Colleges in the State

Sri P V G Raju —

GOVERNMENT SANSKRIT COLLEGES

(*a*) M A, B O L, (Hons) B A, (Hons) B O L, (pass) (Principals)	Rs 180—375 (D A merged scales)
(*b*) Oriental Title Holders (S S L C) completed	
Senior Pandits	Rs 100-10-200 (Pre-revised scales)

* The question of sanctioning D A merged scale is under consideration

Junior Pandits Rs 140 250
(D A merged scales)

AIDED SANSKRIT COLLEGES

(*a*) M A, B O L (Hons) B A, (Hons) B O L, (Pass) Rs 130 10-250

(*b*) Oriental Title Holders Rs 85 5 125 10-175

(శ్రీ) వావిలాల గోపాలకృష్ణయ్య — అధ్యక్షా, Telugu Graduates ని విద్వాన్ చదివిన వారిని సమానముగా treat చేయడములేదు ఎందువల్ల ?

Sri P V G Raju — It is a different question There is difference in pay scale Hon Membe knows it Nothing new in it

(శ్రీ) వావిలాల గోపాలకృష్ణయ్య —వీరు ఇద్దరు సమానమని చెబుతున్నారు కాని ఇద్దరికి సమాన జీతాలు ఇవ్వడంలేదు ఇది ఏమైన ఆలోచిస్తారా ?

Sri P V G Raju — That is the e It is being examined The University also expressed their view in the matter We will have to reconsider the issue

(శ్రీ) ఎ సర్వేశ్వరరావు — అధ్యక్షా, వీటిల్లో anomalies వున్నట్లు ఫిర్యాదులు వచ్చినవా ? వస్తే చర్యతీసుకొన్నారా ?

Sri P V G Raju —Nothing is brought to our notice There is one Sanskrit College at Vizianagaram The others are private colleges

MILK POWDER

774—

* 1599 Q —*Sri P Rajagopal Naidu* —Will the hon Minister for Education be pleased to state

(*a*) whether milk powder is being distributed to the Elementary School Children in the State, and

(*b*) if not, the reasons therefor ?

Sri P V G Raju —

(*a*) Yes, Sir

(*b*) Does not arise

Sri P Rajagopal Naidu —How long will it be continued ?

Sri P V G Raju —So long as we are able to get the milk powder free from the CARE organisation The agreement is signed in Delhi We only take advantage of the arrangement between the Government of India and the CARE organisation in the United States

Sri P Rajagopal Naidu —We hear that the agreement has been extended May I request the hon Minister to tell us if it is extended and whether we get the same benefits

Sri P V G Raju — That is not in my purview That must be asked in Parliament I am stating the position as it is

(శ్రీ) ఎం రామగోపాలరెడ్డి (మైదారం) — అధ్యక్షా, ఒకసారి milk powder ని supply చేయడము మరొకసారి supply చేయకపోవడంవల్ల పిల్లల

ఆరోగ్యముపైన చాల effect వుంటున్నది అందుచ్చల్ల సప్లైచేసే వీలుంటే చేయాలి లేకపోతే చేయకూడదని మనవిచేస్తున్నాను

Sri P V G Raju —We are maintaining the supplies intact

(శ్రీ) వావిలాల గోపాలకృష్ణయ్య — అధ్యక్షా, పాలు పిల్లలకు supply చేయడానికిగాను పిల్లలనుంచి ఒక రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు ఒక రూపాయి వసూలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు వున్నవా ?

Sri P V G Raju —Sir, there is a bill which is being introduced with your permission It may not come in this Assembly session That bill deals with misuse of the CARE supply or supply by the UNICEF We are going to have a special legislation against those who misuse the supplies The bill is already sent to you and it is to be admitted in the next session After it is passed, any short-comings will be corrected

(శ్రీ) పి వెంకటాద్రినాయుడు (ఉదయగిరి) —Care organisation క్రింద పాలపొడి, కారన్‌మీల్ supply చేసేవారు కాని 2, 3 నెలలనుంచి పాలపొడి సప్లైచేసి, కారన్‌మీల్ సప్లై చేయడము లేదు ఎందువల్ల ?

Sri P V G Raju —Sometimes there may be short supply Each child is given 3 ounces of corn meal, two ounces of vegetable oil and one ounce of milk per day

(శ్రీ) ఎ సర్వేశ్వరరావు —అధ్యక్షా, స్కూలు పిల్లలకు milk powder నే ఇస్తున్నారా లేక milk గా తయారుచేసి ఇస్తున్నారా ? Milk గా తయారు చేయడానికయ్యే ఖర్చును ఎవరు భరిస్తున్నారనేది స్పష్టము చేయాలని కోరుతున్నాను

Sri P V G Raju —The powder is mixed in water and the milk is given to the child

(శ్రీ) జి సి వెంకన్న (ఉరవకొండ) — అధ్యక్షా, ఈ పాలపొడిని రోడ్డు ప్రక్కనవున్న గ్రామాలలోని స్కూల్సుకే సమితులు సప్లై చేస్తున్నవి Interior లో వున్న గ్రామాలకు ఇవ్వడము లేదు కాబట్టి అన్ని స్కూల్సుకు ఇవ్వడానికి ఆలోచన చేస్తారా ?

Sri P V G Raju —This year 8 lakhs are given In consultation with the Zilla Parishads and the D E Os, the matter is being decided If there is any interior village which has not got any supply, he may kindly bring it to my notice

(శ్రీ) ఎస్ వేమయ్య — అధ్యక్షా, Milk గా తయారుచేసి ఇస్తున్నట్లు చెప్పారు కాని powder నే ఇస్తున్నారు ఈ powder ని పిల్లలు టీచర్సు కలిసి బడి పైమును వృధాచేసి పుల్లలు తెచ్చి పాలను కాయడము జరుగుతున్నది గోపాలకృష్ణయ్యగారు చెప్పినట్లు కొంతమంది పిల్లలు ఒక రూపాయ ఇవ్వగలరు కొంతమంది ఇవ్వలేనివారుంటారు అందువల్ల చదువుకు భంగములేని విధముగాను, అందరి పిల్లలకు ఇచ్చేవిధముగాను ఏర్పాటు చేస్తారా ?

Sri P V G Raju — What hon Member says is that there is corruption in the distribution of milk If any child has to pay one

rupee, it is wrong If any specific case is brought to my notice I will ask the Anti-corruption Department to go into the matter It is distributed to deserving and poor students

Sri Vavilala Gopalakrishnayya — They are collecting Re 1 for incidental charges Whoever gives Re 1 will be given milk Whether the Government has instructed to collect Re 1 from each child?

Sri P V G Raju — Not from the student The Panchayat Samithi must provide the necessary money for preparing the meal in the school It is a joint programme between the CARE and the Panchayat Samithi This Panchayat Samithi should give some aid and assistance so that the school feeding programme may be going in the school The Panchayat Samithi or the elders in the village make some collection to meet the cost of firewood etc That is way I think each child is asked to pay Re 1 We have issued no instructions to collect To say that each student is compulsorily asked to pay Re 1 may not be correct

(శ్రీ వెంగళరావు (వెమూరు) — రూపాయి వసూలు చేస్తున్నారనేది కరక్షన్ కాదు Local bodies share కొంత Public contribution కొంత వుంది Public contribution క్రింద పాత్రసామాగ్రి కట్టెపుల్లలు తీసికొంటున్నారు కరక్షన్ కాదు, fraud చేయటంలేదు Government orders వున్నాయి

(శ్రీ వెంకటరెడ్డి — పిల్లల చదువు పాడౌతుంది కనుక వంటకు, పాలు, కట్టెలు తెవటానికి మనిషి కావాలి అందుకు రెండు రూపాయలు కావాలని, అందులో సగం వంచాయితీలు, సగం పబ్లిక్ కంట్రిబ్యూషన్ అని అన్నారు పబ్లిక్ కంట్రిబ్యూషన్ రాబోట పిల్లలవద్ద తీసికొంటున్నారు తప్ప అది లంచం కాదని మనవిచేస్తున్నాను

(శ్రీ జి సి వెంకన్న — జిల్లా పరిషత్తులు, పంచాయితీ సమితులు చేసుకోవాలన్నారు కేర్ ప్రోగ్రామ్‌కోసం వారు rules frame చేశారు ఇంటీరియర్ విలేజెస్‌ను ఇంక్లూడ్ చేయవద్దన్నారు rules లో అందువల్ల వారికి ఇవ్వకపోతే తగాదా వస్తున్నది, భేదాభిప్రాయాలు కలగటానికి అవకాశం వుంది అందువల్ల ఇంటీరియర్ స్కూల్స్‌ను కేర్ ప్రోగ్రామ్‌లో చేర్చటానికి ప్రయత్నిస్తారా?

Sri P V G Raju —I do not know about these rules If the hon Member gives me a copy of the rules, then I am prepared to accept the position To my knowledge, there is no such limitation

(శ్రీ అప్పలనాయుడు —పాలు తయారుచేయటానికి, ఉప్మా తయారుచేయటానికి చాలా time waste అవుతున్నది Teachers కూడా కొంత help చేయవలసివుంటుంది తల ఒక రూపాయి contribution ఇవ్వాలని నిర్ణయించారు అలాగాక వీటిని prepare చేసి ఇవ్వటానికి అదనంగా staff ను ఇస్తారా?

Sri P. V G Raju —There is no proposal for a separate fund to help cook this food at the village level Funds for running this programme have to be found by contribution at the local level, Sir

Sri P Anthony Reddy (Anantapur) —Sir, are the Government aware that there are no rules stating the CARE programme should be

implemented in the villages? The suggestion of the CARE scheme was to see that the villages are selected as far as possible on the road-side so that transport may be easy and everything be done quickly

Sri P V G Raju —Sir, it is only explaining the position to the other Members

(శ్రీ పి సుందరయ్య(గన్నవరం) — కాంగ్రెస్ వైపు నుండి సభ్యులు ప్రభుత్వం rules చేయకపోవటంవల్ల విద్యార్థులనుండి 0—8—0, 1—0—0 వసూలు చేస్తున్నారని, రోడ్డు ప్రక్కలవుండే గ్రామాలకేగాని దూరంగావుండే గ్రామాలకు పంపించటంలేదని చెప్పారు వీటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన అన్ని గ్రామాలకు పంపించే ఏర్పాట్లుచేస్తూ పంచాయితీలకు అధికారులకు కావలసిన ఏర్పాట్లు ఉచితంగా చేయాలని బాల బాలికలనుండి ఏమీ వసూలుచేయకూడదని స్పెషల్‌గా ఉత్తర్వులు పంపిస్తారా?

Sri P V G Raju —I agree with the Leader of Opposition, it is wrong to collect any money from the students, and I would take very serious notice if it is brought to my notice, Mr Vemayya has raised it first, the panchayat samithi or the local body alone should contribute to help the defraying of the additional cost necessary for the programme If any individual students are being affected in this matter, I shall certainly look into the matter, whether it is an act of corruption or whether it is a wrong practice, I would not go into it I personally think it is incorrect to take money from individual students for defraying the cost So far as interior and non-interior villages are concerned, if there are villages in the interior in any district, which are not being served by this particular programme, and as the programme is being decided in consultation with the local authority, *i e* Zilla Parishad, Panchayat Samithi, and so on, necessarily if the matter is brought to my attention, I shall forward the information to them, Sir

Sri Mohammed Kamaluddin Ahmed(Cherial) — The correct position is, the selection of villages is entirely left to the Panchayat samithi and it is decided by the Standing Committee As far as supply is concerned, there is some condition that the panchayat should contribute one anna and the panchayat samithi two annas In some villages where the material is not available, they are collecting, but the question is, in school hours one teacher and some students are given the entire job of cooking the tiffin, etc Now, is there any proposal before the Government to avoid that and appoint a permanent employee to cook and supply?

Sri P V G Raju —The cost of the programme would go up In this question everybody is giving an explanation except myself, and I am very grateful to the hon Members for discharging their duties adequately and so on I would like to point out that this is a voluntary programme Sir, and no provision is made for employing a permanent cook to cook food unless the cost of the selection of the cook is defrayed out of the expenses borne by the local authority for augmenting the scheme

(శ్రీ కె గురుస్వామిరెడ్డి —పాలపొడిని blackmarket లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రభుత్వానికి అనేకసార్లు చెప్పాము కనిగిరి బ్లాకులో పిల్లలకు

ఏమీసప్లయి చేయకుండా అమ్ముకొంటున్నారు CID లను పంపించి కాని, మరేవిధంగా నైనా పరిశీలన చేయించి ఏమైనా చర్యతీసికొంటారా?

Sri P V G Raju —I have already forwarded the Bill and the legislation is before the House After it is passed by the Assembly, I will be armed with the necessary legal force to take action if there is misuse of these funds

(శ్రీ విరల్ రెడ్డి —కేర్ ఆర్గనైజేషన్ వారు పాలపొడితో పాటు మొక్కజొన్న పొడికూడా ఇస్తున్నారు ఆపొడి ఎరుగులు పట్టి వుంటున్నది దానివల్ల ఆరోగ్యం చెడిపోతున్నది కనుక దీనిగురించి పరిశీలన చేస్తారా?

Sri P V G Raju —Not correct, Sir Most of the provisions are of very high quality

(శ్రీ పి గున్నయ్య —హరిజన వాడ్డింగులలోవున్న బాల బాలికలకు పాల పొడి, గోధుమపిండి, నూనె, వంటసామగ్రి ఇస్తారా?

(శ్రీ పి వి జి రాజు —హరిజనులకు పాలపొడి, నూనె, గోధుమపిండి ఇస్తున్నారు

(శ్రీ జి బాలనయ్య —బిల్లు ప్రవేశపెట్టేవరకూ కరప్షన్ అరికట్టటానికి వీలు లేదని మంత్రిగారు చెప్పారు ఇప్పుడువున్న యాక్టులవల్ల అరికట్టలేమా?

Sri P V G Raju —It is because we are insufficiently armed, Sir The Bill has been introduced in the House, I think I have already moved the House for permission in the last session, and because this is budget session we cannot take up legislation, otherwise, in the next session it will be passed, Sir

Deputy Inspectors of Schools

775—

*580 Q —*Sri P O Satyanarayana Raju (Kosigi)* — Will the hon Minister for Education be pleased to state

(*a*) Whether it is a fact that there are a large number of cases of Deputy Inspectors of Schools in the State whose services have not been regularised even though they have put in 7 years of service, and

(*b*) if so, the reasons therefor?

Sri P V G Raju —

(*a*) Yes, Sir

(*b*) The particulars called for by the Director of Public Instruction from the subordinate officers and the Zilla Parishad are awaited from some of them Soon after complete particulars are received the Director of Public Instruction will issue orders regularising their services

(శ్రీ వంకా సత్యనారాయణ —అధ్యక్షా, అవునని చెప్పారు మంత్రిగారు ఎంతమంది రెగ్యులరైజ్ కాని ఉద్యోగులు మన ప్రభుత్వము ముందు ఉన్నారో చెబుతారా?

Sri P V G Raju —They are calling for information Normally the practice is that a man is appointed temporarily, then the lower

body sends up schemes to us, then they ask confirmation of the servant and he is confirmed This is a continuous process, Sir Each Zilla Parishad will have a number of schemes If any specific question is put as to the number of such cases involved, I can make an enquiry and so on But when it is a general question whether it is a fact that there are a large number of cases I have said 'No' If any specific question for any specific district is put, I will make enquiries

Sri S Vemayya —Arising out of the answer given by the Hon Minister, may I know when the information was called for from the zilla parishads and how long it is pending, whether any reminders are issued and what is the present position?

Sri P V G Raju —Sir, it is a general one as it is a routine process, as to how many teachers are being employed and the number of Deputy School Inspectors The number of school inspectors has gone up and after the increase in the number of schools the case is continuous review from time to time regarding these posts Sir, I shall read out with your permission

As per the Special Rules for Andhra Educational Subordinate Service, recruitment to posts of School Assistants and Deputy Inspectors of II Grade schools provides as follows

"1 Direct recruitment except to the posts of Headmasters and Headmistresses

2 Promotion from among Junior Deputy Inspectors of Schools Demonstrators and Tutors, Pandits, Munshis, Grade II Hindustani teachers, etc

Appointment from among pandits and munshis and Hindustani teachers Grade I ——— from Assistant Lecturers in Oriental Colleges or recruitment by transfer from any other service,

Provided that not less than 50 percent of substantive vacancies of the Deputy Inspectors of Schools and School Assistants, Grade II shall be filled up or reserved to be filled up by direct recruitment"

This is the sort of rule in which it works

The number of posts that are there for each district would vary from time to time depending upon the increase in the workload of the department If any specific date is put, then I will make enquiries and see how many vacancies on such and such a date are available

(శ్రీ జె వెంగళరావు —ఉప్పుడు మినిష్టరు గారు డెప్యూటీ ఇనస్పెక్టర్సు ఆఫ్ స్కూల్స్ సర్వెసెస్ రెక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జిల్లా పరిషత్తులను అడిగాయన్నారు ఈ డెప్యూటీ ఇన్‌స్పెక్టర్సు ఆఫ్ స్కూల్స్‌కు జిల్లా పరిషత్తుల సంబంధము లేదని మినిష్టరు గారికి తెలుసా ? ఈ డెప్యూటీ ఇన్‌స్పెక్టర్సు ఆఫ్ స్కూల్సు డైరెక్టు కంట్రోలు డైరెక్టరు క్రింద డి ఇ ఓ క్రిందనే ఉన్నారనే విషయం మినిష్టరు గారికి తెలుసునా అని అడుగుతున్నాను

Sri P V G Raju —Sir I will read the answer and I crave their forgiveness if I am making a mistake "The particulars called for by the Director of Public Instruction from the subordinate officers and the Zilla Parishads are awaited from some of them" I have nothing more to add in the matter

శ్రీ టి ఆర్ కె శర్మ (కర్నూలు) —ఇక్కడి ప్రశ్న మాత్రం స్పెసిఫిక్‌గా 7 ఏండ్ల సర్వీసు ఉన్నటువంటి డెప్యూటీ ఇన్‌స్పెక్టర్లు ఎంతమంది రెగ్యులరైజు కాకుండా ఉన్నారనేది ఇప్పుడు మంత్రి గారు చెబుతూ ఏదో టీచర్లు అంటున్నారు ఇన్‌స్పెక్టర్లు అంటున్నారు జిల్లా పరిషత్తుల నుంచి gather చేసి ఈ రెగ్యులరైజేషను అనేటటువంటిది గవర్నమెంటు చేసేటటువంటిదికాదు కాబట్టి 7 ఏండ్ల సర్వీసు ఉండి కూడ రెగ్యులరైజు కానటువంటి వారు ఎంతమందిఉన్నారో స్టేటులో అటువంటివాళ్ల లిస్టు జిల్లాలవారీగా ఏమైనా ఉన్నదా ?

That is the specific question and in the answer read out by the hon Minister there is nothing to elucidate so far as this question is concerned

Shri P V G Raju —Sir, the tentative figures do not give a correct figure because the figure would vary from day to day About 180 posts have to be regularized for the whole State Sir, and that is at the time when I provided the answer In the meantime some posts would have been filled up or further vacancies would be there and so on

HEALTH INSURANCE SCHEME FOR GOVT EMPLOYEES

776—

*311 (3070) Q —*Shri G C Kondaiah* (*Nellore*) —Will the hon Minister for Health and Medical be pleased to state

(a) whether the Government have taken up the Health Insurance Scheme for Government employees,

(b) if so, the areas in which the scheme was implemented so far, and

(c) the categories of employees that come under the scheme ?

The Minister for Health and Medical (*Shri Y Sivaramaprasad*) —

(a) The answer is in the negative

(b) and (c) Does not arise

శ్రీ జి సి కొండయ్య —ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏవో స్కీము ఒకదానిని అమలు జరుపుతున్నట్లను, రాష్ట్ర ప్రభుత్వం దానిని అంగీకరించినట్లు పత్రికలలో వచ్చింది ఎంత వరకు నిజము

హెల్తు స్కీము అని, ఇన్సూరెన్సు స్కీము అని హెల్తు వర్కర్సుకు అంతా కూడా apply చేస్తున్నట్లును, దానిని ఆంధ్ర ప్రభుత్వం అంగీకరించినట్లును పత్రికలలో చదివాము అది ఏదైనా కన్సిడరేషన్‌లో ఉన్నదా ?

శ్రీ వై శివరామప్రసాద్ —హెల్తు ఇన్సూరెన్సు స్కీము ఇక్కడ అమలు పరచాలని ఆలోచన చేశామండి కాని దానికి సెంట్రల్ అసిస్టెన్సు ఏమి రావడంలేదు కనుక ఇంకా ఏదైనా atleast ముందు ట్విన్ సిటీస్‌లో పెట్టడానికి అది ఆలోచనలో ఉన్నదండి ఫైనలైజు కాలేదు అది కన్సిడరేషనులో ఉన్నది

SECURITY FROM THE NURSING STAFF

777—

*439 (4903) *Q —Sarvashri K Rajamallu and P Ranganatha Naidu* — Will the hon Minister for Health and Medical be pleased to state —

(a) whether it is a fact that a circular was issued recently to the heads of medical institutions under the Government to obtain a security

శ్రీ కె గోవిందరావు (అనకాపల్లి) — ఇప్పుడు దీనికి బాడీబోర్డు ఇచ్చినటువంటి grant ఎంతమాత్రము? అది తిరిగి వసూలు ఏమైనా అయిందా?

డా ఎం ఎన్ లక్ష్మీనరసయ్య — నేను చెప్పాను కదండి Share capital 775/- రూపాయలు, and working capital అది loan కానే, grants ఏమీలేదు దీంట్లో

శ్రీ ఎ సర్వేశ్వరరావు — ఆ ఏడువేల రూపాయలు 1960 సంవత్సరంలో అంటున్నారు 1960 సంవత్సరంలోనే అది మూతబడి పోయిందని తెలుస్తున్నది ఆ సొసైటీ మంచిచెడ్డలు గురించి Inspecting officers ఉంటారు ఆ తరువాత వీళ్ళు ఉంటారు ఆ epoits వాళ్ళు ఏమి వ్రాసి పంపించారు? ఆ reports చూచిన తరువాత ఎప్పుడు loan ఇచ్చారు? అది ఎప్పుడు మూత బడింది? ఆ వివరాలు ఇస్తారా?

డా ఎం ఎన్ లక్ష్మీనరసయ్య — అది 1960 సంవత్సరంలోనే మూత బడలేదండి It has functioned from May 1960 to July 1961, and stopped working from 1-8-51

శ్రీ కె గోవిందరావు — ఈ దంపుడు బియ్యం సంఘానికి అధ్యక్షులు ఎవరండి?

Sri M N Lakshminarasayya — One by name R Govindaswami Naidu

Mr Speaker —Number of members seem to be interested in Dumpudu Biyyam societies Nearly about seven or eight members are getting up one after another I do not know whether it is such an important question We all know how these 'dumpudu biyyam' societies are functioning (laughter) Everybody knows it Why put all these questions?

Sri P Rajagopal Naidu —Not that, Sir We are interested in this Sir

Mr Speaker —Just for getting some kind of subsidy, some kind of bogus societies are formed and then they get subsidy, they won't be working at all That is what is actually happening Even the Khadi Boards are seriously considering whether to stop giving these subsidies Am I right?

Sri M N Laxminarsiah —Partly right, Sir (Laughter)

Mr Speaker —The idea is good, but unfortunately people are like that Some unscrupulous people are taking advantage of these things So, I mean, it is high time that the Government seriously consider these things and stop these things

Sri N Sanjeeva Reddy —It is not the Government's responsibility It is the Khadi Board I am told, not very reliably, that they have taken a decision not to grant any further loans to these things and the ex-Chairman of the Board is here Perhaps, he will be knowing better these things I hope he has improved matters, and if he has, he could throw some light, and then it could be stopped with that.

Mr Speaker —I think it is better we don't get deeply into these things

Sri P Thimmareddy (*Vayalapadu*) —If you permit me ...

Mr Speaker.—Not now Some time I would call you to make a statement

(శ్రీ పి రాజగోపాలనాయుడు — అధ్యక్షా, మీరు చెప్పినదానిని బట్టి ఇప్పుడు loans ఇచ్చారు, subsidies ఇచ్చారు ఈ particular society లో కూడా అసలు loans collect చేసేదానికి ఈ మధ్యలో తిమ్మారెడ్డిగారు ఉండే టప్పుడు ఎవరినో Legal Advisers ను తీసుకొన్నారని వింటిమి అసలు ఈ loans అంతా collect చేసేదానికి, ఈ subsidies collect చేసేదానికి ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా?

Mr Speaker — I think this is a very small thing Big fish is involved (LAUGHTER) where some crores are involved Why seek all these things and put these questions? People in the name of handloom societies or something take loans to the tune of nearly Rs 50 lakhs or Rs 60 lakhs and I think Mr Thimma Reddy knows about it He has entrusted the matter to lawyers, they have issued notices but they are not in a position to collect anything There are several things Better we don't get into these things Please go to the next question

(శ్రీ తెన్నేటి విశ్వనాథం (మాడుగుల) — ఈ discussion, ఈ Questions, Answers అంతా చూస్తే అసలు hand pound rice కే వ్యతిరేక భావము ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నది ఏదో ఎవరో అప్పులు ఎగవేస్తే వాళ్ళమీద action తీసుకొని, ఇంకా విరివిగా genuine గా ఈ hand pound rice చేసే వాళ్ళకు ఇచ్చేదానికి ఆలోచిస్తారా గవర్నమెంటు అని అడుగుతున్నాను

Mr Speaker — Everybody says these are genuine societies functioning, but it is difficult to distinguish between genuine persons and bogus persons

డా ఎం ఎన్ లక్ష్మీనరసయ్య — విశ్వనాథంగారు మంచి వాళ్ళను organise చేసి ఏర్పాటు చేస్తే, నేను తప్పకుండా ఇస్తాను

(శ్రీ తెన్నేటి విశ్వనాథం — నాకు అప్పు ఎప్పు మనండి నేను తప్పకుండా ఇస్తాను అసలు ఆస్పత్రులలోనే మీరు ఇక్కడ ఇవ్వకుండా ఉన్నారు కదా!

Mr Speaker — When you come to that position we will see

Sri N Sanjeeva Reddy — The only difference will be, there may be less number of questions, but conditions are not good ఇది నిలపడమే మంచిదేమో అప్పుడే ఖాదీబోర్డువారు decision తీసుకొని ఉంటే, ప్రభుత్వము interfere కాదని మాత్రం చెప్పుతున్నాను వారు experience తరువాత తీసుకొన్నారు ఆ decision ఎక్కడో ఒకరిద్దరు

మంచివాళ్ళు ఉంటే ఉండవచ్చు, కాని కూటికి తొంభై పాళ్ళు ఇది చెడిపోతూ ఉంటే ఇది continue చేయడం మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయము ఖాదీబోర్డు, ప్రభుత్వము కూడా ఇది ఆలోచిస్తారని నేను అనుకొంటున్నాను ఇందులో చాలా భాగము పోతూ ఉన్నది దంపుడు అనేది లేకపోయినా, కొన్నట్లు, అమ్మినట్లు లెక్కలు ఉంటాయి దంపుడు ఉండదు, బియ్యము ఉండదు, ధాన్యముకూడా కొనలేదు, లెక్కలు మాత్రం మారినాయి కనుక చాలాచోట్ల ఇది నడవడంలేదని తెలిసిన తరువాత కూడా ఎక్కడనో ఒకచోట మంచివాళ్ళు ఉంటారని, భావించుకొంటే, అది చాలా పొరబాటు అని నేను వ్యక్తిగతంగా చెప్పుతున్నాను The future Government will also take a serious notice of it and also the Khadi Board will take a note of it

(శ్రీ పి తిమ్మారెడ్డి — అధ్యక్షా

(శ్రీ పి సుందరయ్య — అధ్యక్షా, వారు future Government లో Member గా చెప్పబోతున్నారా?

Mr Speaker — It is not that I want some information from him

(శ్రీ పి సుందరయ్య — Information కు కాదే, ఇప్పుడు Chief Minister గారు future Government కు advise ఇస్తున్నారు కనుక ఆయన లేచి future Government తరఫున మాట్లాడేటట్లు చెప్పడమేగాని ex-Chairman గా కాదేమో

(శ్రీ పి తిమ్మారెడ్డి — As Ex-chairman of the Khadi Board గానే మనవిచేస్తున్నాను

Mr Speaker — He is not voluntarily answering, only on our request

Sri Vavilala Gopalakrishnayya — On a point of order, Sir, ఏదైనా సమస్య వచ్చినట్లయితే, సభ్యులలో సంబంధం ఉన్నవారు జవాబు చెప్పడం అనేటటువంటిది గనుక allow చేసేటట్లయితే, వారు జవాబు చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు

Mr Speaker — It is not like that When I know I can get correct information—

Sri Vavilala Gopalakrishnayya — It is true but he is not in the position of Khadi Board or the Minister for Industries— How could he reply ? It is only information As an ordinary member, nobody can give a reply on behalf of the Government or conditions of the Government—

Mr Speaker — He is not giving a reply

Sri N Sanjeeva Reddy —No, Sir It is not a question of reply Supposing, Mr Vavilala Gopalakrishnayya knows something — local knowledge of Sathenapally taluk—I don't think, Sir, it is wrong to explain the position, if the Speaker permits him Supposing, something happens in Sathenapally and it is felt that Mr Vavilala Gopalakrishnayya knows much better than other members, the Hon Speaker could certainly permit him to reply and give the information

Mr Speaker —If the member himself gets up and without the permission of the Speaker and supplies informat on it is not irregular Now, Mr Vengal Rao and Mr Venkat Reddy and Samithi Presidents and Zilla Parishads Chairmen voluntarily gave information, it is not irregular Without the permission of the speaker, voluntarily the member gets up, without knowing what he is going to do, whether he is going to put a question or not, he supplies the information That is the end of it

Sri Vavilala Gopalakrishnayya —We have no objection, if you allow it it will be a precedent

Mr Speaker —It is not a question of creating precedent Without the permission of the Speaker, members get up and supply information Is it not happening? Did not Mr vengala Rao give information? With regard to the working of the Care Organisations, number of people were getting up and furnishing information

Sri Vavilala Gopalakrishnayya —Whenever we speak, we speak only with the permission of the Speaker

Mr Speaker—Members can only put questions and supplementaries Nobody can provide information on behalf of the Minister, but then—

Sri Vavilala Gopalakrishnayya —We are not for it

Mr Speaker —What I am saying is, what is actually happening in practice is, members on their own accord get up and provide information without putting a question (Sri Vavilala Gopalakrishnayya That is all right) Then, that means, without Speaker's permission, he can do it?

Sri Vavilala Gopalakrishnayya —No, we are not doing We are speaking every time only with your kind permission

Mr Speaker —It is not done That is exactly what I am saying Not once or twice, but number of times it has been happening So, let us not waste any more time Now, Mr Thimma Reddy

(శ్రీ పి తిమ్మారెడ్డి — అధ్యక్షా, ఈ ఖాదీ బోర్డుకు సంబంధించినటువంటి వాటిలో hand pound paddy గురించే కాకుండ, మిగతావి కూడా సరిగా జరగవు అనే ఉద్దేశంతో Khadi Commission notice కు ఇది తేవడం జరిగింది కాని అక్కడ All India Khadi Commission లో ఈ hand pounded rice ను మాత్రము popularise చేయాలని, దానిని బాగుచెయ్యాలని అంటున్నారు మరి ఈ Co-operative societies ను constitute చేసే దాంట్లో కూడా ఇలాంటి weaknesses కు, ఈ రకమైన మోసము చేసేదానికి అవకాశాలు ఉన్నాయి, కాకపోతె, బహుశః, త్వరలోనె ఖాదీబోర్డుకు సంబంధించిన ఒక report కూడా అసెంబ్లీకి submit చేయాలని ఆ details అన్నీకూడా తయారుచేయించి పెట్టాము ఇంతలోనె నేను రాజీనామా పెట్టడం జరిగింది. బహుశః వచ్చె మార్చి ఆఖరిలోపలనే ఒక report ఈ house కు submit చేస్తామని అనుకొంటున్నాను దాంట్లో వివరాలన్నీ ఉంటాయి

Mr Speaker —I think, Mr Thimma Reddy, you are participating in the general discussion on the budget During the course of your speech, you can explain all these things.

Sri P Thimma Reddy —Certainly

Mr Speaker —Did not Mr Anthony Reddy provide information for the question put by Mr Venkatch ?

Sri P Subbayya —Some members want to help the Government—

Mr Speaker —That is exactly what I am saying

Sri P Sanjeevayya —That is helping the Government

Mr Speaker —By helping the Government, he is also helping the Speaker

Sri P Sundaraiy —I have no objection when you called him to explain, but the practice—

Mr Speaker —No other member can give information on behalf of the Minister and no precedent can be created Strictly speaking during question hour, members are entled only to put questions That is the correct position There is no dispute or quarrel about it Mr Vavilala Gopalakrishnayya, I am only bringing to your notice what is actually happening

(శ్రీ) తెన్నేటి విశ్వనాధం —వారు ఇందాక ప్రశ్నరూపంలో information ఇచ్చారు

Mr Speaker — It is not so

(శ్రీ) తెన్నేటి విశ్వనాధం — అది నేను వినలేదు

Mr Speaker — It is all right if you don't hear

(శ్రీ) తెన్నేటి విశ్వనాధం — అది వినిపించలేదు ఈయన దగ్గరగా ఉన్నారు ఇది విన్నాను

Mr Speaker — He is also equally very near to you

(శ్రీ) తెన్నేటి విశ్వనాధం — అది నేను వినలేదు ఈ విషయమై ఇందులో ఇలా వ్రాసి ఉన్నది

This is what Lord Campion says "At one time, questions were allowed to be addressed to private members who are officially connected with the metropolitan board of directors, British museum or Royal Commission about the business of such bodies Now, however——"

Mr Speaker —Please pass it on to me I shall go through it I have no time

(శ్రీ) తెన్నేటి విశ్వనాథం —అది ప్రిసిడెంటు (precedent) క్రింద చేయకుండా వుంటే ఎరి

Mr Speaker —No question of precedent I am not creating any precedent

Establishment charges of the Industrial Development Corporation

780—

*1665 Q—*Sri P Rajagopal Naidu* —Will the hon. Minister for Industries be pleased to state

(*a*) when was the Industrial Development Corporation started,

(*b*) the amount spent on establishment etc upto 31-7-1963, and

(*c*) the cost of each meeting of the Board of Directors of this Corporation ?

Dr M N Lakshminarasiah —(*a*) The Corporation was registered on 16-12-1960 and is deemed to be functioning from that date,

(*b*) Rs 2, 05,812 65 n P

(*c*) The average cost of a meeting of the Board of Directors upto 31-7-1963 was Rs 1,97-64 n P

STARTING OF NEW INDUSTRIES BY THE INDUSTRIAL DEVELOPMENT CORPORATION

781—

*1666 *Q* — *Sri P Rajagopal Naidu* —Will the hon Minister for Industries be pleased to state

(*a*) whether the Industrial Development Corporation started any Large Scale Industry so far, and

(*b*) if not, the reasons therefor ?

Dr M N Lakshminarasiah —(*a, & (b)* —The Andhra Pradesh Industrial Development Corporation has obtained licences or approvals for establishing new undertakings for the manufacture of (1) Ballbearings (2) H T & L T Insulators (3) Glass Products and (4) Pig Iron Action for establishing these industries is in progress

శ్రీ పి రాజగోపాలనాయుడు — ఇప్పటికైనా ఏదైనా పరిశ్రమ స్థాపించారా ?

డా యమ్ యన్ లక్ష్మీనరసయ్య,— లేదు దానికి Collaboration, finance, కావాలి అది అంతా జరుగుతూ ఉన్నది

ANDHRA PRADESH INDUSTRIAL DEVELOPMENT CORPORATION

782—

*1250 Q —*Sarvasri Tenneti Viswanatham, K B Narasappa, A Sarveswara Rao, Vavilala Gopala Krishnaiah and P Rajagopala Naidu* —Will the hon Minister for Industries be pleased to state

(*a*) whether the term of office of S i P Basi Reddy as Chairman of the Industrial Development Corporation was terminated on 12th June or there about,

(*b*) if so, the reasons therefor,

(*c*) what was the date of his appointment as Chairman,

(*d*) whether any period was fixed as term of office while the appointment was made, and if not, what was the date on which his term of office was fixed,

(*e*) the present constitution of Andhra Pradesh Industrial Development Corporation,

(*f*) the number of officials and non-officials that are in the present Board, and

(g) whether the office of the Chairman carries any remuneration like that of the Chairman of Khadi and Village Industries Board, Electricity Board, Housing Board etc , and if so, the details thereof ?

(శ్రీ తెన్నేటి విశ్వనాధం — ఇది చాల పాతప్రశ్న ఇందుకు అసెంబ్లీ సమావేశంలో రావలసినది చాల ఆలస్యం అయిపోయింది

Sri N Sanjeeva Reddy — I had answered it once

(శ్రీ తెన్నేటి విశ్వనాధం — ఇలాంటిది వచ్చింది, answer చేశారు ఈ ప్రశ్నకుకూడ అప్పుడు కలిపి ఇవ్వవలసింది ఇంత ఆలస్యం ఎందుకు అయినది కేవలం సెక్రెటేరియట్‌లో ని information అడిగాము

Mr Speaker —If I remember correct, Mr Vishwanatha Reddy the other day spoke at length about this matter for nearly 10 or 15 minutes and I think the hon Chief Minister also gave a very lengthy reply explaining the entire position During the last session, I think, Mr Vishwanatha Reddy referred to this matter and I think particularly he spoke only about this matter and I think it was explained, if I remember correct

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య — చాలా ముఖ్యమయిన ప్రశ్నలకు కూడ వెంటనే సమాధానాలు రాకుండ ఉన్నవి ఇంత ఆలస్యంచేస్తే వేసినప్రశ్న యొక్క ప్రయోజనం ఉండదు అది తమరు protect చేయాల్సిన అవసరం ఉన్నది We heard the reply of the hon Chief Minister also

Mr Speaker —Similar question was already answered previously in a very detailed manner This question was admitted and now of course it is coming up once again Any how, members have been provided with information at an earlier stage It is not as though for the first time information is being provided

Sri P Rajagopal Naidu —We are not asking the answer, but what we ask is that

Mr Speaker —There is so much delay in giving answers We shall try to see that there is no delay

Sri Vavilala Gopalakrishnayya —Let the hon Minister anyway answer the question, Sir

Sri M N Lakshminarasiah —(*a*) and (*b*) The terms of office of Sri Basi Reddy as Chairman of Andhra Pradesh Industrial Development Corporation expired on 12-6-1963

(*c*) 12-12-1960, sir.

(*d*) No term of office was fixed at the time of Sri P Basi Reddy's appointment as Chairman of the Corporation Orders regarding fixation of term were issued on 5-6-1963

(*e*) The present constitution of the Board is as follows

NON-OFFICIALS

1 Sri A V Bhanoji Rao, M.L A. — Chairman

2. „ V. Ramakrishna, I. C. S. (Retd.)

3 Sri Maddi Sudarsanam
4 „ Raja Rama Deva Rao
5 „ Jaichand D Lohade

OFFICIALS

1 Sri V K Rao, I C S, Special Secretary to Government, Industries Department } Deputy Chairman
2 „ M A Abbasi I A S, Secretary to Government, Finance Department
3 „ B L Oates, I A S Director of Industries and Commerce, a d
4 „ G V Ramakrishna, I A S, Managing Director

(*f*) Officials — 4
Non-Officials – 5

(*g*) No, Sir

(శ్రీ ఎ సర్వేశ్వరరావు — ఇటువంటి Corporations లో ప్రభుత్వ పక్షానికి సభ్యత్వం కలుగజేస్తున్నారు అది నియమంగా పెట్టుకొని చేస్తున్నారా? లేక ఏదైనా idea, flash అయి చేస్తున్నారా ?

డా యమ్ యన్ లక్ష్మీనరసయ్య — నియమాలనుబట్టి చేస్తారు

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య — చైర్‌మన్‌కు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు సెక్రెటరీ ఏమిచేస్తున్నారు? ఆయన ఏ రెండింటికో, మూడింటికో ఉన్నారా ? దీని ఒక్కదానికే ఉన్నారా? అక్కడ progress గురించి చెబుతారా ?

డా యమ్ యన్ లక్ష్మీనరసయ్య — రెమ్యూనరేషన్ గురించి లేదు అని చెప్పాను సెక్రెటరీ ఉన్నట్లు లేదు మేనేజింగు డైరెక్టరు ఉన్నాడు

Licence for Ball Bearing Manufacture by Industrial Development Corporation

7\3—

*2317 Q — *Sri Tenneti Viswanatham* — Will the hon Minister for Industries be pleased to state

(*a*) what are the Industries for which the State Industrial Development Corporation has obtained licences,

(*b*) is the corporation contemplating to transfer one such licence namely for "Ball Roller Tapered and Journal Bearings Industry" to a private party, and

(*c*) if so, what is the name of the party and what are the considerations which have influenced the Government to make such a transfe ?

Sri M N Lakshminarsiah —

(*a*) The Industrial Development Corporation have obtained licences for setting up projects for the manufacture of H T & L T Insulators and glass products and letters of intent for the manufacture of Ball Bearings and 'Pig Iron'.

(*b*) and (*c*) No, Sir it is not being transferred to any private party The Corporation intends to promote a New Joint Stock Company to set up the project in collaboration with Indian parties

(శ్రీ తెన్నేటి విశ్వనాధం —ఏదైనా ఒక ప్రపోజల్ రావడం తిరస్కరించడం జరిగిందా? లేక అసలేరాలేదా?

డా యమ్ యన్ లక్ష్మీనరసయ్య —కొన్ని ప్రపోజల్సు వచ్చినవి అవి ఎక్కడనుంచి వచ్చినవో పేర్లు ఇక్కడ లేవు

(శ్రీ వి శ్రీకృష్ణ —ప్రభుత్వంవారు ప్రారంభించడానికి ఆలోచనలోఉన్న industrial units ఎన్నో చెబుతారా? The number of units that are going to be started on behalf of the Industrial Corporation

డా యమ్ యన్ లక్ష్మీనరసయ్య —ప్రతి కేటగరీకి ఒక్కటే యూనిట్

IMPLEMENTATION OF UNTOUCHABILITY ACT

784—

*785 (3058) Q— *Sarvasri P Mahendranath (Nagar Kurnool) and M Pichayya* — Will the hon Minister for Excise and Prohibition be pleased to state

the steps so far taken by the Andhra Pradesh Government to implement the provisons of the Untouchability Act ?

The Minister for Excise and Prohibition (Sri M R Appa Rao) —

Detailed instructions have been issued to all the Superintendients of Police in a circular dated 23-10-1959 to implement the provisions of the Act vigorously.

Progress of implementation of the Act is being watched by the State Government and the Government of India every quarter

Wide publicity has been given to the Untouchability (Offences) Act, 1955, by distributing copies of vernacular translation of the Act in all the districts of the State Besides measures like Harijan Day Celebrations, staging Dramas and Burra Kathas, etc have been adopted to give publicity to the provisions of the Act

(శ్రీ టి బాలకృష్ణయ్య (సత్యవీడు) —అధ్యక్ష మహాశయా! ఇటీవల చిత్తూరు జిల్లాలో untouchability Act క్రింద పోలీసువారు కేసు పెట్టారు అది ఇప్పటికి సుమారు రెండు వాయిదాలు అయినవి ఇంతవరకు ఆకేసు dispose కాలేదు ఆ విషయం గురించి ప్రభుత్వానికి మనవిచేసినట్లుగా చెప్పారు ప్రభుత్వం చర్య తీసుకున్నారా?

(శ్రీ యమ్ ఆర్ అప్పారావు —దానిని గురించి ఇక్కడ information లేదు ఆ information పంపితే action తీసుకొంటాము

(శ్రీ యమ్ పిచ్చయ్య —ఈ చట్టాన్ని ధిక్కరించే వారిమీద కేసులు పెట్టారా? వారిని ఏ విధంగా శిక్షించారు?

Sri M R Appa Rao —

1961

Number of cases put under the Untouchability Offences Act 1955	..	10
Number convicted		1
Number acquitted		3
Number compounded		3

1962

Number of cases put under the Untouchability Offences Act		4
Number convicted	..	1
Number acquitted		2
Number compounded		Nil

HARIJAN HOSTEL IN BELLEMPALLI

785—

*28 (2899) Q —*Sri Bhim Rao (Asifabad)* —Will the hon Minister for Excise and Prohibition be pleased to state,

(*a*) whether Government have any proposal to start one Harijan Hostel in Bellempalli, Adilabad Taluk, and

(*b*) if so, when?

Sri M R Appa Rao —

(*a*) No Sir

(*b*) Does not arise

(శ్రీ పి గున్నయ్య —అధ్యక్షా, హరిజన బాలికను ఎవరైన అగ్రజాతుల వారు పెళ్లి చేసుకొన్నప్పుడు అలాంటివారికి ఉద్యోగాలలో ప్రమోషన్ కాని, ప్రభుత్వంవారు ఐదుమతిగాని ఏదైనా ఇవ్వటానికి ఏర్పాటు ఉన్నదా? ఉంటే సెలవిస్తారా?

(శ్రీ ఎం ఆర్ అప్పారావు — లేదండి

STIPEND FOR BOARDERS OF SOCIAL WELFARE HOSTELS

786—

*2 0 (3562-A) Q —*Sri K Govinda Rao* —Will the hon. Minister for Excise & Prohibition be pleased to state

(*a*) how much stipend is given to each of the boarders in 'Social Welfare Hostels',

(*b*) how much is provided for each of the inmates of District Shelters, and

(*c*) how much for each of the inmates of children's Homes run by the Government?

Sri M R Appa Rao —

(*a*) Each boarder in the private hostels subsidised by the Social Welfare Department is paid at the rate of Rs 15/- p m for 10 months in a year

(*b*) An amount of Rs 1/- per inmate per day is provided towards maintenance charges including clothing and bedding

(*c*) An amount of Rs 25- p m is provided for each of the inmates in the children homes

(శ్రీ పి శ్యామసుందరరావు —అధ్యక్షా, విద్యార్థులకు ఇచ్చే స్టయిఫండ్ చాలా తక్కువ ఇస్తున్నారు ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నవి కనుక వారికిచ్చే స్టయిఫెండ్ పెంచవలసిందిగా అనేక సంవత్సరాలనుండి సూచనలు వస్తున్నవి ప్రభుత్వం, వారికిచ్చే స్టయిఫెండ్ పెంచటానికి ఆలోచించిందా?

(శ్రీ ఎం ఆర్ అప్పారావు —ఇదివరకు ఆలోచించింది ఎక్కువ చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉంది కాని ఆర్థిక ఇబ్బందులవల్ల, ఎమర్జెన్సీ వల్ల అది ఎక్కువ చేయలేక పోతున్నాము ఆది ఆలోచనలో ఉంది

(శ్రీ ఎస్ ఆర్ దాట్ల (అత్తిలి) —మంత్రిగారు ఆలోచించామన్నారు ఎంత ఎక్కువ ఇవ్వటం అవసరమని భావించారు?

(శ్రీ ఎం ఆర్ అప్పారావు —ఉన్నడబ్బును బట్టి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నది

(శ్రీ టి బాలకృష్ణయ్య —మంత్రిగారు సమాధానం చెబుతూ 18 రులు ఇస్తున్నామని అంటున్నారు ఎప్పటినుండి ఇస్తున్నారు?

(శ్రీ ఎం ఆర్ అప్పారావు —18 రులు ఇవ్వటంలేదు, 15 రులు ఇస్తున్నాము

(శ్రీ టి బాలకృష్ణయ్య —15 రులు చాలవని అనేక పర్యాయములు ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యులు, ఇతరులు తీసుకువచ్చారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆది తిరిగి పరిశీలించి, ఆ మొత్తం పెంచించటానికి యోచిస్తారా?

(శ్రీ ఎం ఆర్ అప్పారావు —ఇప్పుడు ఎమర్జెన్సీవల్ల, డబ్బు లేకపోవటం చేత ఆగింది

SCHOLARSHIPS FOR HARIJAN STUDENTS AND OTHER BACKWARD CLASSES

787—

*1493 Q — *Sarvasri K Ramachandra Reddy, (Ramannapet) M Veeraraghava Rao and P Subbaiah* —Will the hon Minister for Excise & Prohibition be pleased to state

(*a*) whether it is a fact that the Central Government have directed the State Government to discontinue the scholarships being given to the students of Harijan community and backward classes and sanction scholarships on the basis of the financial status of the students, and

(*b*) if so, whether the State Government have taken steps to implement the said directive during the current year?

Sri M R Appa Rao —

(*a*) No, Sir The instructions from the Government of India for the grant of Post-Matric Scholarships on the basis of economic criterion apply to fresh applicants belonging to otner Backward Classes only,

(*b*) Yes, Sir.

శ్రీ ఎం వీరరాఘవరావు (ప్రత్తిపాడు) —అధ్యక్షా, వెనుక ప్లాన్ మెంట్ సమావేశంలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు "అన్ని రాష్ట్రాలను ఆదేశించాము, కేవలం బ్యాక్‌వర్డ్ కమ్యూనిటీస్‌కు, షెడ్యూల్డ్ కేస్ట్స్‌కు—అనే భేదం లేకుండా విద్యార్థులయొక్క ఆర్థిక స్థోమతనుబట్టి యీ స్కాలర్‌షిప్స్, స్కూల్‌ఫీజు కన్‌సెషన్స్ ఇవ్వమని ఆదేశించాము, కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నారు అందులో ఆంధ్ర రాష్ట్రం పేరు లేదు" అని చెప్పారు కాని మంత్రిగారు కేంద్ర ప్రభుత్వం ఆదేశించలేదని చెబుతున్నారు, మంత్రిగారు పునఃపరిశీలన చేసి చెబుతారా?

Sri M R Appa Rao —Government of India scholarships—they are giving not on the basis of caste, but on economic criterion Government of Andhra Pradesh are still giving on the basis of caste It is under consideration

RECONSTITUTION OF STATE HOUSING BOARD

788—

* 1699 Q *Sri P Rajagopal Naidu* —Will the hon Minister for Municipal Administration be pleased to state

(*a*) whether the State Housing Board was reconstituted recently, and

(*b*) if so, the names of the members of the new Board ?

The Minister for Housing and Municipal Administration (Sri A Venkatramaiah) —

(*a*) The answer is in the affirmative

(*b*) 1 Joint Secretary to Government, Health, Housing and Municipal Administration Department — *Chairman*
2 Director of Municipal Administration
3 Chief Engineer (Buildings and Public Health)
4 Financial Adviser (H H & M A) — *Members*

(ఎ) అవునండి

(బి) ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ఆరోగ్య గృహావసతి మునిసిపల్ పరిపాలనాశాఖ చైర్‌మన్, సభ్యులు- మునిసిపల్ పరిపాలనాశాఖ డైరక్టర్, చీఫ్ ఇంజనీర్, ఆర్థిక సలహాదారుడు 1-7-63 నుండి

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —నాన్ అఫీషియల్స్ ఎవరూలేరా? కౌన్సిల్ నుండి ఇదివరకు ఒకరు ఉండేవారు ఇప్పుడు ఎవరూలేరా?

శ్రీ ఎ వెంకట్రామయ్య —ఈ బోర్డులో నాన్ అఫీషియల్స్ ఎవరూ లేరు

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —కారణం ఏమిటి?

శ్రీ ఎ వెంకట్రామయ్య —కారణం ఏమీలేదండి ప్రస్తుతం వారిని వేశాము తరువాత బోర్డును రి-కాన్‌స్టిట్యూట్ చేసే విషయం ఆలోచనలో ఉన్నది

(శ్రీ వి శ్రీకృష్ణ —అధ్యక్షా, ఇదివరకు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఆపద్ధతి తొలగించి ఒక్క అఫీషియల్స్‌నే వెయిటానికి కారణం ఏమిటి?

(శ్రీ ఎ వెంకట్రామయ్య —ఇంతలో నాన్ అఫీషియల్స్ తొలగించే కారణం లేదండి ప్రస్తుతం ఉన్నటువంటి బోర్డులో అఫీషియల్స్ ఉన్నారు నాన్ అఫీషియల్స్‌కూడ ఉండవచ్చును కాబట్టి బోర్డును రి-కాన్‌స్టిట్యూట్ చేయటం జరుగుతుంది

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —సెక్షన్ 4 ప్రకారంగా విత్ గా మెంబర్స్ నాన్ అఫీషియల్స్ ఉండాలి కాని ఇప్పుడు ఎందుకల్ల లేరు? లేకపోతే అది invalid అవుతుంది అది ప్రభుత్వం ఆలోచించారా?

మిస్టర్ స్పీకర్ —అది మేండేటరీ అంటారా? Whether it is mandatory?

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —అది మేండెటరి ఒక బిల్లుకూడ పెట్టారు దాంట్లో తగాదావచ్చి ఆ బిల్లు ఉపసంహరించుకోవటం జరిగింది We cannot forget that That is why it is mandatory

(శ్రీ ఎ వెంకట్రామయ్య —సెక్షన్ 4- మేండేటరీ అన్నగాట్లో మొదటి దాంట్లో ఉన్నటువంటి రూల్సులో ఉన్నటువంటిది — అఫీషియల్స్ ముగ్గురు, అదర్ మెంబర్స్ నాన్ అఫీషియల్స్ అని దానిలో ఉంది కాబట్టి ఇందులో అఫీషియల్స్ ముగ్గురు ఉన్నారు చైర్మన్ కూడ అఫీషియల్ అని చెప్పటానికి వీలులేదు చైర్మన్ అనేవారు అఫీషియల్‌లో ఉండవచ్చును, నాన్-అఫీషియల్‌లో ఉండవచ్చును అందువల్ల ప్రత్యేకించి ఇది రూల్సుకు ఏమీ విరుద్ధం కాదని చెబుతున్నాను

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —అధ్యక్షా, ఇది సీరియస్‌గా ఆలోచించాలని కోరుతున్నాను

Mr Speaker — Anyhow, if there is illegality, we can consider about it

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య — మంత్రి తయారుచేసినటువంటి శాసనం ప్రకారం వారు అమలు జరపకపోతే ఏమి అవుతుంది?

Shri N Sanjeeva Reddy —It is not illegal according to the legal opinion that is given to us The question of legality or illegality can be challenged only in a court of law It is not illegal according to the advice given to the Government by the Legal Department I do not know We accept the legal advice

వారు ఏదన్నా ఉంటే డిమాండ్ వచ్చినపుడు మాట్లాడవచ్చును

Mr Speaker —If it is illegal, bring to my notice I will see it is rectified

(శ్రీ వి. శ్రీకృష్ణ —మంత్రిగారు ఇంతకుముందు చెప్పిన సమాధానంలో నాన్ అఫీషియల్ మెంబర్స్‌లేని మాట వాస్తవమే వారిని వేసే విషయం ఆలోచిస్తామని చెప్పారు కాని, ఇప్పుడు ఉన్నవారినే నాన్ అఫీషియల్స్‌గా పరిగణించవచ్చునని చెబుతున్నారు

(శ్రీ ఎ వెంకట్రామయ్య —చైర్మన్ అఫీషియల్ ఉండవచ్చును, నాన్ అఫీషియల్ ఉండవచ్చును అని చెప్పానేగాని, దీనిలో నాన్ అఫీషియల్స్‌గురించి కాదండి నేను చెప్పింది

(శ్రీ ఎన్ సంజీవరెడ్డి —ఊరికే,-నాన్ అఫీషియల్స్‌ను దీనిలో add చేయటమేగాని దీనిలో రి—కాన్‌స్టిట్యూషన్ ఏమీ లేదండి అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్ ఉండవచ్చును

Wnen the Board is reconstituted, we consider the question of appointing non-officials

I would like to submit about its legality If the constitution of the Committee is illegal, it has to be challenged in a court of law Here we can take up only about the legality of any action of the Government under that Act I do not know because you stated here that we would examine the legality of the Act Normally, Sir, I beg to submit the legality of the Act could be gone into in a court of law, Sir

Mr Speaker —If it is patently illegal, they can certainly bring it to the notice of the Government

Sri N Sanjeeva Reddy —Most certainly Any member can bring it not only inside but outside the House Legally we have been advised and given the opinion that it is legal If they get better legal opinion, we shall certainly accept it

S P Rajagopala Naidu —Mr Gopalakrishnayya is not speaking about the legality of the Act, what he says is that in implementing the provisions of the Act, they are not trying to follow it

Mr Speaker —What Sri Gopalakrishnayya says is it is mandatory and since non-officials are not appointed, it is illegal We shall get it examined

IMPROVEMENT OF SLUM AREAS IN VISAKHAPATNAM

789—

*1826 Q—*S I P Gunnayya* —Will the hon Minister for Municipal Administration be pleased to state

(*a*) whether any scheme has been prepared by the Government for the improvement of slum areas in the Municipality of Visakhapatnam during 1962-63 or 1963-64,

(*b*) if so, the amount sanctioned and the number of houses to be constructed, and

(*c*) the particulars of the slum areas to be developed ?

S I A Venkatramayya —

(*a*) *and* (*c*) The Director of Municipal Administration has notified the following areas in Visakhapatnam Municipality under section 3 (1) of the Andhra Pradesh Slum Improvement (Acquisition of Land) Act, 1956 as 'Slum areas'

(1) Ganjipeta Slum area ;

(2) Pithani dibba Slum area ,

(3) Kobbarithota Slum area ,

(4) Sweepers' Colony Slum area ,

(5) Old Jalaripet Slum area ,

(6) Kotha Jalaripeta Slum area ,

(7) Sri Rangapuram Slum area ,

(*b*) *and* (*c*) In Ganjipeta area, the number of plots to be provided is 180 at a cost of Rs 2 079 lakhs The municipality has already been sanctioned a loan of Rs 1,03,950/- Details of the projects for developing the other areas will be worked out after the acquisition proceedings are completed

(ఎ) (సి) 1956 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి భూమి సేకరణ చట్టం 3 (1) విభాగం క్రింద మునిసిపల్ పరిపాలనా డైరెక్టర్ విశాఖ పట్నం మునిసిపాలిటీకి చెందిన యీ క్రింది ప్రాంతాలను మురికివాడలుగా ప్రకటించారు గంజివాడ పైతానిడిబ్బ, కొబ్బరితోట, స్వీపర్ల కాలనీ, పాతజాలరివాడ, క్రొత్తజాలరి వాడ, శ్రీరంగపురం

(బి) గంజివాడ ప్రాంతంలో 2 లక్షల 7 వేల 900 రూపాయల ఖర్చుతో 180 ప్లాట్స్ ఏర్పాటు చేయబడతాయి మునిసిపాలిటీకి ఒక లక్ష 3 వేల 950 రూపాయలు అప్పు మంజూరు చేయబడింది భూమి సేకరణ పూర్తి అయిన మీదట ఇతర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు వివరాలు ప్రత్యేకంగా తయారు చేయబడతాయి

శ్రీ పి గున్నయ్య —అధ్యక్షా, గంజివాడలో 2 లక్షల రూపాయలు మునిసిపాలిటీ ఖర్చు చేస్తున్నారన్నారు అవి ఎన్ని ఇండ్లు? ఒక్కొక్క ఇంటి ఖరీదు ఎంత? గంజివాడ మొత్తమంతా చేస్తున్నారా? లేక కొన్ని ఇళ్లే చేస్తున్నారా?

శ్రీ ఎ వెంకట్రామయ్య —గంజివాడలో ఇప్పుడు 180 ఇండ్లకు స్కీము శాంక్షన్ చేయబడింది ఒక్కొక్క ఇంటి కిమ్మతు 1400 రుపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రస్తుతం ఉన్న స్కీము ఇది

శ్రీ పి గున్నయ్య —తతిమ్మా వాడలలో ఎన్ని సంవత్సరాలలో పూర్తి చేయటానికి ఆలోచన ఉన్నది

శ్రీ ఎ వెంకట్రామయ్య —సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని ఆలోచనలో ఉంది

శ్రీ తెన్నేటి విశ్వనాధం —ఈ రెండులక్షల రూపాయలు ఇండ్లమీద పెట్టే డబ్బేనా? లేక కొంత సైట్‌కు కూడా ఇచ్చేది ఉందా? ఈ రెండు లక్షల 37 వేలలో సైట్ వేల్యూక్రింద ఇచ్చేది ఉన్నదా? లేక ఇండ్లకే ఖర్చు పెడుతున్నారా?

శ్రీ ఎ వెంకట్రామయ్య —ఇండ్ల క్రిందనే ఖర్చు పెడుతున్నారు

Houses Constructtd by the State Housing Board During 1962-63

790—

*1885 Q —*N Venkata Swamy (Paruchuru)* —Will the hon Minister for Municipal Administration be pleased to state

(*a*) the establishment charges incurred towards the officers staff of the State Housing Board for the year 1962-63, and

(*b*) the number of houses constructed and the capital expenditure spent during the year 1962-63?

Sri A Venkataramiah —

(*a*) Rs 6,35,400/-

(*b*) Seven hundred and fifty houses were constructed The capital expenditure incurred was Rs 78,88,500/-

(*a*) 6,35,400

(*b*) 750 యిండ్లు నిర్మించబడ్డాయి 78, 88, 500 పెట్టుబడి వ్యయం అయింది

(శ్రీ పి రాజగోపాలనాయుడు — ఇందులో గ్రామీణ ప్రాంతాలలో నిర్మించబడిన యిండ్లు ఎన్ని ?

(శ్రీ ఎ వెంకట్రామయ్య — గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినది కాదు Housing Board కు సంబంధించినటువంటి ప్రశ్న యిది

(శ్రీ పి రాజగోపాలనాయుడు — గ్రామీణ ప్రాంతాలకు వర్తించేటట్లుగా Housing Board rules modify చేస్తారా?

(శ్రీ ఎ వెంకట్రామయ్య — లేదు గ్రామీణ ప్రాంతాలకు వీలులేదు

(శ్రీ ఎన్ సంజీవరెడ్డి — Separate Societies ఉన్నాయి Co operative Societies, House Building societies, ఉన్నాయి

SLUM CLEARANCE IN THE TWIN CITIES

791—

*1044 Q —*Sri P Gunnayya*—Will the hon Minister for Municipal Administration be pleased to state

(*a*) whether the Government have prepared any schemes for Slum Clearance in the twin cities of Hyderabad and Secunderabad,

(*b*) if so, the estimated expenditure, and

(*c*) the number of houses to be constructed thereunder?

Sri A Venkataramiah :—

(*a*) The answer is in the affirmative

(*b*) Rs 53 242 lakhs

(*c*) 979 Tenements and 794 Plots

NUMBER OF THEFTS IN TEMPLES DURING 1962-63

792—

*873 Q —*Sri A Sarveswara Rao* —Will the hon. Minister for Religious and Charitable Endowments be pleased to state

(a) the number of thefts occurred in various temples in the State that have been brought to the notice of Government during 1962-63,

(b) the number of thefts occurred in the temple of Lord Venkateswara (of Seven Hills) Thirupati and in the temple of Sri Mallikarjunaswamy of Srisailam in 1962-63, and

(c) the number of cases in which prosecutions were launched and persons convicted?

The Minister for Religious and Charitable Endowments (Smt T N Sadalakshmi)

(a) Ninty

(b) Six

(c) 13 Cases and 6 persons

శ్రీ పి రాజగోపాలనాయుడు — ఇందులో involve అయిన amount ఎంత ?

Srimati T N Sadalakshmi — That is a separate question

శ్రీ జి జాపనయ్య — దొంగతనములు జరిగినాయి ఒక్కొక్క దొంగ ఎంతధనం ఎత్తుకు పోయినాడు వివరాలు ఏమైన పట్టుబడ్డాయా? వాళ్ళమీద కేసులు పట్టుబడ్డాయా ? కేసులు పెట్టబడితే ఆ మనుష్యులు ఎవరో తెలియిస్తారా ?

(No answer)

శ్రీ జి జాపనయ్య — నాప్రశ్నకు answer రాలేదు దొంగలు ఎవరు? వారి పేర్లు ఏమిటి ? వారిమీద కేసులు పెట్టబడ్డాయా ?

శ్రీమతి టి ఎన్ సదాలక్ష్మి — యావత్తు ఆంధ్రప్రదేశ్ పైన దొంగలింప బడిన కేసులు, ప్రతి ఒక్కటి కావాలంటే Separate question వేస్తే అన్నిటికి సమాధానం తెప్పించి పెడతాము

శ్రీ కె ఎల్ నరసింహారావు (ఎల్లందు) — తిరుపతి, శ్రీశైలంలో జరిగిన కేసులు ఆరు ఉన్నాయి మొత్తంలో దొంగలేనా ?

శ్రీమతి టి ఎన్ సదాలక్ష్మి — తిరుపతి, శ్రీశైలంలో జరిగిన కేసులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను తిరుపతిలో 5 దొంగతనాలు అయినాయి డబ్బు లెక్కపెట్టేటప్పుడు ఆరు పది రూపాయల నోట్లు దొంగలింప బడ్డాయి శ్రీ పి నారాయణ స్వామి convict అయినారు వారిని జైలుకు కూడ పంపించినాము బంగారం కరగబెట్టేటప్పుడు కూడ బంగారం దొంగలింప బడింది ఇందులో గోవిందస్వామి convict అయినారు వారిపైన కూడ శిక్ష విధించినాము 80 bags of cement విషయంలో — వారిపేరు సర్వేశ్వరరావు — వారు పట్టు బడ్డారు, శిక్ష పొందినారు మరి కొన్ని Bill accounts కొంత misappropriation జరిగింది వారిపేరు నీలపతిరావు — శిక్ష యిచ్చినాము Steel account లో కొంత పట్టుబడింది — వారి పేరు యివ్వలేదు సిమెంటులో దొంగలింపబడింది — Store keeper పైన ఈనేరం వేసినారు, వారి పేరు రాజారామ్ సింగ్, వారు కూడ పట్టుబడినారు, శిక్ష యివ్వబడింది శ్రీశైలంలో శిఖరేశ్వర స్వామి దగ్గర డబ్బుపెట్టే box దొంగలింపబడింది హారతియిచ్చే తపుకు దొంగిలింప బడింది Articles మాత్రం దొరికినాయి వారిపైన శిక్ష తీసుకో డానికి ప్రయత్నం జరుగుతోంది

శ్రీ వి సత్యనారాయణ — ఇన్ని దొంగతనాలు రాష్ట్రం మొత్తం మీద జరిగినాయి అంటున్నారు దొంగతనం చేసినవారిలో పురుషులు ఎంతమంది ? స్త్రీలు ఎంతమంది ?

(No answer)

(శ్రీ ఎ సర్వేశ్వరరావు — నైవరాష్ట్రంలో నెలాలు జైలులో శిక్షపొంది సర్వశ్రీ తెలుసు అటువంటివారు వారివారు ఆగారంగా అని చెప్పారు ఈ నేరానికి రెండు శిక్షలా అని అడుగుతున్నాను

(No answer)

ANNOUNCEMENTS

re ARREST OF SRI T NAGI REDDY, M L A, UNDER DEFENCE OF INDIA RULES, 1962

Mr Speaker —I have to announce to the House that Sri T Nagi Reddy, M L A was arrested at 9 30 A M on 26-2-1964 at Anantapur in Cr No 213/64 of Anantapur No 1 Town Police Station, under Rule 41(a) read with Rules 30(1) and 30(2)(a) of the Defence of India Rules 1962, and that he has been remanded to judicial custody for ten days upto 6 3-1964

re THE DECISIONS TAKEN BY THE BUSINESS ADVISORY COMMITTEE AT ITS MEETING HELD ON 26-2-64

Mr Speaker —I am to announce the decisions of the Business Advisory Committee held on 26th February, 1964 The Demands for Grants for the year 1964-65 will be taken up in the following orders

Demand No /Nos	Subject	Days allotted	Date/dates
XXV XXVII	Community Development Projects National Extension Service and Local Development works Other Miscellaneous Social and Developmental Organisations	Two days	3rd and 4th March, 1964
XX XXI XXII XXVIII XLV LIII	Agriculture Fisheries Animal Husbandry Forest Department Capital Outly on Schemes of Agricultural Improvement and Research Capital Outly on Forests	One day	5th March, 1964
XIII	Police	One day	6th March, 1964
XXIX XXX XXXI XXXII XLVIII XLIX L LI	Interest on Capital Outlay on Multipurpose River Schemes Irrigation Electricity Public works Capital Outlay on Multipurpose River Schemes Capital Outlay on Irrigation Capital Outlay on Electricity Schemes Capital Outlay on Public works	Three days	7th, 9th and 10th March, 1964.

XVIII	Medical	One day 11th March, 1964
XIV	Public Health	
XLIV	Capital Outlay on Improvement of Public Health	
I	Land Revenue	Two days 12th and 13th March, 1964
X	District Administration and Miscellaneous	
XLIII	Compensation to Zamindars	

HOLIDAYS 14th & 15th March, 1964

XVII	Education	Two days 16th and 17th March, 1964
XXVIII	Welfare of Scheduled Tribes, Castes and other Backward Classes	Two days 18th and 19th March, 1964
XXIV	Industries	Two days 20th and 21st March, 1964
XXVII	Capital Outlay on Industrial Development	

HOLIDAY (SUNDAY) 22nd March, 1964

XXVI	Labour and Employment	Two days 23rd and 24th March, 1964
VIII	State Legislature	Two days 25th and 26th March, 1964
IX	Heads of State, Ministers and Head-quarters staff	

BUSINESS OF THE HOUSE

(శ్రీ పి సుందరయ్య —అధ్యక్షా, నిన్న మీరు కొంతమందిని M L As ను arrest చేశారు అని సాయంకాలం వదలివేశారని information యిచ్చారు ఈ రోజు (శ్రీ నాగిరెడ్డిగారిని arrest చేశారు 10 రోజులు judicial remand అడిగారు ఈ discrimination ఎందుకు చేసినది ? గవర్నమెంటు కొత్త policy adopt చేశారా ? ఎందుకని M L As కు ఈ discrimination చూపించారు ? మీకు ఏమైన information ఉంటే చెప్పండి లేకుంటే I have to proceed on that basis

Mr Speaker —I have no information

Sri P Sundarayya —Yesterday, before the House you read out a long list of M L As

Mr Speaker —Whatever information I got, I was prepared to give it to the House

Sri P Sundarayya —Evidently it looks there is some discrimination as between M L As

Mr Speaker —It may be, it may not be but, whatever information I have received I have placed it before the House Except informing me about the fact of arrest, the sections under which they have been arrested and the period of judicial custody to which they have been remanded, I have not been informed of anything else, and I do not have any more information That is all.

Statement regarding certain allegations about grant of Abkari Contracts for the twin Cities of Hyderabad and Secundrabad

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —తమకు యిదివరకు papers placing on the Table విషయంలో నేను ఒక privilege motion పంపించాను అది ఈ Assembly లో raise చేయమని చెప్పారు అదినేను తమముందు raise చేస్తున్నాను ఆ కాగితాలన్నీ తమ దగ్గర ఉన్నాయా

Mr Speaker —I will give you some opportunity I will get it included in the Agenda I will give you also sufficient intimation

Sri Vavilala Gopala Krishnayya —I am being already informed

Mr Speaker —I will fix a date and on that date I will have it included in the agenda You can raise that point

†STATEMENT REGARDING CERTAIN ALLEGATIONS ABOUT GRANT OF ABKARI CONTRACTS FOR THE TWIN CITIES OF HYDERABAD AND SECUNDERABAD

(*Mr Deputy Speaker in the Chair*)

The Minister for Excise (*Sri M R Appa Rao*) —Sir, I rise to read the following statement regarding certain allegations in the matter of grant of Abkari contracts for the twin cities of Hyderabad and Secunderabad for 1961-62 As the House is aware the matter was brought here through L A question No 1932 by hon Sri K Rajamallu The information sought for in the question was as follows

(i) Whether the contract for all the shops of Hyderabad and Secunderabad was granted to an unregistered and unduly formed company by name "Katam Raju and Company" for Rs 49,20,600/- ,

(ii) Whether the agreement was signed by 17 persons, of whom, more than six were defaulters of huge amounts of exise dues and some of them were the defaulters' relatives, and

(iii) Whether the Government had withdrawn their previous orders to the effect that defaulters would not be given excise contracts and what precautions are generally taken to ascertain the solvency of the bidders

2 I had answered the question in the House on 22-7-1963 I had replied that the contract was not given to Katamraju & Company but was let out to 17 individuals who were jointly and severally responsible for running the contract, that only two of the 17 persons had owed huge excise arrears that the Government had not withdrawn the discretionery power of the auctioning authorities to reject the bids of debtors to the Government, that the Government were not aware that some of the 17 contractors were relatives of defaulters and that the existing rules already provided for adequate safeguards for Government monies

3 During the course of the Supplementaries, some members had mentioned that the auctions were announced suddenly and that people outside had no knowledge of the auctions You had, Sir, observed

† Further information in reply to L.A.Q No. 1932 originally answered on 22-7-63.

that there seemed to be shady dealings in the matter I have caused enquiries to be made by the Excise Commissioner and the enquiries have revealed that during the auctions for the abkari year 1961–62, the major Excise contractors colluded to bring down the rentals of sendhi groups of the twin cities of Hyderabad and Secunderabad For this purpose, they brought some elders from Mysore State to help them in forming an Association and some contractors who were not willing to join the Association were forced to join it An attempt was made to auction the shops individually and the bids obtained worked out to only Rs 3,05,075/-p m as against the rentals of Rs 3,84,828–60 N p for 1960-61 Therefore, the bids could not be finalised

4 The situation had so developed that there was no other way except to agree to the formation of the group of Hyderabad shops and to auction them in one lot The Association then found that it was impossible to get the contracts on a lower bid, and therefore they had submitted a petition for the lease of the group at a nominal increase which was promptly and rightly refused After due consideration, it was decided that the request of the contractors would be considered if they offered Rs 4, 10, 000/- per month When the Association agreed to offer this bid, it was announced that the shops would be auctioned in one group Bids were invited by putting the group to auction, but there was no bid higher than the one offered by the Association *i e* Rs 4,10,000/- so the offer of the Association was accepted Thus, the attempts of the Association to lower the revenue of the Government were defeated

5 The allegation that people outside were not aware of the auction and that the decision to auction the shops had been announced suddenly is not correct because only the bidders within the auction hall could be aware of the proceedings and not those outside As a matter of fact, all the people who were likely to bid were inside the hall Besides, when the individual shops were put to auction, it was announced that if proper bids were not obtained in individual auction the group would be clubbed together Further, before inviting the bids, it was annouced again that the group of shops would be auctioned in one lot At every stage, adequate time was given for bidders to make up their minds Thus, there was no hasty action nor sudden decision in the matter The Governmsnt are satisfied that the officers who conducted the sales discharged their duties creditably and correctly to safeguuard Government revenues

6 This would show that the auctions were fair and that there are no reasons to suspect any shady dealings

(శ్రీ ఎమ్ ఆర్ దాట్ల — మంత్రిగారి statement చాలా lengthy గా వున్నది దాని కాపీలు సభ్యులకు అంద జేస్తారా ?

Mr Deputy Speaker —Would you prepare copies of this and supply to the members (Pause) You have no objection?

Sri M. R. Appa Rao.— Yes.

CALLING ATTENTION TO A MATTER OF URGENT PUBLIC IMPORTANCE

re THE RESOLUTION OF THE VISAKHAPATNAM MUNICIPAL SPECIAL OFFICER REGARDING THE LAND GIFTED TO VISAKHAPATNAM MUNICIPALITY

(శ్రీ తెన్నేటి విశ్వనాధం —అధ్యక్షా విశాఖపట్నంలోని సూర్యాబాగ్‌లో కొంత భూమి layout చేసివున్నారు Layout sanction అయిపోయింది అందులో భూమి అమ్మకంకూడా అయిపోయింది ఇల్లు కట్టుకున్నారు అందులో ఒకపైటు దగ్గరదగ్గరగా 8,980 చదరపు అడుగుల స్థలం ఒకటున్నది ఆస్థలం పూర్తిగా layout వేసినతర్వాత, ఆ gift deed లో 'for the construction of a reading-room and recreation club' అనివ్రాశారు Separate గా అది sanction అయి వున్నది అటువంటి దానిని అక్కడి స్పెషల్ ఆఫీసర్ గారు 1963 లో డిస్ట్రిక్టు కాంగ్రెసు కమిటీకి లీజుకు వ్రాసియిచ్చేశారు Gift deed లో వారు స్పష్టంగా 'for the construction of a reading-room and recreation club 'అని చెబుతున్నారుకాని, కాంగ్రెసు కమిటీకి యిచ్చేశారు ఆయనపై నాకేమీ complaint లేదు ఆయన చిన్నవాడు Political pressureవుంటే వుంటుంది ఆయన మేనమామ కూడా లోకల్ కాంగ్రెస్ యం యల్ ఏ, ఆకారణంచేత ఆయన యిచ్చివుంటాడు అయితే, యిది gift deed యొక్క ఉద్దేశానికే వ్యతిరేకంగా జరిగింది దీనిని కేనిసల్ చేయవలసించనే వుద్దేశముతో నేను క్రిందటి సెషన్‌లో ఒక పార్టునోటీసు కొచ్చెన్‌గావేస్తే, దానికి సైములేదంటే, ఆతర్వాత కాల్ అటెన్షన్ మోషన్ యివ్వడం, అది ఆలస్యం అయిపోయి యిప్పుడిలావచ్చినది ఎక్కడయినా gift deed యొక్క వుద్దేశానికి వ్యతిరేకంగా జరిగితే దీనిని కేన్సిల్ చేయడానికి గవర్నమెంటుకు పవర్ వున్నది ఇటువంటి అక్రమం ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకునస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేనీ Call attention motion యిచ్చాను

(శ్రీ ఎ వెంకట్రామయ్య — అధ్యక్షా, గౌరవసభ్యులు చెప్పినదానిలో ముఖ్యంగా political influence ఏమైనాచెశారేమో అనే భావనకేమీ ఆస్కారం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకున్న information ప్రకారం, విశాఖపట్నం మునిసిపాలిటీ సూర్యాబాగ్ ఏరియాలో సుమారు 8,980 చ. అ. విస్తీర్ణంగల స్థలం reading room and recreation club కొరకు మునిసిపాలిటీ జేరంచేసినది 26-6-63 న జిల్లా కాంగ్రెసు కమిటీవారు ఆ స్థలమును కార్యాలయంకట్టుటకై యివ్వవలసిందిగా కమిషనర్ గారిని కోరారు అప్పుడు పదవిలో వున్న స్పెషల్ ఆఫీసర్ గారు జులై 1963న ఈ స్థలం 9½ సంవత్సరాలకు 500 రూపాయలకు యిచ్చుటకు విశాఖపట్నం మునిసిపల్ కమిషనర్ దిగుపల్లి జుబిదయ్య సాహెబుగారి సమ్మతిపై వ్రాసివున్నారు ఈ ప్రతిపాదన యింతవరకు ప్రభుత్వంయొక్క ఆమోదానికై రాలేదు ప్రభుత్వానికి వచ్చినప్పుడు అప్పుడు సమగ్రంగా పరిశీలించవచ్చును.

BUSINESS OF THE HOUSE

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య — అధ్యక్షా మాకు అజెండా స్లైప్ చేబిల్ యిచ్చారు క్రిందటి తడవే—the annual Statement of Andhra Pradesh Electricity Board, Andhra Pradesh Road Transport Corporation, Khadi and Village Industries Board, Financial Corporation, Industrial Corporation, Small scale Industries Corporation, Public Service Commission వీటిపై Statutary discussions కు అడిగాము దానిని ఈ మీటింగ్‌కు వేశారు నేను స్పీకర్ గారికి కూడా చెప్పాను

Mr Deputy Speaker —I am informed that the hon Speaker is going to arrange some agenda for it They will announce it later on That is taken note of

Sri Vavilala Gopalakrishnaiah — Thank you

GENERAL DISCUSSION ON THE ANNUAL FINANCIAL STATEMENT (BUDGET) FOR THE YEAR 1964 65

(శ్రీ సి బాలిరెడ్డి (పులివెందుల) —అధ్యక్షా, దేశానికి ముఖ్యముగా పునాది అయినది గ్రామం గ్రామాలలోవున్న వ్యవసాయంగానికి పవిధంగా సౌకర్యాలు చేయాలి, వారిభూమికి కావలసిన ఎరువులు నీరు—ఇటువంటివన్నీ పవిధంగా సప్లయిచేయాలి అనేవి, ఆహారధాన్యాలు, ఇతరత్రా పరిశ్రమలకు కావలసిన ముడిపదార్థాలు సేకరించడానికి పవిధంగా డబ్బు సమకూర్చాలి—ఇటువంటివన్నీ కూడ గ్రామ ఆర్థిక వ్యవస్థపైన ఆధారపడివుంటాయి కాబట్టి వాటినిబట్టి బడ్జటు తయారుచేయాలని నా మనవి ఈ బడ్జటులో అన్నీ బాగావున్నాయనిగాని, బాగాలేవనిగాని చెప్పడానికి వీలులేకుండా వున్నది మా సిద్ధాంతంప్రకారం బాగా వున్నవి బాగావున్నాయని, లేనివి బాగాలేవని చెప్పడానికి వెనుకాడటం లేదు అత్యవసరపరిస్థితి వచ్చిందని, ఇతర దేశాలనుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నామని, ఇందుకు చాలడబ్బు ఖర్చు అయిపోతుందని, ఇంతకుముందు ఇక్కడ చాలమంది మాట్లాడడమే గాకుండా దేశంలోనే పెద్ద ఆందోళనకూడ వుంది ఈనాడు వ్యవసాయం, వ్యవసాయం అంటూ ప్రణాళికలు వేసుకొని, కోట్లకొలది డబ్బు ఖర్చుపెడుతూకూడ యీనాడు ఆహార పదార్థాలలో కొరత వుందంటే ప్రణాళికలు విఫలమైనాయని మేము చెప్పడమే కాదు. పెద్దలంతాకూడ వ్యవసాయరంగంలో ప్రణాళికలు విఫలమైనాయని చెబుతున్నారు భూమి పల్లెలలో వున్నది భూమికి కావలసిన ఎరువులు యివ్వాలని చెప్పాము కొత్తగూడెంలో ఎరువులఫ్యాక్టరీ పెడుతున్నాము అంటున్నారు అది సరిగా పనిచేయలేదని బడ్జటులోనే చెప్పారు ఇప్పటి నుంచైనా ప్రత్యేకంగా ప్రయత్నంచేసి, కావలసివుంటే యింకా డబ్బు ఖర్చుచేసి కావలసిన ఎరువులు సప్లయిచేయాలని విన్నవించుకుంటున్నాను ఎరువులైన తరువాత విత్తనాలు ఈ సంగతి నిన్ననే చెప్పాము భూమికి కావలసిన నీటికోసం పెద్దప్రాజెక్టులు కట్టుతున్నారు వాటిపల్ల కొన్నిప్రాంతాలలో నీరు ప్రవహిస్తుంది. కొన్ని మామప్రాంతాలున్నాయి. వర్షాధారంవల్లనే పంటలు

పండించుకోవలసివుంటుంది కొన్ని చోట్ల బావులు త్రవ్వించుకోవాలి బావులలో పాతాళంలోవున్న నీటిని పైకితెవలసిన అవసరం వున్నది రాయలసీమలో చాలాభాగం బావులద్వారానే పండించుకుంటున్నాము బావులలో 40-50 అడుగుల లోతునుంచి నీరుతోడవలసిన అవసరంవున్నది పాతకాలంనుంచి కపిలతో కష్టపడి నీరుతోడుకొని వ్యవసాయం చేస్తున్నాము సంవత్సరానికి రెండుమూడునాళ్లుకంటె వర్షంపడని ప్రదేశాలున్నాయి రాయలసీమలో 21 అంగుళముల వర్షం మాత్రమే సంవత్సరానికి పడుతుంది అటువంటిచోట్ల బావులక్రిందనే కొద్దో, గొప్పో పండిస్తున్నాము ఇన్ని ప్రణాళికలువేసి 186 కోట్లు, 66 కోట్లు, ఇన్నూరుకోట్ల రూపాయలు ఖర్చు మనరాష్ట్రంలో చేస్తున్నాము పూర్వం కపిలతోలేవాళ్లము ఇప్పుడు ఆయిల్ ఇంజనులు ఎచ్చాయి ఇప్పుడు గాలను పదిహేనచాలుండే ఆయిలుఖరీదు నాలుగున్నర, అయిదు రూపాయలు అమ్ముతోంది ఆయిలు ఖరీదు ఎక్కువ అవుతోంది లాభం అంతగా వుండుటలేదు, రైతులపైన పన్నులు వేస్తున్నాము రైతు కర్పుతో యిచ్చిన పన్ను సద్వినియోగంచేసి, ఇంకా ఎక్కువ పండించటానికి అవకాశాలు కలిగించుటలేదు ఆయిలుపైన, కిర్సనాయిలుపైన పన్నువేశారు ఆయిల్ ఇంజనులనుపయోగించి ఎక్కువపండిద్దామంటే గ్యాలను 15అణాలుండేది 5రూపాయలైంది ఇది రైతులకు చాల భారంగావుంది విద్యుచ్ఛక్తి కావాలని యివ్వడేకాదు, చాలాకాలంనుంచి కోరుచున్నారు బావులద్వారా పండించే ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయించాలని చాలకాలంనుంచి ఆందోళన చేస్తున్నాము ఇంకా చెప్పుకోడానికి విచారమేకాదు సిగ్గుగాకూడవుంటోంది మాప్రాంతంలోవిద్యుచ్ఛక్తిచాలతక్కువగా వుంటోంది దీనికి కారణమెవరో తెలియదు, బడ్జెటులో—యిన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుచేస్తున్నారో తెలియిదు ఇంబాలెన్సువుంది ఇంత అన్యాయం చేస్తున్నప్పటికీకూడ రైతాంగం ఓర్చుకొని పన్నులు చెల్లిస్తున్నారు పంటలు పండిస్తున్నారు ఇప్పుడైనా బావులనుంచి నీరుతీసి పంటలు పండించేవారికి విద్యుచ్ఛక్తి సప్లయిచేయాలని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సప్లయి చేయాలని విన్నవిస్తున్నాను విదేశీమారకం చాల తక్కువగా వుందని, విదేశీ మారక ద్రవ్యం కోసం ఎన్నెన్నో వస్తువులు విదేశాలకు పంపడానికి ప్రణాళికలు ఏర్పాటు చేశారు చక్కెరకూడ యిక్కడ తినకుండా విదేశాలకు పంపితే విదేశీమారకద్రవ్యం వచ్చే వీలుందని, కావలసిన పరికరాలు తెప్పించుకొని, రక్షణకు, పరిశ్రమలకు తగు ఏర్పాట్లు చేసుకోడానికి వీలుందని ప్రణాళికలు వేసుకున్నాము చక్కెర పంపుతున్నాము, మంచిదే ద్రాక్ష, చీనీపండ్లు, అరటి విద్యుచ్ఛక్తి లేకపోయినా ఆయిల్ ఇంజన్స్‌ద్వారానే, కపిల తోలుకొనే పండిస్తున్నాము నిన్న అగ్రికల్చరు మంత్రిగారు ద్రాక్ష ఎక్కువగా పండిస్తే మార్కెటు లేదు కాఒట్టి నష్టం వస్తోందన్నారు ముఖ్యంగా వ్యవసాయశాఖామాత్యులు యీ విధంగా చెప్పారంటే నాకు విచారంగావుంది విదేశ మారక ద్రవ్యం కావాలని పదేపదే అర్రులు చాస్తున్న మనకు మార్కెటు చూపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని విన్నవిస్తున్నాను. ఆ ప్రయత్నం చేయలేదని నేను అనుకొంటున్నాను పన్ను నిమ్మకాయలున్నాయి, రైతుకు నష్టం వస్తోంది ఎక్స్‌పోర్ట్

చేయడానికి అవకాశాలున్నాయో అంటే అది సెంట్రలు గవర్నమెంటు సబ్జక్టు, మాదికాదు అన్నారు సురభి ఒకసారి, సెంట్రలు గవర్నమెంటుకు చెప్పండి అని కోరాము ఒక సంవత్సరం అయిన తరువాత యీ అసెంబ్లీలోనే ఫేషన్, ఆస్ట్రియా దేశాలకు ఎక్స్‌పోర్టు చేయడానికి వీలుందిన్నారు అయితే, అవి ఎక్కడకు ఎట్లాపంపాలో రైతులకు తెలియకుండావుంది పబ్లిసిటీశాఖద్వారానో, లేక పంచాయతీ సమితులద్వారానో అవి ఏ దేశానికి, ఎట్లు పంపాలో తెలుపాలని కోరుతున్నాను రైతాంగం నిస్పృహచెందకుండా చూడవలసి ఉన్నది మా తాలూకాలో 100ఎకరాలలో అనాబ్‌షాహి ద్రాక్ష వేసాము ఎకరమునకు దాదాపు 6,7 వందలమణుగులు పండుతుంది దానిని విదేశాలకుపంపితే చాలా మారకం వస్తుంది, మధ్య ఆసియాలోనో ఎక్కడో దానికి చాలా గిరాకీ ఉందని తెలుస్తుంది ఇతర దేశాలలో మార్కెటింగ్ పద్ధతులు చూపిస్తే మనకు చక్కెరకంటె అరటి పండ్లు ద్రాక్ష మొదలైన వాటి వల్లనే విదేశ మారక ద్రవ్యం ఎక్కువగా లభించడానికి వీలుంటుంది, ఇటువంటి పద్ధతులు కలుగ జేస్తారని మనవి చేస్తున్నాను రైతాంగానికి ముఖ్యమైనది ముఖ్య మంత్రి సంజీవరెడ్డిగారు ఇదివరకే మనవిచేసిన పంటలనీ మా పథకం అమలుచేస్తే రైతాంగానికి అనుకూలంగా ఉంటుంది, సంవత్సరం అంతా కష్టపడి పనిచేసి సొమ్ము అంతా భూమిపైనే వెచ్చించి సంవత్సరాంతంలో పంట వస్తుందని గొప్ప ఆశతో ఉన్నా రైతుకు తెగుళ్లు వల్లనో అధిక వర్షాలవల్లనో వర్షాభావంవల్లనో నష్టపడ్డాడంటే మరొక నాలుగు సంవత్సరాలకైనా తేరుకునే వీలులేకుండా పోతున్నది పంటల భీమాపథకాన్ని అమలులోపెట్టి రైతాంగానికి కావలసిన ధైర్యం, ఉత్సాహం కలుగచేయడానికి బడ్జెటులో ప్రొవిజన్ పెట్టనందుకు విచారిస్తున్నాను పంటల భీమావథకాన్ని అమలుచేసి రైతాంగానికి ఉత్సాహం కలుగజేస్తారని ఆశిస్తున్నాను ఇక రోడ్ల విషయం, రోడ్లకై కేటాయించే డబ్బు చాలా తక్కువగా ఉంటున్నది మా జిల్లాలో కొన్ని రోడ్లు బాగాలేవు ఎందుకు బాగుచేయలేదంటే భారత నేవకసమాజ్ అని ఒకటి ఉన్నది, వారికి ముందు preference ఇవ్వాలి, తరువాత కాని contractors పని take up చేయడానికి వీలులేదని ఇంజనీర్లు చెబుతున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది మధ్య దళారీలు ఎందుకు ? వానితో రోడ్లు తయారు కాకపోవడం, వారు మరొకరికి కంట్రాక్టు ఇవ్వడం, పనులు కాకుండా పోవడం జరుగుతోంది దీనిపై చర్యతీసుకుని కేటాయించిన డబ్బు అయినా సద్వినియోగం చేస్తారని విన్నవిస్తున్నాను చిన్న నీటి పారుదల సౌకర్యాలకు డబ్బు కేటాయించారు బాగానే ఉంది పోయిన సంవత్సరం కేటాయించిన సొమ్ము కాగితాలమీదనే సమితులకు చేరినదేకాని ఇంతవరకు డబ్బు రాలేదు అనుకుంటాను క్రితం జూలైనుండి మార్చినెల వస్తోంది, ఫిబ్రవరినెల ఆఖరునకు చేగుతుందేమో అప్పుడు పనులు చేయండి అంటే ఎక్కడా చేయడానికి వీలుకాకుండా వుంటోంది ఇంతకుముందు కూడా విన్నవించుకున్నాము బడ్జెటులో కేటాయించిన డబ్బు, మార్చిలో కేటాయిస్తే ఏప్రిలు, మే నెలల్లో చేరితే కొన్ని పనులు అవడానికి వీలుంటుంది లేకపోతే పనులు జరుగవు, డబ్బు ఖర్చుకాకుండా ఉండిపోతుంది. Old age pensions

ఉద్యోగులకు పెన్షన్లు మొదలైనవి బాగానే ఉన్నాయి అందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను పైన సూచించిన పనులు చేయించి రైతాంగానికి మేలు చేస్తారని విన్నవిస్తూ విరమిస్తున్నాను

శ్రీ జి లచ్చన్న (సోంపేట) — అధ్యక్షా ఈ బజ్జెటుపై చర్చ ముఖ్య మంత్రిగారు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతున్న సందర్భంలో జరుపుకుంటున్నాము కర్నూలులో మోటారు ట్రాన్స్‌పోర్టు జాతీయం చేయడం సందర్భంగా సుప్రీమ్ కోర్టువారు ఇచ్చిన జడ్జిమెంటును పురస్కరించుకుని ముఖ్యమంత్రిగారు నాకు ఒక్కరి సలహాలు అక్కరలేదు, ప్రజాస్వామ్య ధర్మం నాకు బాగా తెలుసును, నాకు ఒకరి సలహాతో నిమిత్తం లేదు, ఇంతకుముందే చెప్పి ఉందును, కర్నూలులో ఉండడంవల్ల చూచుకోలేదు, ఇక్కడికు రాగానే చూచి రాజీనామా ఇచ్చాను, ఏవరో చెబితే నేను చేసినది కాదు అని పదే పదే ధృఎపరుస్తూ చేసిన ప్రకటనను చూచి ఆంధ్రదేశంలోని ప్రజలు, భారతదేశంలోని ప్రజలు యావన్మంది బ్రిటిషు పార్లమెంటులోని సాంప్రదాయంవంటి ఒక మూతన సాంప్రదాయాన్ని ఈనాటికైనా, మూడవ పంచవర్ష ప్రణాళికలోని మూడవ సంవత్సరానికైనా స్వతంత్రం వచ్చి 16 సంవత్సరాలైన తరువాతనైనా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగారైన సంజీవరెడ్డిగారు అధునాతనం మార్గం చూపినందుకు సంతోషిస్తారు కాని ఇటీవల సంఘటనలు చూస్తే ఎందుక రాజీనామా ఇచ్చారు అనిపిస్తోంది, వారు పొరపాటు అనలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంటును పాటించలేదని నేను అనడంలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంటును గౌరవించాలనే సంకల్పంతో వారు రాజీనామా ఇచ్చివుంటే ముఖ్యమంత్రి పదవికి కారణమైన నాయకత్వాన్ని వారు ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందా అని నా మనవి నాయకత్వంబట్టే ముఖ్యమంత్రిత్వం వచ్చింది నాయకత్వం లేకుండా ముఖ్య మంత్రిత్వం రాదు నాయకత్వం ఉంచుకోవచ్చును, ముఖ్యమంత్రిత్వం వదులు కోవచ్చును అనడం మరొక నూతన, అధునాతన, బ్రిటిషు పార్లమెంటులోకాని అమెరికాలో కాని ప్రపంచంలో ఎక్కడాలేని సాంప్రదాయం సృష్టిస్తున్నట్లు అయినది పత్రికలలో వెనుకటి సాంప్రదాయం ఉందని వ్రాశారు తమకు తెలుసు ఆనాడు శాసనసభలో అన్నిటికంటె పెద్దగ్రూపుగా వుంటూ కాంగ్రెసుపార్టికి working majority లేకపోతే working majority సంపాదించు కోవడానికి ప్రజాపార్టీ నాయకులైన ప్రకాశంగారిని వరించుకున్న ఘట్టం అది కాంగ్రెసుపార్టి సాంప్రదాయంగా చెప్పుకోవడానికి అవకాశంలేదు ఈ విషయం తమదృష్టికి తెస్తున్నానంటే వారు ముఖ్యమంత్రిత్వం వదలిపెట్టాలని, నాయకత్వంనుంచి పోవాలనికాదు, నాయకత్వం ఉన్నవారు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశంతోనే చెబుతున్నాను నాయకత్వానికి వారినే ఎన్నుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా కూడా వారే ఉండవచ్చుననే ఉద్దేశంతో చెబుతున్నాను ముఖ్యమంత్రిత్వం వదలి నాయకత్వం ఉంచుకుంటాననడంవల్ల అధునాతనమైన సాంప్రదాయం తెచ్చి ఆంధ్రజాతికి అద్వితీయమైన ప్రతిష్ఠను, గౌరవాన్ని తెచ్చిందనుకునే సంజీవరెడ్డిగారిచర్య మరొక సాంప్రదాయాన్ని కూడా తీసుకువస్తున్నది.

వారు నాయకత్వం కోరారని చెప్పడానికి వీల్లేదు సాక్ష్యంకూడా రాదు. ఏకగ్రీవంగా కాంగ్రెసుపార్టీవారు ఆయనను ఎన్నుకున్నారు అందువల్ల వారే ముఖ్యమంత్రిగా వుంటే బాగుంటుందేమో మరొక చిన్నవిషయం, నూతనంగా వచ్చిన ముఖ్యమంత్రి నామినేటెడ్ ముఖ్యమంత్రి అగుతాడు పెద్దారెడ్డి పార్టీకి నాయకుడైనవాడు ముఖ్యమంత్రిగావుంటే ఈ సభ ప్రతిష్ఠకు గౌరవానికి అనుగుణంగా వుంటుంది గవర్నరుగారికి ఎవరు జవాబుదారీగా వుంటారు గవర్నరుగారికి సంజీవరెడ్డిగారు జవాబుదారీయా, బ్రహ్మానందరెడ్డిగారా? ఇది ఒక క్రొత్త సాంప్రదాయం ఇది క్రొత్త మంత్రివర్గానికి ఒకవిధమైన వెలితి ఏదైనా ప్రభుత్వంలో లోపంవుంటే సంజీవరెడ్డిగారికి చెప్పుకోవాలా, బ్రహ్మానంద రెడ్డిగారికి చెప్పుకోవాలా అనేది సమస్యగా ఏర్పడుతుంది సంజీవరెడ్డి గారు నిన్న విపులంగా స్టేటుమెంటు ఇచ్చారు దానివల్ల చాలా విషయాలు తెలుసుకోవడానికి వీల్లేదు Indian Express లో ఈరోజు వచ్చింది ఇందులోని కొన్ని విషయాలు అక్కడలేవు నేను చదివినంతవరకు

మిస్టర్ డిప్యూటీస్పీకరు —ఆ స్టేటుమెంటుపై డిబేటుకాని డిస్కషన్ కాని చేయడానికిలేదు గవర్నమెంటు విషయం చెప్పవచ్చును But there shall be no debate on that statement

(శ్రీ జి లచ్చన్న —గవర్నమెంటు గురించే, sir. సంజీవరెడ్డిగారి ప్రవేటు వ్యవహారం కాదు.

Sri P Sundarayya —There is no debate on that statement To-day we are not debating on that statement He can refer to that statement

Mr Deputy Speaker —Before he could create a debate I just said that on that statement there should be no debate He can make a reference to that Whether there is legality or illegality o what his purpose and motive is all this is a personal thing and the Chief Minister has taken judgment for himself

Sri P Sundrayya —That is a different matter You are objecting to his reference

Mr Deputy Speaker —Not reference, but debate on it

Sri P Sundarayya —I want to draw your attention that to-day the debate is on the general budget In the general budget you can refer to every thing in the world In the agenda before the House it is not a debate on the statement given by the Chief Minister That statement was given yesterday It was closed, there was no debate on that, nobody raised any debate. To-day we are continuing the general debate on the budget In the general debate on the budget everything in the world can be referred

Mr Deputy Speaker —I have simply referred to the rule that on the legality or illegality or the purpose he may not say anything If he wants to make a referrence, he can do it But he is referring to whether what the (the Chief Minister) has done islegal or illegal, he is referring to certain procedures as to whether the Chief Minister could remain as leader etc.

Sri P Sundarayya —My submission is - you may disagree with the member totally regarding the legality or illegality etc But the hon member has got a right to refer to anything

Mr Deputy Speaker —For reference I have not stopped him

Sri P Sundarayya —Then what are you stopping ?

Mr Deputy Speaker —While giving observation his referring to what he has done is legal or illegal and whether what he has done is right or not

Sri P Sundarayya —Why not ? What is the difference ?

Mr Deputy Speaker That may itself create a debate

Sri P Sundarayya —I want to point out again and again traditions because this question cannot be left like that When Mr C D Deshmukh resigned his ministership in the Parliament on the question of Maharashtra Formation, that was referred to on the next day itself, though immediately on the statement there was no debate in the House From next day every member - both in the Treasury Benches and the Opposition- was referring to that, commenting on it, raising it and criticising it The rule only says that when the Minister's statement is made on that there shall be no discussion and no debate That means immediately no member can get up and say 'Let us debate the statement " Nor the Government can move, saying that the Chief Minister has given the resignation and made a statement and that it might be debated upon The rule provides that the House should not take any debate on that but it does not mean that the House is prevented or any member is prevented from commenting on that in the course of so many other debates in the House

Mr Deputy Speaker —I have simply pointed out that there will be no debate , if he wants to make a reference he can make a reference

(శ్రీ పి రాజగోపాల నాయుడు —On a point of order, Sir ముఖ్య మంత్రిగారు ఒక స్టేటుమెంటు చేసినారు చేసిన తరువాత దానిమీద comment చేయడానికి సభ్యులకు అధికారం ఉన్నదా లేదా ?

Mr Deputy Speaker —Reference చేసి comment చేయవచ్చును.

(శ్రీ జి లచ్చన్న —ఇప్పటి అయిదు నిముషాలు నా account కి రావు అందువల్ల నేను మనవిచేసెదేమంటే ఆ సమస్య మీద నిన్న ముఖ్య మంత్రిగారు చేసిన స్టేటుమెంటులో వారు స్పష్టంగా ". ....I may state that I would have filed the affidavit unhesitatingly but for the fact that legal advice was that it was unnecessary for me to do so In all these matters I have to necessarily abide by the legal advice given to me This aspect of the matter has been dealt with by the High Court as follows. " అధ్యక్షా ఈ విషయంలో వారు వాకు advice సరిగా యివ్వలేదని అన్నారు Advocate General ను అడిగితే యివ్వలేదా ? Affidavit తయారుచేసి, తయారు, చేసిన draft గవర్నమెంటు ప్లీడరు, Advocate General చూశారా? Draft చూసి వద్దన్నారా ? తయారు చేయకుండా వద్దన్నారా ? ఎవరు ఎప్పుడు ఎవరిని

అడిగారు? ఆ వివరాలు తెలియలేదు Vaccum లో vague గా ఉంది ఈ స్టేటుమెంటు అని మనవిచేస్తున్నాను రెండవదానిలో "The High Court found that my affidavit was not necessary When the Supreme Court felt it was necessary had they but given me a notice, I would have only too readily filed one" దీనిలో ప్రొసీజరులో కూడా సుప్రీంకోర్టువారు తమకు స్టేటుమెంటు యివ్వవలసి ఉందంటే నోటీసు యివ్వవలసిన ధర్మం విస్మరించారని అనుకొనడానికి ఆస్కారం ఉందని మనవిచేస్తున్నాను వారు resign చేయడమే కాకుండా ప్రొసీజరు విషయంలో సుప్రీం కోర్టువారు అవలంభించవలసిన పిధానం సూచించడం ఉత్తరోత్తరా న్యాయస్థానాలకు లాభదాయకంగాని మార్గదర్శకంగా గాని ఉంటుందా, నేను లా చదువుకోలేదు నాకు తెలియదు గాని ఆ విషయాన్ని తమ దృష్టికి తెస్తున్నాను

ఇప్పుడున్న సందర్భాలు తమకు తెలుసును గౌరవ సభ్యులు శ్రీ వెంగళ రావుగారు ప్రభుత్వ పథాన అరాచకం, ఆందోళన అని చాలా విషయాలు మనవి చేశారు వారికి బదులుచెప్పాలి వాస్తవానికి అరాచకం కావాలని చేస్తున్నారా? ఈ రోజున శ్రీ వెంగళ రావుగారు బాగా చదివినవారు జిల్లా పరిషత్తు అధ్యక్షులు రేపు మంత్రి అయితే సంతోషించాలనుకుంటాను — అవుతున్నారని చెప్పుకుంటున్నారు అటువంటి సందర్భంలో ముఖ్యులు విజ్ఞానవంతులు అయినవారికి మనవి చేస్తున్నాను ఈనాడు land revenue ఏ పరిస్థితులలో పరిశీలించినప్పటికీ చట్ట ధర్మాలు, న్యాయ సూత్రాలు రివిన్యూ కోడ్ శాసనాలు జి ఓ లు అన్నిటిని అతిక్రమించి మెజారిటీ ఉంది కాబట్టి యిష్టంవచ్చిన లా చేస్తున్నాం దిక్కున్న చోట చెప్పుకోండి మెజారిటీని పురస్కరించుకుని చేసి తిరిగి ప్రజాస్వామ్య ధర్మమే కావాలంటే మరల మూడు సంవత్సరాల తరువాత బలికిఉంటే ఓడించేశక్తి కలిగి రాజ్యం చేసినప్పుడు తప్పులని చెప్పి మార్చండి కాని మూడు ఏళ్లవరకు మేము చేసిన శాసనానికి విధేయులుగా బద్ధులై శాసనసభ పడిఉండి అనుసరించాలనే సిద్ధాంతమే ప్రజాస్వామ్యమని చెప్పుకుంటే ఆ ప్రజాస్వామ్యాన్ని భగవంతుడే రక్షించాలిగాని ప్రజాస్వామ్యం రక్షించబడదని నామనవి అదిచాల అపసవ్యమైన విషయము తమ దృష్టికి ఒకటి మనవి చేస్తున్నాను "Law of Property" అనేది శ్రీ జి సి వి సుబ్బారావు గారు సుప్రీంకోర్టు జడ్జిమెంటులను అధారముగా వ్రాసిన గ్రంధం ఆ గ్రంధంలో "The ryotwari settlement consists of time stages" అన్నారు మొదటి రెండు స్టేజెస్‌లోను సెటిల్మెంటు స్టాపుగురించి వ్రాశారు కాలం తక్కువ కాబట్టి అదంతా చదవడం లేదు "The third operation in the making of ryotwari settlement is the inspection of villages and classification of villages This and the next step of fixing the assessment are under the control of the Settlement Department The Settlement Department thus decides at what rate the ryot should pay The inspection of villages is carried out by Setilement officer and the soils are classified" ఇందులో తమకు మనవి చేయదలచుకున్న దేమంటే—"In 1864 the principle of assessment was introduced and it is still the governing rule for arriving at the maximum of the Government demand" ప్రభుత్వానికి land revenue

వసూలుచేసే హక్కు లేదని చెప్పడం లేదు, వసూలుచేసే హక్కు ఉన్నది ఏ విధముగా చేయాలి, ఎంతవరకు levy చేయడానికి హక్కు ఉంది అనే విషయంలో శాసనాలున్నాయి, ధర్మాలున్నాయి, సంప్రదాయాలున్నాయి ఈ నాటివి కాదు, వందలకొలది సంవత్సరాలనుంచి వస్తున్న సంప్రదాయం వచ్చిన ఆదాయం మీద పన్ను వేస్తారా? డబ్బుకావాలి కాబట్టి ఆర్థిక మంత్రిగారు allotments, గ్రాంట్లు ఇవ్వడానికి sufficient డబ్బులేదు కాబట్టి అంతవరకు రాబట్టుకొనడమే మా ధర్మం, మెజారిటీ ఉంది కాబట్టి శాసనం పాసుచేస్తాం అని చెప్పడం తప్పు అని మనవి చేస్తున్నాను అందులో ముఖ్యంగా "How the Government demand is to be arrived at is stated in Standing Orders 1 and 2 of the Board of Revenue and also described in the Manual of Madras Presidency" అని దీనిలో స్పష్టంగా చెప్పి ఉన్నారు ఏ భూమి ఎంత పంట పండుతుంది? Net income ఎంత? Net income పై 50% maximum వరకు వెళ్లవచ్చునని శాసనాలు, ధర్మాలు సిద్ధాంతాలు స్పష్టంగా ఉంటే మూడు పంచవర్ష ప్రణాళికలు ముచ్చటగా మూడుమార్లు వచ్చినప్పుడు చేసిన పరిస్థితులు తమదృష్టికి మనవిచేయదలచుకున్నాము అధ్యక్షా తమరుకూడ గమనించి ఉంటారని నా విశ్వాసం గత జనరల్ ఎలక్షన్సులో కాంగ్రెసు మంత్రులు, అధినేతలు భారతదేశ కాంగ్రెసు పెద్దలు గ్రామ గ్రామాలలో ప్రచారం చేసి స్వతంత్రపార్టీ చెబుతున్న మాట నమ్మకండి, శిస్తులు అధికం చేయం మేము అధికారంలో ఉన్నాం, మేము ఓడైనా చేయాలిగాని వారు చెప్పేది ఓట్ల కోసం కక్కుర్తిమాటలు చెబుతున్నారు నమ్మకండి అని ప్రతి ప్లాటుఫారం మీద నిలబడి చెప్పారు ఈ నాడున్న మంత్రులు వెనుక పోయిన వారు యావన్మంది గత జనరల్ ఎలక్షన్లలో భూమి శిస్తు పెంచము ఓట్లు యివ్వండి అని మాటలుచెప్పి మెజారిటీ తెచ్చుకొని యిప్పుడు మెజారిటీ ఉంది కాబట్టి యిష్టం వచ్చిన శాసనం పాసు చేసుకుంటాము దిక్కున్నచోట చెప్పుకొండని అంటే సత్యాగ్రహం చేయడం తప్పా అని అడుగుతున్నాను సత్యాగ్రహం కక్షతో కావేషంతో చేస్తున్నారనుకోవడం శుద్ధ పొరపాటు వారికి ఉన్న మెజారిటీ అధికార బలాన్ని దుర్వినియోగంచేసి చెబుతున్నమాటలు గాని మరొకటి కాదని మనవిచేస్తున్నాను నిజంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, బలం ఉంటే .. సత్యాగ్రహానికి నోటీసు యివ్వడానికి 22వ తేదీన ముఖ్యమంత్రిగారి "Green Lands" కు వెళ్లితే ప్రజాస్వామ్యం గురించి చెప్పారు పై ఎలక్షన్సులో రెండుచోట్ల కాంగ్రెసువచ్చింది జనరలు ఎలక్షన్లలో ఓడిపోయిన కల్వకుర్తిలో కాంగ్రెసు వచ్చింది అంటే కడపాడు సంగతి ఏమిటని అడిగాము. వారు ఓడిపోతే, అంతర్విభేదాలు కారణం! వారు గెలిస్తే పాలసీ గెలుపట! ఇది ఎక్కడిచిత్రమో చూడండి పార్లమెంటుకు జరిగిన 5 పై-ఎలక్షన్సులోను ఓడిపోతే అది పాలసీ ఓటమికాగు అట కాంగ్రెసులో విభేదాలు వుండడము వల్ల, కాంగ్రెసులో వంచమదళము వుండడమువల్ల ఓడిపోయినదట Working Committee లో తీర్మానాలు చేస్తారు, పార్లమెంటులో ముఖాలసంగతి తెస్తే కాంగ్రెసులో ముఖాలులేవు అని, చచ్చినా, స్వర్గానికివెళ్లినా ఒకటే ముఖా అని

అంటారు Sabotage చేయడమువల్ల ఓడిపోవడము జరిగినదని వర్కింగ్ కమిటీలో తీర్మానాలుచేస్తారు సత్యము, ధర్మము, అహింసా సిద్ధాంతాలు బలపడుతున్నవని అంటారు 1931 రాచి కాంగ్రెసు చాల చరిత్రాత్మకమైనదని తమకు తెలుసు నేను గతపర్యాయము చెప్పాను అప్పుడే మేము ఈ రంగములో ప్రవేశించాము భగత్ సింగ్‌ను ఉరితీసిన సందర్భములో జరుగుతున్న కాంగ్రెసు సమావేశము అది పెద్ద ఉద్రేకముతో జరిగిన కాంగ్రెసు మహాసభ అది స్వరాజ్యమువస్తే కాంగ్రెసు ఏమిచేస్తుంది ఏయే ప్రజాస్వీకానికి ఏయే రక్షణలు, సౌకర్యాలు కల్పిస్తుంది అని ఒక ప్రహ్లాండమైన ఛార్టరును ప్రకటించినది అది గాంధిగారి సమక్షములో జరిగిన కాంగ్రెసు మహాసభ ఆర్థికముగా స్వయంపోషక శక్తిలేనివారికి శిస్తులు మాఫీచేస్తామని, తగ్గిస్తాము అని పెద్ద ప్రమాణ పత్రికను publish చేశారు కాని అందరము గాంధిగారు పేరుచెప్పుకొని బ్రతుకుతున్నాము గాంధిగారు రాజ్‌ఘాట్‌లో రాతికట్టడము క్రింద వుండిపోయారు వారు objection చెప్పలేరు అందువల్ల వారిపేరు చెప్పుకొని బ్రతుకుతున్నాము కరాచి కాంగ్రెసులో జరిగిన తీర్మానాలను అమలులోపెట్టడానికి ప్రయత్నము చేయడములేదు గాంధిగారి వారసులని, వారికి గాంధిగారు పట్టాఇచ్చారని, వారిది రాజ్యమని చెప్పుకొన్న కాంగ్రెసు వారు భువనేశ్వర్‌లో మొత్తము కాంగ్రెసు ఆశయాలు, సిద్ధాంతాలు విధానాలు తారుమారుచేసినది మేకతోలు పులిపైనకప్పి దీనినే మేక అనుకోండి అని చెప్పేవిధానము దేశానికి అరాచకము తెచ్చిపెట్టడానికి దారితీసేది అధికారములోవున్న పక్షమేకాని ప్రతిపక్షము కాదని మనవిచేస్తున్నాను మనుష్యులు తమకుతాము నిలబడి బ్రతకడానికి అవకాశములేని నిర్బంధవిధానాలు తెచ్చిపెట్టినపుడు ఏవిధముగా తమ పౌరసత్వ హక్కులను, దైనందిన జీవితాన్ని రక్షించుకోడానికి ఏమిమార్గము చెబుతారని అడుగుతున్నాను 3 సంవత్సరాల వరకు బ్రతికివుండండి అప్పుడు మీకు యిష్టమయితే ఓట్లు వేయండి లేకపోతే మానివేయండి అని అంటున్నారు ఇది ప్రజాస్వామికమని అనిపించుకోదని మనవిచేస్తున్నాను ఏ వ్యక్తికి అయినా తన ఉనికికి ప్రమాదమువచ్చిననాడు తన హక్కులను రక్షించుకోడానికి తనకు శక్తిసామర్థ్యాలున్నంతవరకు శాంతియుతముగా ధర్మసమ్మతముగా పోరాడవలసివుంటుంది దానిని వాఖ్యానించుకొని వ్యవహారముచేస్తే కాదు ఈ సమస్యపైన జనరల్ ఎన్నికలను జరపండి, కాంగ్రెసువారు గెలుచుకోండి గెలిస్తే మేము ఇక మాట్లాడము మాట్లాడితే మమ్ములను వట్టి రౌడీలని అనవచ్చును, ఎక్కడో బై-ఎలక్షన్సులో గెలిచాము అని అంటున్నారు అధికారములోవున్న పార్టీవారికి అనేక అవకాశాలుంటాయి అక్కడ అవకాశమువున్నపుడు కొంతవరకు కొంతమంది ధైర్యముతో తట్టుకోగలుగుతున్నారు మిగిలినచోట్ల తట్టుకోలేకుండా వున్నారు బై-ఎలక్షన్సు ఒక కొస్టు అని పెట్టుకొంటే ప్రస్తుతము ఢిల్లీలోవున్న కాంగ్రెసు ప్రభుత్వము రాజీనామా ఇవ్వవలసి వుంటుంది లేకపోతే ఈ సమస్యపైన జనరల్ ఎలక్షన్సును జరిపించండి అని మనవి చేస్తున్నాను వారికి మెజారిటీ వుంది కాబట్టి ప్రతిపక్షమువారు ఏమి చెస్తారు అంటే ప్రతిపక్షానికి చేతనయిన

పని చేస్తారు ఇలా చేసినవారు చాలమందిని చూశాము ఇక ముందు చూస్తాము ప్రతిపక్షంలో వారిని ప్రభుత్వమువారు చూశారు పరిపాలించిన వారిని మూశాము ఒక ప్రక్క పాకిస్తాన్ గురించి, మరొక ప్రక్క చైనా గురించి మాట్లాడుతున్నారు ఈ వసూలు చెస్తున్న డబ్బులో పాకిస్తాను, చైనాలను ఎదుర్కొనుటకు ఎంత ఖర్చు పెడతున్నారో చెప్పరు వచ్చిన డబ్బు అంతా ప్రజాశాంతి కోసం శ్రీమత్ రమారమణ గోవిందోహరి అని హరిలో కలిసి పోతోంది 1962 అక్టోబరు 20వ తేదీన చైనా మన దేశముపైన దురాక్రమణ జరిపినది Ceasefire declare చేసిన తరువాత చైనా ఆక్రమించుకొన్న ప్రాంతాన్ని స్వాధీనము చేసుకొనడానికి ప్రయత్నము చేశామా అని అడుగుతున్నాను ఓం శాంతి శాంతి అని జపము చేసుకొంటున్నారా అనేది ఆత్మ పరీక్ష చేసుకోవలసినదని మనవి చేస్తున్నాను వారి అవసరాలు తీర్చుకోడానికి ఎల్ల కాలము చైనా, పాకిస్తాను అని సాకుచెలితే సాగేది కాదని మనవి చేస్తున్నాను

ఇక gold control విషయము తమ అందరికి తెలుసు, Gold control తప్పు అని ఒప్పుకొంటున్నారు తప్పు అని మాట చెప్పకుండా సవరణ చేసుకొనడము తప్పు అవునో కాదో పరిశీలించాలని కోరుతున్నాను ఆ సవరణవల్ల వచ్చిన ఫలితము ఏమి అయింది దొంగలుగా బ్రతకండి అని చెబుతున్నారు పాత బంగారముతో కొత్త వస్తువులను చేయించుకోండి ఫరవా లేదు అని అంటున్నారు చేయించుకొన్నవారు 10 రూపాయలు లంచము ఇస్తే చెల్లుతుంది తరతరాలుగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నవారి బ్రతుకును ఊడగొట్టారు వాగు బ్రతకడానికి ప్రభుత్వానికి ధరఖాస్తులు పెట్టుకోండని చెప్పడము అంత దౌర్భాగ్యము ప్రపంచములో ఏమైన వున్నదా అని మనవి చేస్తున్నాను అనవసరమైన కంట్రోలు ఎందుకు పెట్టాలి? బంగారానికి కంట్రోలు పెట్టి బాంబులు కొన్నారా! Black market లో బంగారము బయటికి పోయినది ఈ gold control విఫలమైనది ప్రశ్నోత్తరాల సందర్భములో ముఖ్యమంత్రి గారు చెబుతూ దంపుడు బియ్యము స్కీము లాభము లేదు కాబట్టి మానుకొంటున్నాము అని అన్నారు Prohibition ఎంత వరకు సఫలమైనదో అందరికి తెలిసిన విషయమే విశ్వరూప సందర్శనము చూడడానికి కనుపించదు అందరి ఇంటిలోను తాండవమాడుతోంది ఇది ఎక్కడ సఫలమయినది ఎందుకు పెట్టుకోవాలి? ఆ సూత్రము అక్కడ పనికివస్తే ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు అని అడుగుతున్నాను అందువల్ల వారికి ఇష్టము అయిన దానికి ఒక సూత్రము చెప్పడము, లేనిచోట గాంధిగారి సిద్ధాంతము అనడము ఇది తప్పు అని చెప్పడానికి గాంధిగారు ఎలాగూ బ్రతికిరారు ఈ విధానము పరస్పర విరుద్ధమైనదని మనవి చేస్తున్నాను మిలిటరీవారు దేశరక్షణకు పోరాడుతున్న వారు. వారికి ఇదివరకు భూములు ఇవ్వలేదా! ఇది ఏమైన కొత్త విషయమా? కొత్తగా సిద్ధాంతమునకు రూపము ఇచ్చినట్లు పెద్ద ఉపన్యాసము ఎందుకు చేయాలి? బంజరు భూములను వంచి పెడతామని 30 సంవత్సరాల

క్రితమే పెద్దపెద్ద ప్రకటనలు చేశారు కాని చైనా వారు యుద్ధానికి రాగానే సందు దొరికినదని బిగించారు బంజరు భూములు పేదరైతులకు ఇస్తారన్న ఆశతో రు 100/- రు 200/-లు పెట్టుబడి పెట్టి రైతు భార్య, పిల్లలు అంతా శ్రమపడి గట్లు పుట్టలు తెగకొట్టి నాగుచేసుకొంటున్నారు వారికి దేముడు ఎవరు అంటే గ్రామములోవున్న కరణము మా ప్రాంతంలో కార్జి అంటారు ఇక్కడ పట్వారీ అంటారు వారు ఎప్పుడు పేరు తీసేస్తారో అని ఎల్లప్పుడు దండము పెడుతూ భయముతో వుంటారు, కాని ఇప్పుడు ఇలా సాగుచేస్తున్నవారికి పట్టాలు ఏమీ లేవు వారి నోట మట్టి అని చెప్పడము ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని వారే దిగమింగడము అవునా కాదా అని అడుగుతున్నాను చిన్న రైతులు డబ్బు ఖర్చు పెట్టుకొని సాగుచేసు కొంటూ వుంటే పనికిరాదని అంటున్నారు ఇది ఏమి అన్యాయము? అందువల్ల సత్యా గ్రహము చేస్తాము అని అంటే అరాచకము అని అంటున్నారు మాటలు వున్నవి కాబట్టి ఆ భాష ప్రకారము రాజకీయ వాదులు దానిని అరాచకము అని అంటున్నారు కేరళలో భూమిశిస్తు పెరుగుదలపైన వచ్చిన జడ్జిమెంటులో it may be rightly remarked that the Act obliges every person who holds land to pay the tax at the flat rate prescribed whether or not he makes any income out of the property or whether or not the property is capable of yielding any income The Act in terms claims to be a general revenue settlement of the State Ordinarily a tax on land or land revenue is assessed on the actual or potential productivity of the land sought to be taxed అని స్పష్టముగా తీర్పు చెప్పారు

It is therefore clearly hit by the provision to deny equality before the law contained in Article 4 రెవిన్యూమంత్రిగారు ఇప్పుడే సభలోనికి వచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు దయచేసి ఆత్మపరీక్ష చేసుకోమని మనవిచేస్తున్నాను ఈ తీర్పు ఆంధ్రదేశంలో ఈనాడు పాస్ చేసిన లాండ్ రెవెన్యూ చట్టంకు వర్తిస్తుందా లేదా? 5 వేల ఎకరాలు దాటితే దాటిన భూమి ఆయకట్టు తీసుకొని దానికి ఒక రేటు, 500 ఎకరాలు ఆయకట్టు దాటితే దానికి ఒక రేటు, 50 ఎకరాలు అయకట్టు దాటితే దానికి ఒక రేటు, 55 వేల ఎకరాల ఆయకట్టు క్రింద 4 బస్తాలు పండినా 22 రూపాయలే, 20 బస్తాలు పండినా 22 రూపాయలే అంటే అది unequal అవు తుందా లేదా అనేది తమరు ఆలోచించాలి ఆర్టికిల్ 14 క్రింద చట్టానికి, ధర్మానికి విరుద్ధమని మనవిచేస్తున్నాను ఇటువంటి అక్రమాన్ని ఎత్తి చూపితే అంతరాత్మలో నిజమే అనుకొని అయినా ఇది డబ్బు కాబట్టి మేము వేస్తున్నాము, మీరు నోరు మూసుకోండి అని అంటున్నారు కాని నోరు మూసుకోటానికి వీలు లేని పరిస్థితి కనుక దీనిని ప్రతిఘటించవలసిన అవసరం వుందని మనవి చేస్తున్నాను సోషల్ జస్టిస్‌కు సంబంధించి—మూడవ ప్రణాళికలో మూడవ సంవత్సరం ముచ్చటగా దాటిపోతున్నది కాబట్టి వున్న మూడు ముళ్లు తెగ్గొట్టి నట్లు చేశారు, ఒక జి ఓ పాస్ చేసి, ఆ జి ఓ ను తమరు పరిశీలించే వుంటారు అధ్యక్షా, జి ఓ పెద్దది, కారణాలు చాలా చెప్పారు కస్క్యూజిన్ ఓపయం మాత్రం తమకు చదివి వినిపిస్తాను

"The Existing list of other backward classes maintained by the Social Welfare Department will be null and void The Government however direct that regarding the benefits and concessions for the Scheduled Castes and Scheduled Tribes *status quo* should be continued The above orders will take effect from 1st April 1964 This order issues from so and so "

అయితే హరిజనులకు గతం చూపమన్నారు దియ చూపటం కాదు వారికి వున్న చట్టం మరో పది సంవత్సరాలు పొడిగించారు పది సంవత్సరాలలో తీయాలన్నా తీసే వాళ్ళు వీరికి లేదు అందుచేత అది కంటిన్యూ చేశామని చెప్పటంలో కాంగ్రెసు ప్రభుత్వం ఉదారం హరిజనులపట్ల చూపించిందని కాదు కాన్‌స్టిట్యూషన్‌లో స్టాట్యూటరీ పొజిషన్ వుండబట్టి 62 పూర్తి అయినది, మళ్ళీ 72 వరకూ పెంచుకొంటే కాని మనకు ఓట్లు రావనే సంగతి గుర్తించుకొని పది సంవత్సరాలు పొడిగించారు ఇప్పుడు దానిని తీయటానికి వీలులేదు, తీయాలనుకున్నా తీయలేరు, వీరిని పుట్టించిన దేవుడుకూడా తీయలేడు సోషల్ బాక్‌వర్డ్ క్లాసెస్‌ను క్రియేటిరియా తీసుకొంటామని చెప్పారు గత సంవత్సరం జస్టిస్ జగన్మోహనరావుగారి జడ్జిమెంటు ఒకటి వచ్చింది బాక్‌వర్డ్ క్లాస్ లిస్ట్ చెల్లదని 12 మంది రిట్ వేసినప్పుడు జగన్మోహనరెడ్డిగారు ఒక జడ్జిమెంటు ఇచ్చారు ప్రభుత్వం బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌పట్ల తన ధర్మాన్ని ఎంతవరకు నిర్వర్తిస్తున్నదో, హృదయపూర్వకంగా న్యాయబద్ధంగా వున్నదో లేక సవతి తల్లి ప్రేమగా వున్నదో తెలుస్తుంది దాని విషయంలో ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవలసిందని మనవిచేస్తున్నాను Socially and educationally backward classes క్రిందకు వస్తారో రారో నిరూపణ చేసుకోవలసిన బాధ్యత పిటిషన్‌దార్లదే కాని నాది కాదు అని ఎడ్వకేట్ జనరల్‌గారు ఒక ఆర్గ్యుమెంటు హైకోర్టులో చెబితే దానికి అనేక విషయాలు క్రోడీకరించి వారు చెప్పిన తీర్పు ఇది

"It is therefore clear that the onus is upon the State to sustain the classification of the innumerable categories specified in the main G O as being educationally and socially backward classes within the meaning of Article 15 (4) The State has not attempted

The State has not attempted to place before me any material upon which the classification has been made except to attempt quite clearly that the Government maintains the list of backwardness based on socially and educationally backwardness of the caste which in other-words means that the caste was the only criterion in determining the socially and educationally backward class

This is exactly what Article 15 (4) and 13 (2) states

The State has not attempted to place before me any material ఎందుకు attempt చేయలేదు అలా చేయటానికి ulterior కారణాలు వున్నాయా లేకపోతే ఎందుకు చేయకూడదు అని నేను అడుగుతున్నాను తమకు ఆర్టికిల్ 15 (4) మనవిచేస్తాను

Article 15 (4) "Nothing in this article or in clause (2) of Article 29 shall prevent the State from making any special provision for the

advancement of any socially and educationally backward classes of citizens or for the Scheduled Castes and the Scheduled Tribes" ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్‌లో ఆర్టికిల్ దీనిని ఏవిధంగా జి వో ద్వారా nullify చేయటానికి నైతికంగా, చట్టబద్ధంగా ఏమి హక్కు వుందని అడుగుతున్నాను ఆర్టికిల్ 13 (2) లో

Article 13 (2) "The State shall not make any law which takes away or abridges the right conferred by this Part and any law made in contravention of this clause shall, to the extent of the contravention, be void" ఇది ఈనాడు ఈ జి వో ద్వారా సోషల్ బాక్‌వర్డ్ క్లాస్ లేదు అని చెప్పటానికి హక్కు వీరికి ఎక్కడనుండి వచ్చింది? మెజారిటి హక్కు చేతులు ఎత్తే హక్కు. లోపలా చేతులు ఎత్తటమే, బయటా చేతులు ఎత్తటమే రాజ్యాంగ చట్టాన్ని ధర్మంగా పాలిస్తున్నామని చెప్పటానికి ఆస్కారం ఏమి వున్నదని ప్రశ్నిస్తున్నాను ఈ విధంగా వారు తనకు మెజారిటి వుందని తమ ఇష్టం వచ్చినట్లు పాస్ చేసుకొనే విషయమని మనవిచేస్తున్నాను బాక్‌వర్డ్ క్లాస్ క్లాసిఫికేషన్‌మీద ఎప్పాయింట్ చేసిన కాకా కాలేల్కర్ సాహెబ్‌గారి కమీషన్ ఒక రిపోర్టు ఇచ్చింది వారు కాస్ట్ క్రైటీరియాను అంగీకరించలేదని జి వో లో మనవిచేస్తున్నారు ఆర్టికల్ 340 (3) లోవున్న విషయాన్ని గురించి మనవిచేస్తాను

Article 340 (3) "The President shall cause a copy of the report so presented together with a memorandum explaining the action taken thereon to be laid before each House of Parliament" ఈ ఆర్టికిల్ క్రింద 1955వ సంవత్సరంలో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌గారు ఉభయసభలలో ఒక మెమొరాండం సమర్పించారు దానిలో క్లియర్‌గా వ్రాశారు

Classification of Communities

The Matter is under consideration as part of larger question of laying down the criterion In the meantime the State Governments have been requested to continue to render every possible assistance and to give all reasonable facilities to the people who are included in the existing list and to such others who in their opinion deserve to be considered as socially and educationally backward in the existing circumstances

రాష్ట్రపతి ఉభయసభలలో ప్రవేశపెట్టిన దానిని అంగీకరించటం సాంప్రదాయం ఈ రోజు సంజీవరెడ్డిగారి గవర్నమెంటుగాని, రాబోయే ప్రభ్మానందరెడ్డిగారి గవర్నమెంటుగాని ఒక జి వో ద్వారా బాక్‌వర్డ్ క్లాస్ లిస్ట్‌లేదు, క్లాస్‌లేదు అని అనుకొంటే ఆఖరకు మనమే లేకుండా పోతామని మనవిచేస్తూ దీనిని పునఃపరిశీలన చేయాలని తమద్వారా మనవిచేస్తూ సెలవు తీసుకొంటున్నాను

Sri P Anthony Reddy —Mr Speaker Sir after the eloquent speech of Mr Patchanna, I am feeling rather difident to proceed with my speech He has been very exuberant in talking about the atrocities that are supposed to have been done by the Congress Party in every field of activity and come to the conclusion that all the Congressmen are only tigers in the garb of a lamb To give such a condemnable statement about a party that tries to do its little bit for the welfare of the

State, I think, is not good taste Every one of us in this country from the Himalayas down to the Cape Commerin have been condemning caste and giving special preferences mainly because a particular person belongs to a caste and we have been knowing also that this caste system has been the bane of the country and our Gandhiji and the great leaders of the country have been saying and preaching that caste should go, if India should have its salvation But our friend has been defending the backward classes list saying that the newG O wherein economic backwardness is given the greatest prominence for educational concessions is being condemned by him, but he forgot that the new G O wherein economic backwardness has been made the criteria for granting educational concession does not prevent any backward class man from getting that concession As a matter of fact, previously too those backward class people whose income exceeded Rs 1500 were not eligible for educational concessions Even now the same rule exists only with this difference that other castes who are also economically backward are also eligible for this fee concession With reference to services, I do not think there is any change in this matter Just to condemn this G O which goes to help some poorer classes whether they be Brahmins, Kammas, Reddis or Vysyas, I think, is not proper Our friend in his speech throughout was talking only about the Congress Party and of its outside activities and very rarely about the presentation of the budget and his views on the budget We believe, the Congress Party belives and in all the A I C C sessions the Congress Party has been affirming that they want to develop a socialist pattern of State When we say we want to build a socialist State, it does not mean that it is a Communist State nor a Bolshevik State, we want to build We have our own ideas of a socialist State When we say we want to build up a socialist state we mean that we want to minimise the disparities between the rich and the poor. The difference between the economic status of the very rich and the economic status of the very poor should be brought closer and closer and only then we feel that our socialist State will be formed But our friends of the opposition party want this to be achieved by adopting their methods We people believe that end does not justify means, while they believe end always justifies means We want to reach our goal by adopting democratic principles and not by adopting dictatorship We want to achieve our goal by seeing that every individual has his freedom and not to control him or make him some sort of an animal by brain washing and other things.

With this brief description of our goal, it is better we see whether this budget does something progressive in order that we may achieve this goal If we study that portion of the budget speech wherein social security measures are mentioned, we will see that we are on the highway to achieve this socialist State As a matter of fact, it may take sometime but if we go through the budget speech educational concessions for all economically backward classes in the country irrespective of caste or creed, and family welfare schemes old age pensions and so many other things have been provided for which a crore of rupees has been set apart Do you not think, Sir, that these measures with this one crore of rupees goes to better the lot of the poorer classes and in reducing the difference between the rich and the poor? I could not understand why our friends of the opposition were not aware of this which is given such great prominence in the budget speech. If you take

to agriculture, the Government is doing everything in their power with its limited resources to better the lot of the agriculturist and to make every agriculturist to do or to produce much more than he can do and crores of rupees are being given to the agriculturist and to the development of agriculture The major irrigation schemes consume nearly 40 to 50 per cent of our budget estimates and the power projects too consume a great portion of our budget estimates

And coming to the minor irrigation the Government is not at all hesitating to advance money for the development of minor irrigation which go to the help of the poorer ot in the nook and corner of every village The agriculturists are getting innumerable benefits He is given loans no doubt on some securities In this present budget they have made a provision for interest free loans of Rs 500 to every poor ryots is it not something which helps to the development of the poor man to better his economic conditions Fertilisers are distributed free and where the ryot cannot afford to buy fertiliser to produce more, he is given fertilisers in the form of a loan to be repaid after the harvest Is it not a measure by which a ryot can improve means to produce more and better his economic condition? To help the ryot to control pests, the Government is selling pest cides on subsidised basis The ryot need not go to big companies and buy and pay heavily for it He gets it at 70 per cent or 80 per cent of its cost and they are sold almost in his own village Does it not go to the help of the ryot And then the taccavi loans The Government is very liberal and is making more provision for granting taccavi loans for helping the poor ryot in the nook and corner of our villages Then there is the new scheme of loan and subsidies for digging of irrigation wells Hitherto the Government was giving only Rs 750 as subsidy for digging of a new well and the poor ryot often has to go to a sowcar and to borrow the balance paying heavy interest The Government has brought in a new scheme by which a ryot gets Rs 2 000, of which Rs 750 is a subsidy and Rs 1 250 is a loan and this loan is repayable in 10 instalments after he makes use of the irrigation well If you go on enumerating the number of things that the Government is doing for the ryot, they are innumerable and very beneficial to the poor ryot even in the nook and corner of our villages

When you come to the co operative system, here too the Government is liberalising the granting of loans In the budget a statement is made that hereafter provision of giving Rs 500 loan on personal security is also going to be implemented and the amount to be given in such a way will be greatly enhanced Is it not something that goes to the help of a poor man They are helping Rickshawpuller's Co operatives, Labour Co-operatives and all sorts of co-operatives Unfortunately, some of our people, they do not have any sense of integrity and the co-operatives are failing Therefore Mr Speaker Sir, after enumerating all these things one rather feels how our friends of the opposition are so ignorant of these things They never had a good word to say that the Government is doing atleast a bit for the development of the country and they are on the highway to establish a socialist state of their idea but not their ideal and not of the ideal of the Communists or other parties Another thing I was humoured to hear is that our Communist friends say that we are too rightist and that we are

not doing things properly While our Swartantra friends say that we are too leftist and we imitate the Communists By getting this criticism of leftists and rightists, I think we are on the right path

Sri P Rajagopal Naidu —We have not said that they are leftists They are neither leftists nor rightists

Sri P Antony Reddy —After reviewing the measures for social security, I would like to mention that our friends blame us that we are not doing things enough I do agree with them If on the other hand they blame us also saying that we are not proceeding quick enough, there also we agree We are not doing as much as we would like to do because of limitation of finance Therefore the Congress party has levied taxes to augment the financial resources and our friends will agree that no Government can be carried on without taxes Only the difference lies in this that our method of taxation may not be agreeable to them But in a democracy when a taxation measure is carried, is it not the duty of the opposition parties to see that they are law-abiding? I do not deny their right to bring in some legislation by which the extra taxation with which they do not agree is repealed But is it proper in a democratic State to agitate and agitate in such a way that even some of the supposed Satyagrahis as do vandalisum as it is done in Vijayawada, Such things are innumerable How are they going to answer that ? Is it really agitation wherein officers are accosted, files are thrown out, furniture is broken and all such acts of vandalism are done Are they satyagrahis ? Unfortunately some of our friends of the opposition are not able to understand the word "Satyagraha" They are there to agitate to break the law, to violate the law and bring some sort of discredit to the Government But the Government will be firm they will not bear such sort of agitation They will not fear such sort of Satyagraha When violence is used the Government is prepared to use violence They will not hesitate Therefore what I request them is, do not drive them to such a stage Let your satyagraha be satyagraha as preached by Gandhiji and not a satyagraha of violence

Secondly, we said our progress is not quick enough I do agree with them Our administrative set up is a relic of the British Appleby in his Administration Report makes a remark saying that if the British had left India in 1920 before the Non-co-operation movement was started, probably the administrative system would have been much better than what it is During the period from 1920 to 1947 they have developed a system by which responsibility is not fixed Evasion has increased so that nobody from top to bottom was not able to take a decision and this system of theirs has brought in what you call now red-tapism In this system of red-tapism thing move slowly Nobody takes responsibility Everybody shirks responsibility and to take a decision it takes a long time That we see in our own Samithis where we have got some democratic system, but still as you are in the grip of that red-tapism things do not move quickly enough even there Therefore I request our friends, you do something by which we can reduce this red tapism and responsibility on the officers is fixed from the lowest level to the highest level so that our administration becomes more efficient and the papers move quickly I would like to tell them also which every one of us have been decrying in our administration i. e., corruption. This corruption has come in mainly because

of this red-tapism When things are delayed naturally the parties who are anxious to get their things done, will adopt any method to get their things done When once red-tapism is reduced, I think corruption will, to a great extent, be reduced Therefore, dear friends let us help the Government in achieving their goal But if you disagree agitate but agitate by fair means agitate for repeal of the law and not disobey the law and do somethings violent while disobeying the law That will lead only to chaos and not to any efficiency of the Government Therefore dear friends, I would like to end thi speech with the words of John Wellesley who said "The ideal of the Congress Party is to do what all we can, at all times it can, in all the places we can, at all times we can, to all the peoples we can, as long as ever we can" Thank you

శ్రీ తెన్నేటి విశ్వనాధం —అధ్యక్షా, ఇప్పుడు చాలా సందిగ్ధ స్థితిలో ఉన్నట్లుగా నేను వేరే చెప్పనక్కరలేదు నిన్న ఒక point opposition side raise చేశారు ఏమని? ముఖ్యమంత్రిగారు మనకు ఉన్నారా లేకపోతే resign చేసి వెళ్లారా అని ముఖ్యమంత్రిగారు నేను resign చేశాను, గవర్నరుగారు accept చేశారు, నాకు ఈ ప్రొద్దున ఉత్తరం వచ్చిందని వారు చెప్పారు తరువాత గవర్నమెంటును స్పష్టంగా order ఏమైనా pass చేశారా అంటే అదేమీ pass చేసినట్లు కనుపించదు తరువాత, కొంచెం సేపు చర్చలయినతరువాత, లేదు, resignation question లేదు, acceptance అయినట్లు అందులో లేదని ఆమోస్తరుగా అన్నారు అయిదు నిమిషాలు అయిన తరువాత ఆమోస్తరుగా అన్నారు అలాంటి పరిస్థితులలో బడ్జెట్ proceed అవడం న్యాయం కాదని మేము చెప్పాము అసలు చేసినటువంటి statements పరస్పర విరుద్ధంగా లేకపోయినప్పటికికూడా, ఎప్పుడైతే Cabinet resignation offer చేస్తుందో, ఆ offer చేసిన సమయములో ఇండియాలో ఇంతవరకు ఎక్కడాకూడా Budget Session ప్రారంభం కాలేదు ఒకవేళ ప్రారంభం అయినప్పటికి, అటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే దానిని ఆపుదల చేయడం జరుగుతుంది ఇది చెప్పడానికి practical reason ను కూడా నేను మనవి చేస్తున్నాను ఈవేళ చూడండి Revenue Minister గారు ఇప్పుడువచ్చారు ఈ రోజున ఈ చర్చ ఆరంభం చేసినప్పుడు, Treasury Benches అన్నీకూడా ఖాళీగా ఉన్నాయి అంటే వాళ్లకు తూష్ణీ భావమో లేక ఈ చర్చ ఎడల నిర్లక్ష్యభావమో అని నేను మనవి చేస్తున్నాను రెండుకూడా ఉన్నాయి అంతేకాకుండా సందిగ్ధభావముకూడా ఉన్నది రేపు ఎవరు మంత్రులు అవుతారు, ఎవరు కాకూడదు అనేటటువంటి సందిగ్ధావస్థలో మెంబర్లు యావన్మందికూడా తమ దృష్టిని మరొకచోట ఉంచుకొంటున్న సమయంలో Budget చర్చ మంచిది కాదని మేము అన్నాము దానియొక్క ఫలితమే ఈనాడు కనిపిస్తున్నది ఎక్కడా ఎవరికి దీనిలో interest ఉన్నట్లు కనుపించదు నిజంగా బడ్జెట్ మీద general discussion జరిగేటప్పుడు, యావన్మంది మంత్రులుకూడా ఉండాలి, ఏదో Demand ఉన్నప్పుడయితే ఒక Concerned Minister ఉన్నప్పటికీ పరవాలేదు మేము ఇవన్నీకూడా పైకి చెప్పకుండా అసలు విషయం చెప్పాము నిజంగా Budget కు నిజమైన importance, గౌరవము ఇచ్చేటట్లయితే, యావన్మంది మంత్రులుకూడా ఈ చర్చ

సమయంలో ఉండాలి అయితే ఇప్పుడు ఒక నూతనమైన ప్రజారాజ్యం ఏర్పాటయింది కాబట్టి ఈ విధంగా అంతాకూడా వస్తుందని తమ దృష్టికి మాత్రం నేను తీసుకొని వస్తున్నాను ప్రప్రథమంలో, పెచ్చుగా గాకపోయినా కొంచెమైనా, అభినందించవలసిన రెండు విషయాలు వారికి మనవి చేస్తున్నాను రాజమండ్రిదగ్గర ఆ Railway వారితో సంప్రతించి ఒక Rail-*cum*-Road Bridge వేయవలసిందని చాలా ఘోషపెడుతూ ఉంటె మొదట అవునని, కాదని చాలా సంధిగ్ధంలోకి తీసుకువచ్చి, చివరికి ఏలాగైతేనేమి దానికి ఒక కోటి రూపాయలు ఇస్తామని Finance Minister గారు speech లో చెప్పారు దానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, గవర్నమెంటును-దానికి 2, 3 కారణాలు ఉన్నాయి దూరదృష్టితో Central Government వారుకూడా ఇదివరకు దాన్నిగురించి ఆలోచించుకోలేదు ఇందటి యుద్ధ సమయమప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్లవల న సామానులుగాని, ప్రజలుగాని, military సామాగ్రి గాని వెళ్లడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఆ Railway Bridge open చేసి కొంతవరకు Lorry transport పెట్టడంవల్ల, position కొంత easy అయింది ఇండియాయొక్క security అంతా సంధిగ్ధావస్థలో ఉన్నప్పుడు, గంత్రులు చెప్పిన మోస్తరుగానే, ఉత్తరాన మనకు శత్రువులు కొంచెంఉండి కూర్చున్నప్పుడు, మిగిలిన ప్రాంతాలలోకూడా మనకు శత్రువులో, మిత్రులో కూడా తెలియనటు వంటిసమయంలో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీరువరకు అడ్డు లేకుండా వెళ్లవలసిన ఒక రోడ్డు లేనటువంటి స్థితితో security దృష్ట్యా Central Government వారే ఈ డబ్బు అంతా భరించి, మనము అడగకపోయినప్పటికి, వాళ్లే వేయవలసింది లేదు, వారు వేయలేదు, వారికి ఆ దృష్టి లేకపోయిందనుకోండి మన గవర్నమెంటుకు అయినా ఉండాలి కాని మన గవర్నమెంటుకు అసలు దూరదృష్టి లేదు బాగా దూరదృష్టి అక్కరలేదు ఆ ప్రాంతము దూరదృష్టి కూడా లేకపోవడంవల్ల మేము ఇవ్వము అన్నారు కొంత, 50 లక్షలు అన్నారు. ముందుకు వెనుకకు అయింది నానా బాధలు పడి దానికి అనేకమైనటువంటి సంప్రతింపులు అధికారులు, అనధికారులు రైల్వేవారితో చేస్తే, వారు మొత్తం పైన మేము కోటి రూపాయలు ఇప్పుడు అంగీకరిస్తూ ఈ పని ప్రారంభిస్తామని చెప్పారు మంత్రిగారు బజెట్ లో దీనిని చూపించారు ఈ స్థితి ఎలా ఉన్నప్పటికీ, మొత్తంమీద ఇది అభినందనీయమైన విషయమని మనవి చేస్తున్నాను

క్రిందటి పర్యాయం మెంబర్స్ జీతాలు పెచ్చుచేసిన సమయంలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారికిన్ని గవర్నమెంట్ వారికిన్ని వచ్చిన వాగ్వివాదాల్లోంచి—అగ్నిగుండంలోంచి ద్రౌపది బయలు పడ్డట్లుగా—ఎన్ జి ఓ లకు నేను డబ్బు శాంక్షన్ చేస్తానులే—అని ఆయన (మంత్రిగారు) అన్నారు. ఆ మాటకూడ నిలబెట్టుకొని—మొత్తంమీద అంతమందీ 10 రు లు ఇస్తారని అనుకొన్నా—పది రూపాయలు కాకపోయినా వీరో ఐదు రూపాయలైనా ఇచ్చారు అంతవరకు సంతోషము. ఈ ఎన్ జి. ఓస్ విషయమై మాకన్నా

హెచ్చు గవర్నమెంట్‌కే తెలుసు ప్రతిరోజువారు వారిని కలుసుకొంటూ ఉంటారు వారి అవసరాన్ని తెలుసును వారి బ్యాగ్రౌండులన్ని తెలుసును వారి మంచి చెడ్డలు తెలుసును కాని ఆ సెక్రటేరియట్ అసోసియేషన్ వారు మాత్రం—ప్రభుత్వంవారు Two man Cammittee వేసిన తర్వాత దాని యొక్క కన్‌క్లూజన్స్ బట్టి చూస్తే మాత్రం వారు ఏవిధంగాను సంతృప్తి పడలేదని మంత్రి గారి దృష్టికి తెస్తున్నాను ఒక మాట చెబుతున్నాను "The Executive Committee of the Association met and discussed the Two—man Committee Report and Government orders on it and it found the Report and the orders to be greatly disappointing and discriminatory As far as the Secretariat Employees are concerned the Report can best be described as an abused Report —తాకు చదవటానికి కష్టంగా ఉంది, చాలా కఠినమైన మాట ప్రాసినారు—as an abs rd Report అని ప్రాశారు ప్రాసినవారు, చెప్పినవారు—వీరంతా సెక్రటేరియట్ ఉద్యోగులే కాబట్టి అది నేను బయట చదివాను ఆంధ్ర తెంగాణా ఉద్యోగస్థులకు జీతాలలో ఉన్న వ్యత్యాసము తీసివేస్తామని కమిటీవారు అన్నారు వీరికి, వారికి 45 రు ల డిఫరెన్స్ ఉంది కాని 30 రు ల డిఫరెన్స్‌మాత్రమే తీస్తామన్నారు మిగిలిన 15 రు లు తీయమన్నారు ఇది వారి మొదటి ఒబ్జక్షన్ అది న్యాయంగా కూడలేదు 30 రు లు ఒప్పుకొన్నవారు మిగిలిన 15 రు లు కూడ ఒప్పుకొని సెక్రటేరియట్ ఉద్యోగస్థులకు సంతృప్తి కలుగజేసినట్లయితే యీ రాజ్యం ఇంత కన్నా బాగా నడుస్తుందని నేను తప్పకుండా చెబుతాను ఇప్పుడు జరుగుతున్న జాప్యములు ఎక్కడా జరుగవు మేము ప్రాసిన ఉత్తరాలకు జవాబులు రాయ టానికి విపరీతమైన జాప్యములు జరుగుతున్నవి క్రింగటి ఫ్రియల్ నెలలో ప్రాసిన ఉత్తరాలకు ఇప్పుడు జవాబు ఇచ్చిన సందర్భాలు ఉన్నవి క్రింగటి జూలైలో ప్రాసినవాటికి జవాబులు ఇప్పుడుకూడ వస్తూ ఉన్నవి ఏమని జవాబులువస్తున్నవి? ఏమీ లేదని జవాబు చెప్పటానికి ఇంత అలస్యం జరుగుతున్నది లేదని చెప్ప టానికికూడ ఏడెనిమిది నెలలు అవుతున్నది సంతృప్తి లేకపోతే ఎక్కడా ఎఫిషియన్సీ ఉండదు ప్రభుత్వంలో యీ రోజున ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో నాకుతెలియదుకాని—ప్రభుత్వంలో ఉన్నవారు యీ సెక్రటేరియట్‌లో ఉన్న ఉద్యోగస్థులకు ముఖ్యంగా—ఎల్ డి సి యు డి సి సూపరింటెండెంట్ కేడర్ వారికిసంపూర్ణమైన సంతృప్తి తేవలసినదని నేనుకోరుతున్నాను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వపక్షంలో ఉన్నవారు యావన్మంది ఒకే ఉద్దేశ్యంతో ఉంటాము "సెక్రటేరియట్ బాగానడవాలి గవర్నమెంట్ బాగానడవాలి సంతృప్తికరమైన ఉద్యోగస్థులతో అది ఉండాలనేదే" మా కోరిక అందులో 45 రు ల నుండి 30 రు లకే తగ్గించటమేకాక, ఆ ఇచ్చే 30 రు లు కూడ—రెండే స్టేజ్‌లో అన్నారు, ఒక మారు కాకుండా, ఇది ఒక కొత్త పద్ధతి ఇదివరకు ఎక్కడా ఆర్థిక విధా నంతో యీ మోస్తరుగా స్టేజెస్ అంటూలేదు. ఏదో ఇచ్చేది ఇచ్చేవారు లేకపోతే లేదనేవారు మంచికాలం వచ్చినపుడు చూస్తామనేవారు కాని, ఇప్పుడు ఇచ్చేది రెండు స్టేజెస్ అన్నారు అది మరీ ఇదిగా ఉంది ఈటు మేన్ ఎపాయింట్‌మెంట్ అయినపుడు మరొకటి చెప్పారు రివిజన్ ఆఫ్ పే స్కేల్స్

మేము చేయము అన్నారు ఎనామలీస్ మాత్రమే మాస్తామన్నారు టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో అలాగే ఉంది మినిస్టర్ గారు అలాగేచెప్పారు అందువల్ల చాలామంది రివిజన్ ఆఫ్ పే స్కేల్స్ విషయమై వారు చెప్పిందినిజమే కాబోలు అనుకొని ఎవరూ అప్లికేషన్స్ పెట్టుకోలేదు సెక్రటేరియట్ సూపరింటెండెంట్ కేడర్ వారు ఉన్నారు వీరు దగ్గరదగ్గర 1957 సంవత్సరాలనుండి ఏ కేడర్‌లో ఏ స్కేల్‌లో ఉన్నారో ఇప్పటికూడ ఆ స్కేలులోనే ఉన్నారు వారు అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు కాని ఆకమిటీ ఆమాటమీద ఉండలేదు కొంతమంది స్కేల్స్ మాత్రం రివైజ్ చేశారు ఉదాహరణకు— డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ఎక్సైజ్ 700 to 1100 గ్రేడ్ వారిని 900 to 1200 స్కేలు రివైజ్ చేశారు డిస్ట్రిక్ట్ స్టేటిస్టికల్ ఆఫీసర్‌ను 325-525 నుండి 325-600 చేశారు డైరక్టర్ ఆఫ్ వుమెన్స్ వెల్‌ఫేర్‌కు 750-800 నుండి 800-1,000 స్కేలు పెంచుచేశారు జాయింట్ డైరక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు 1,100 కు బదులు 1,200 నుండి ఆరంభించే మోస్తరుగా చేశారు అందుచేత ఇప్పుడు ఎవరైతే యీ రివిజన్ ఆఫ్ పే స్కేల్స్‌కు అప్లికేషన్ పెట్టుకోలేదో వారందరికి ఇప్పుడు మనస్సులో అసంతృప్తిగా ఉంది మొదట మాకీసంగతి చెబితే, మా విషయాలుకూడ మేము చెప్పుకొందుముకదా మమ్మల్ని అలా పక్కకు పెట్టి వీరెందుచేత ఇలాచేశారని. వారి మనస్సులో అసంతృప్తిగా ఉంది ఈ సమానం చేయటంలో మరొక పనిచేశారు ఇక్కడ కొంతమంది రోనియో డూప్లికేటర్స్ ఆపరేటర్స్ ఉన్నారు సెక్రటేరియట్‌లోనూ ఉన్నారు ఇక్కడకూడ ఉన్నారు సాధారణంగా పెంచుగా ఉన్నచోట్ల ఉన్న స్కేలు మిగతాచోట్లకూడ పెట్టి పెంచు చేయటమన్నది ప్రిన్సిపుల్ అయితే లెజిస్లేచర్ సెక్రటేరియట్‌లో ఉన్నవారు 10 రులు పెంచుగా తీసుకొంటున్నట్లు తోస్తున్నది అందుచేత ఏమి చేశారంటే- సెక్రటేరియట్ వారికి, యీ లెజిస్లేచర్‌లో ఉన్నవారికి ఉన్న స్కేలు ఇవ్వటానికి బదులు, వీరికి కూడ తగ్గించారు ఇది ఎనామలీ అనుకొన్నారు. ఇది రివిజన్ ఆఫ్ పే స్కేలా? ఎనామలీయా? రిడక్షన్ ఆఫ్ పే స్కేల్సా? ఇటువంటి absurdities కొంత కూడుకొని ఉండటంచేత వారు యావన్మంది దీని విషయమై చికాకు పడుతున్నారు అందుచేత మినిస్టర్ గారి దృష్టికి యీ విషయం తేవటానికి మనవిచేస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఉన్నది నేను మొట్టమొదటనే మనవిచేశాను

ముఖ్యమంత్రిగారు ఇప్పుడు ఎందుకు రిజైన్ చేశారు అనేటటువంటి ప్రశ్నతో మనకు సంబంధం లేదు సుప్రీమ్ కోర్టు ఒక తీర్మానం చెప్పినపుడు- ఒక మంత్రియొక్క బోనఫైడ్‌ను గురించి వారు అనమానించినపుడు తప్పకుండా వారు రిజైన్ చేయటం మంచిది వారు రిజైన్ చేశారు వారికి నా ధన్యవాదాలు నేను మొదటనే వారు ఏ రోజునైతే ఆవిధంగా చేస్తానన్నారో ఆరోజునే నేను అదేమాట అన్నాను ఇప్పటికూడ అంటున్నాను కాని, తర్వాత జరిగినదంతా జరక్కపోతే ఆ ప్రతిష్ట అంతా నిర్మలంగా ఉండేది అయినప్పటికీ నేను ఆ విషయంలోనికి వెళ్లదలచుకోలేదు. ముఖ్యమైనటువంటిది,

ఇప్పుడు జరిగినటువంటిది, సుప్రీమ్ కోర్టయొక్క లేక మన సివిల్ కోర్టుయొక్క అథారిటీని మనం నిజంగా హృదయపూర్వకంగా ఆమోదిస్తామా? వాటిని శిరసావహిస్తామా? లేకపోతే శిరసావహిస్తామని చెప్పి, మళ్లీ తిరిగి వెంటనే కొన్ని పొడుపు మాటలు అన్నీ అంటూఉంటామా? అనేటటువంటిది మనం గమనించవలసిన విషయము నావంటివాడుగాని, మామూలు మెంబర్ గాని పడైనా అటువంటి మాట అన్నట్లయితే అ త ఇబ్బంది ఏమీలేదు కాని మంత్రిపదవిలో ఉన్నవారు మాత్రం ఎప్పుడైతే సివిల్ కోర్టయొక్క అథారిటీని గురించి తగ్గించే మాటలు ఏమి అన్నప్పటికికూడ మనయొక్క ప్రజాస్వామ్యానికికూడ చాలాభంగకరం అవుతుందని నేను మనవిచేస్తున్నాను సుప్రీమ్ కోర్టువారు ఒక తీర్మానాన్ని పచ్చారు నిన్న మినిస్టర్ గారు చెప్పినటువంటి ఫాక్ట్స్ చాలామటుకు వారిముందరకూడ ఉన్నవి వీరు చెప్పినవే కాక మరికొన్ని ఫాక్ట్స్ కూడ ఉన్నవి అవన్నీ జడ్జిమెంట్ లో ఉన్నవి ఆజడ్జిమెంట్ కొంత మేము ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూడగలిగాము అసలుమాట అనేకూడదు నేను మనవిచేసేది--తగ్గించేది ఏమని తగ్గించారు? ఎక్స్యూకేషన్ మినిస్టర్ గారు ఎక్కడో స్పీచ్ ఇస్తూ అన్నట్లు ఒక పెద్దది పడింది తర్వాత ముఖ్యమంత్రిగారు నిన్న ఇచ్చినదానిలో కూడ ఏమని ఉన్నదంటే--మన సోషియో ఎకనమిక్ ఫోర్సెస్ యొక్క ప్రోగ్రెస్ యీ జడ్జీలు అండర్ స్టాండ్ చేసుకొన్నట్లుగా అట్టే కనుపించటంలేదు అన్నటువంటిది అందులో ఒక సూచన కనుపించింది, అది న్యాయంకాదని మనవిచేస్తున్నాను ఎందుచేతనంటే, సోషియో ఎకనమిక్స్ ఫోర్సెస్ యొక్క ప్రోగ్రెస్ అంతా మనచేతిలో ఉంది దానికి తగినటువంటి లా మనం చేయాలి లెజిస్లేచర్ లా చేయకపోయినట్లయితే, మనకు ఉన్నటువంటి ఊహలన్నీ కూడ మనం చేసేటటువంటి లా లో మనం ఇమడ్చలేక పోయినట్లయితే మనం అనుకొన్న ప్రకారంగా జడ్జి తీర్పు ఇవ్వలేదే--అని జడ్జిని అన్నట్లయితే, అది చాలా పొరపాటు అవుతుంది ఆ విధంగా ప్రతి జడ్జి యీ ఊహలన్నీ కూడా పోషియో ఎకనమిక్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ విషయమై (ప్రతి జడ్జి) తనకు తోచినట్లుగా జడ్జిమెంట్ వ్రాసినట్లయితే ఒక లా అన్నది మనం పాస్ చేయనక్కరలేదు ఈ లా అన్నటువంటిదంతా — మన మామూలు ఉపన్యాసాలలో మోస్తరుగా—సబ్జక్ట్ ఒకటి అయితే, పబ్లిక్ స్పీచ్ లో మిగిలినవన్నీ మాట్లాడిన మోస్తరుగా అయిపోతుంది అందుచేతనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొన్న తనయొక్క ఉద్యోగ స్వీకార సందర్భంలో ఇలా చెప్పారు —

The Constitution, he said, had entrusted to the Supreme Court a sacred duty of vindicating the fundamental rights of the citizens and sustaining the Rule of Law which the country was attempting to achieve—justice social economic and political We the judges of the Supreme Court do not function individually We are the interpreters of the Law and so our work assumes more importance కాన్స్టిట్యూషన్ వారికొక డ్యూటీని యిచ్చింది అదంతా మనం ఒప్పుకున్నదే ఒప్పుకున్నప్పుడు—ఎప్పుడయినా ఒకప్పుడు మన మనస్సులో అనుమానం వుండవచ్చును దీనిని గూర్చి మన ప్రైవేటు టేబుల్ వద్ద మాట్లాడవలసిందేగాని, లెజిస్లేచర్ లో,

అధారిటీలో వున్నవారు 'వారు జడ్జిమెంటు యిచ్చారుగాని, మనయొక్క ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ వారు ఆలోచించలేదు' అని అంటే, అది సుప్రీంకోర్టుయొక్క అధారిటీని తగ్గించినవారం అవుతామని నిస్సందేహంగా నేను మనవిచేస్తున్నాను అలా చేయవచ్చునా, మానవచ్చునా అంటే మనం over enthusiasum తోనో మరేకారణంచేతనో చెప్పి వుండవచ్చు నేను మనవిజేసేది, మనం ఎప్పుడు, ఏ సందర్భంలో మాట్లాడినప్పటికి కూడా, కోర్టుయొక్క అధారిటీని తగ్గించే విధంగా, మనం satisfy అయినా satisfy కాకపోయినప్పటికీ, కోర్టుయొక్క అధారిటీని తగ్గించేయత్నం చేయకూడదు, తగ్గించే వాక్యాలు మనమెవరమూ, ఎప్పుడూ చెప్పకూడదని నేను వినయపూర్వకంగా మనవిజేస్తున్నాను అది నేను ఈరోజున ప్రతిపక్షంలో వుండడంచేత చెప్పడంకాదు ఎక్కడ వున్నప్పటికీ, ఎప్పుడయినాసరే, మనయొక్క ప్రజారాజ్యం అభివృద్ధి కావాలంటే, ఎందు కోసం మన పెద్దలు బ్రహ్మాండమైన త్యాగాలుచేసి యీ స్వరాజ్యమును సంపాదించారో, అటువంటి స్వరాజ్యంయొక్క భవిష్యత్తు అంతా మనం సుష్టుగా, పుష్టికరంగా ముందుకు తీసుకువెళ్లాలంటే, మన హక్కులను కాపాడడానికి, ప్రజారాజ్యమును కాపాడడానికి, కోర్టులే మనకు ఆధారంతప్ప, కోర్టులే ముఖ్య సాధనంతప్ప మరొకటికాదని నేను నిష్కర్షగా మనవిజేస్తున్నాను నిజమైన రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయాలంటే కోర్టులయొక్క జ్యుడిషియరీ ఆజ్ఞలు శిరసావహించిద్దామనుకుంటే యీరోజున వెంటనే మనయొక్క కమిటీనివేసి ఏ ఏ శాసనాలలోనయితే, కోర్టులయొక్క అధికారాలు మనం యింతవరకు యీ 10, 15 సంవత్సరాలయి కూడా జూరిస్‌డిక్షన్ వూస్ట్ చేస్తూ వచ్చామో, ఆ పవర్స్ అన్నీకూడా మనం రెస్టోర్ చేసినట్లయితే నిజంగా మనం కోర్టులయొక్క అధికారాలను శిరసావహించినవారం అవుతామని నేను మనవిజేస్తున్నాను

ఇంకొక విషయం మనవిజేస్తాను పన్నుల విషయం వచ్చింది చాలా high taxes మనరాష్ట్రంలో అని పదే పదే యిదివరకు చెప్పాను తిరిగి అదే మనవిచేస్తున్నాను లాండ్ రెవిన్యూ చూస్తే, 1957 నుండి 1964 వరకు ఆల్ యిండియా ఫిగర్స్ తీసుకుంటే దేశం మొత్తంమీద లాండ్ రెవిన్యూ 87 నుండి 120 కోట్లుకు పెరిగింది అంటే 29% పెరిగింది ప్రభుత్వంవారు యిచ్చిన అంకెలనుబట్టి చూస్తే 140% పెరిగింది చాలా పెచ్చు అయిన లాండ్ టాక్స్ పర్ కాపిటా క్రింద చూసినప్పటికి, ఆల్ యిండియా యావరేజ్ రు 4 50 నయాపైసలు అయితే, మనది 7 రూపాయలు వరకు టాక్సు పెరిగిందని మనవి జేస్తున్నాను ఇది చాలా విషాదకరమైన విషయం ప్రజల డబ్బుయొక్క ఖర్చులగూర్చి మంత్రుల ఉపన్యాసాలు ఎప్పుడూ పత్రికలలో వస్తూవుంటాయి, రేడియోలో చెబుతూంటారు, అదంతా సరిపోక కొంత డబ్బును వినియోగించి ఒక ప్రకటన, అడ్వరటైజ్‌మెంటు కూడా చేశారు అన్ని పత్రికలలో- మనయొక్క అసెస్‌మెంటు 13, 14 కోట్ల చిల్లరకంటే పెచ్చులేదని, మరి ఏ విధంగా, ఏ అంకెలనుబట్టి సమర్థిస్తున్నారో ఒక చిన్న సబ్ కమిటీని, ఈ సభలో ఒకరి కొకరం మాట్లాడుకోలేదుకాబట్టి, ఒక సబ్ కమిటీనివేస్తే మేము ఆలోచిస్తాము ఏ విధంగా చేస్తే యీ 14 కోట్లు వచ్చిందో తెలియదు నిన్న సుందరయ్యగారు

మాట్లాడుతూ మనయొక్క భారం ఎంతవున్నదో చెప్పారు ఇందులో 17 కోట్ల 86 లక్షలు అని వ్రాసివున్నచోట 16 కోట్ల 46 లక్షలు రైతులు యిచ్చుకోవలసి వున్నది ఇది ఎలావున్నదంటే 'నువ్వు యిచ్చింది కొంత కడితేబాకీ నీను కొంత ఎడమజేబులోను పెట్టుకుంటున్నాను కుడిచేబులోదే రెక్కా, నువ్వు యిచ్చింది' అన్నట్లుగా వుంటుంది తీసుకునేది 19కోట్ల 43లక్షలు వుంటుంది, కాని 7 కోట్ల 86లక్షలు అని వ్రాస్తారు క్రిందటి సంవత్సరం కూడా 17కోట్ల 86లక్షలు ఎందుకు 16 కోట్ల 79లక్షలు అని వ్రాశారు కాని బడ్జెట్ స్పీచ్‌లో మాత్రం కరంపు స్వరం ఎక్సెస్ కోటి ముప్పైమూడు లక్షలు అని చెప్పారు ఈ అంకెల్ని చాలా తారుమారుగా వున్నాయి ఎవరిని అడిగినా చెప్పరు. ఈ ఎసెస్‌మెంటు ఏ విధంగా వున్నదని నేను క్రిందటి సెషన్‌లో అడిగినప్పుడు అంకెలు మంత్రిగారి వద్ద లేకపోయినాయి నేను సెక్రెటరీగారికి అంతకు పూర్వమే వ్రాశాను 'మీరు ఏడు కేటగిరీస్ క్రింద వెళ్ళారు, యీ టాక్సేషన్ యిన్‌కమ్ క్రింద ఈ ఏడు కేటగిరీస్‌లో ఎసెసీస్ ఎంత మంది, ఎసెస్‌మెంటు ఎంత అయింది, లాండ్ ఏరియా ఎంత,' అని అడిగాను అడిగితే, నాకు మాత్రం అటుపంటి భోగట్టా ఏమీలేదు అన్నారు సరే అడిగిన ఐటమ్స్‌లో కొంత యత్నం చేస్తారేమో ప్రభుత్వంవారు అని అయిదారు రోజుల క్రిందట బోర్డ్ ఆఫ్ రెవిన్యూ వారికి కూడా వ్రాశాను 'అయ్యా, యిప్పుడైనా చెప్పండి వారు 18 కోట్లు అంటున్నారు, బడ్జెటు అంకెలు చూస్తే 19 కోట్ల చిల్లర వరకు వస్తున్నది మీ వద్ద అటువంటి భోగట్టా వున్నదా,' అని వ్రాస్తే దానికి వారు 'మా ఆఫీసు అంతా వెతికాము, మా వద్ద ఈ భోగట్టా లేదు' అన్నారు 'ఏమీ భోగట్టా, ఏమీ సమాచారం లేకుండా చేశారా ఏ శాసనం?' అని అప్పుడు మా వాదం ఇప్పుడూ అదే మా వాదం దానికి అదే సమాధానం అంతకంటే యేమీ లేదు అంచనాలు వేస్తుండంగాని, అంచనాల ప్రకారం వసూలు చేయటంగాని లేదు ఒక శాసనం చేస్తారు మన పుడోగులు వున్నారు ఎంత వసూలైతే అదే అనే పద్ధతిలో వున్నది ఎవరయినా ప్రైవేటుగా దత్తపుత్రుడు చేసుకోవలసిన వ్యవహారం గాని, ప్రజా రాజ్యంలో మంత్రులు చేసుకొనే వ్యవహారం కాదు అంచనాలు వుండాలి, అంచనాల ప్రకారం వస్తుందా, లేదా అని అడుగుతున్నాం అంచనాలు వున్నాయని అంటారా వారు? వారికి ఏమీ లేవని నేను మనవి చేస్తున్నాను అందుకు యింకొక ఉదాహరణ కూడా యిస్తాను రెండవ ప్రణాళికలో వారిని 11 కోట్ల రూపాయలు టాక్సుగా రైజ్ చేయవలసిందిగా ప్లానింగ్ కమిషన్ వారు చెప్పారు వారికి అంచనాలు చాతగాక 21 కోట్లు వసూలు చేశారు వీరే గాదు, వారంతా ఒకే పార్టీగదా ఢిల్లీ నుంచి యిక్కడి దాకా సెంట్రల్ గవర్నమెంటువారు కూడా ఏమి చేశారంటే మూడవ ప్లానులో 1750 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తాం అడిషనల్ టాక్సేస్‌గా అని మూడవ ప్లాన్ ఫిగియడ్‌లో వ్రాశారు అది తమకందరికీ తెలుసు 175 కోట్లు వసూలు చేయాలని వారిఅంచనా. అందులో సెంట్రల్ గవర్నమెంటు 1100కోట్లు

వసూలు చేస్తామని అన్నారు అనుకుని టాక్సేషన్ మెజర్స్ వేశారు ఇక్కడ మన గవర్నమెంటు ప్లైనాన్స్ డిపార్టుమెంటు వున్నట్లుగానే, అంతకంటే హెచ్చుగా వున్నది ఆ గవర్నమెంటులో 1100 కోట్లు అని వారు వ్రాసుకుంటూ, యీ రిసోర్సెస్‌లో యిలా వ్రాస్తున్నారు Third plan mid term appraisal లో ఏమి అంటున్నారంటే In the Third Plan, the five year target of additional taxation to be undertaken at the Centre was indicated at 1100 crores of rupees On this basis the aggregate yield over the plan period from the taxation measures introduced so far at the Centre may come to a little over 1900 crores 1100 కోట్లు అంచనా వేస్తే, 1200 కోట్లు రావడంకాదు, 1900 కోట్లు అయినది అంటే యేమిటి? సెంట్రల్ గవర్నమెంటుకు, స్టేటు గవర్నమెంట్సు కూడా వేరే అనుకున్నాం 150 కోట్లు ఒక్క సెంట్రల్‌వారే యిప్పుడు వసూలు చేశారు అంటే యేమిటి ఒక డాక్టరొచ్చి సిరంజితో యిటువైపు బ్లడ్ తీసి, మళ్ళీ వైపు మంచి డాక్టరొచ్చి సిరంజితో బ్లడ్ తీసివేస్తూంటే ప్రజలు బ్రతకడానికా లేక రక్త దానం చెయడానికా? మనుషులనేవారు తమ సంపాదనలో, ఆదాయంలో తప్పకుండా ప్రభుత్వం నడవడానికి పన్నులు యివ్వవలసిందే కాని దానికి లిమిట్ వుండాలి పుచ్చుకునేప్పుడు ఎంత పుచ్చుకుంటున్నారో లెక్క వుండాలి లేకుండా, మాకు తోచినట్లుగా చేస్తాం, వేశాము కాబట్టి వసూలు చేసేస్తాము అనడం ఎంతవరకు న్యాయమో తెలీదు 1100 కోట్లు 1900 కోట్లు అయిపోయి, 11 కోట్లు 21 కోటి అయిపోయి శిస్తుభారం పెరిగిపోయింది, ఖరీదులు పెరిగిపోయాయి మేము చచ్చిపోతున్నాం అని ప్రజలు అంటూంటే 'లేదు మేము అభ్యుదయం చేస్తున్నాం' అంటున్నారు ఎవరి అభ్యుదయమండి? ఎవరి అభ్యుదయమండి మీరు చేస్తున్నది? అభ్యుదయం, అభ్యుదయం అని పది మాటలు అంటున్నారు అవుతున్నది అభ్యుదయం కొంత మందికి తప్పకుండా అవుతున్నది ఎవరికయితే సెంట్రల్ సెక్రెటేరియట్‌లో, బోర్డు ఆఫ్ రెవిన్యూలో, మిగిలిన పెద్ద ఆఫీసులలో పలుకుబడివున్నదో, మంత్రుల వద్ద పలుకుబడివున్నదో, జిల్లాపరిషత్తులలో పలుకుబడి వున్నదో, మూసలో పోసిన చిన్న విఘ్నేశ్వరుడిలాగా సమితి ప్రెసిడెంటువద్ద పలుకుబడి వున్నదో వారికి అభ్యుదయం అవుతున్నది వారికి అభ్యుదయం అవుతున్నమాట వాస్తవమే కాదనడంలేదు పనులు జరగడంలేదని ఎవరూ అనడంలేదు పనులు జరగక పోతే పన్నులు వేయడానికి అవకాశం లేదు హెచ్చుగాగాని, తక్కువగాగానీ వసూలు చేయడానికి అవకాశంలేదు పన్నుల నెపాన్నిబట్టి ఎంతవరకు అభ్యుదయాన్ని చేస్తున్నారు? మీరు చేస్తున్న అభ్యుదయం మామూలు ప్రజా బాహుళ్యానికి అందుతున్నదా? మేము అడిగే point అదే ఇదివరకు అడగకపోయినట్లయితే ఇప్పుడు అడుగుతాము మొదట ప్లాన్‌లో అడగలేదు ఢిల్లీలో అయితేనేమి, రాజ్యాలలో అయితేనేమి అప్పుడు రాజ్యం చేసిన వారంతా మిత్రులు, సహచరులు, కారాగారాలలో ఉండి ఇవేళ మోస్తరుగుంటూ బాధ పడ్డటువంటి పెద్దలు అంతా మంత్రులు అయ్యారు కాబట్టి మొదటి 5 సంవత్సరములు వారు ఏమి చేసినా అడగలేదు రెండవ పంచవత్సరప్రణాళికలో

అనుమానాలు తట్టినాయి మూడవది వచ్చేసరికి ప్రశాంతాహుళ్యం అందరికి అనుమానం వేసినది ఏమైపోతున్నది డబ్బు అంతా? పన్నును వేస్తున్నారు పై దేశం నుంచి 18 వేల కోట్లరూపాయలు ఖర్చుపెట్టడానికి యిప్పుడు అంచనా అన్న మాట మన మూడవ ప్లాన్ అయిపోయే సరికి 18,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది ఏమవుతున్నది ఈ డబ్బు అని ప్రతివారు అడిగినారు ప్రతివారు అడుగుతూ ఉంటే పండిట్ నెహ్రూ గారికి కూడ అనుమానం వేసి వారు ఒక కమిటిని వేశారు వేసినమాట వాస్తవమే కదా? మంత్రులకు తెలుసును గదా? Mahalnobis Committee report ఒక copy ప్రభుత్వానికి ఎచ్చే ఉంటుంది ఆయిన ఏమిచ్చారు? ఈ లాభం అంతా urban sections కు వెళ్ళింది Urban sections లో కూడ top section లోకి వెళ్ళింది మామూలు వారికి lowest section కు ఉన్న డబ్బు అంతా ఆవిధంగా పోతున్నది దానికి test ఏమిటి? Consumers యొక్క నిత్యావసరవస్తువుల ఖరీదులు-Plan succeed అయిందా లేదా అనేది test ఆ test fail అయిపోయింది ఖరీదులన్నీ మీదికి వెళ్ళి పోతున్నాయి అందుచేత ప్రతి వారికి అనుమానం వేసి అడిగారు మొదటి test అది తరువాత, ఒరిస్సా రాష్ట్రానికి మాజి ముఖ్యమంత్రి, పండిట్ నెహ్రూ గారికి ఆప్తుడు, దేశం అంతటికి పేరుగన్న వాడు, శైలేరులో ఈ మనయొక్క భాగం అంతా మూడు మాటలలో తీపిగా పుచ్చుకొన్నవాడు, పట్నాయక్ చెప్పాడు 18,005 కోట్లలో యిప్పటికి 18 వేల కోట్లు ఖర్చుపెట్టాము మూడు వేల కోట్ల రూపాలు unaccounted money అని చెప్పారు ఎవరికోసం ఈ పన్నులంతా యిస్తమంటారు? ఎవరికి అభ్యుదయం జరుగుతున్నదో చెప్పండి ఒక non-official committee వేయండి మూడు వేల కోట్ల రూపాయలు unaccounted money అయిపోతే ప్రతి వైతను రూపాయికి మూడు రూపాయల యిచ్చుకో, 4 రూపాయలు యిచ్చుకోమని అడుగుతున్నారు Sales tax పెంచు చేస్తున్నారు excise పన్ను పెంచు చేస్తున్నారు 1950 సంవత్సరంలో 70 కోట్ల రూపాయలు excise రాబడి అయితే యీవేళ 700 కోట్ల రూపాయిలు Sales tax Urban people యిస్తున్నారు అని ఒక Statement ప్రకారం Sales tax పల్లెటూరి వారు యివ్వలేదా? గ్రామస్థులు యివ్వలేదా? ఎవరికోసం ఈ పన్నులు అన్నీ? మూడు వేల కోట్ల రూపాయలను account పెట్టకుండా ఉన్నారు జి ఎల్ నందాగారు, Home Minister, planning చేతిలో ఉన్న ఆయన చెప్పారు మూడు నెలల క్రింద ఆయన statement యిచ్చి 500 కోట్ల రూపాయలకు wastage అయిపోయింది అన్నారు ఈ ప్లాన్‌లో 3,500 కోట్ల రూపాయలు waste అయిందని ఒప్పుకున్నారుగదా? పండిట్ నెహ్రూగారు Institute of Public Administration లో President speech యిస్తూ చెప్పారు మనం అంతా అనుకుంటున్నదే ఆయన చెప్పినట్లయితే కొంత వరకు సమ్మకం ఉంటుంది I think that you or your Planning Commission pointed out that as much as 1/4th or 1/5th of our outlay is spent on erection of buildings alone మనం యిప్పుడు 18,500 కోట్ల రూపాయలలో దగ్గర దగ్గర 4 వేల కోట్ల రూపాయలు buildings మీద ఖర్చుపెడుతున్నాము (interruption) అన్ని Constructions కు.

Everybody says that even a little economy in construction could easily result in a saving of 15 to 20% 16 వేల కోట్ల రూపాయలలో దగ్గర దగ్గర 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే, 1000 కోట్ల రూపాయలు లేక 750 కోట్ల రూపాయలు waste అయిపోయిందని చెపుతున్నారు పన్నులు పెంచు వేస్తున్నదంతా ఎవరి కోసం? బీహారు వారిని అంతా వేయమన్నారు కాని Second plan లో వారు వసూలు చేశారా? U P వారిని 42 కోట్ల రూపాయలు వసూలు చేయమంటే వారు 88 కోట్ల కన్న పెంచు వేయమని చెప్పలేదా? ఈ ప్రభుత్వం ఏమి చేసింది? 11 కోట్ల రూపాయలు వేస్తే 21 కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ మోస్తరుగా అంచనా వేయకుండా వసూలు చేసినట్లయితే extravagance కు, waste కు, corruption కు patent cause అవుతుంది చేతిలో బాగా పుష్కలంగా డబ్బు ఉంది అడిగేవారు లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా దుబారా అవుతుంది అందులో సందేహంలేదు అడిగినా అడగకపోయినా ఖర్చు పెట్టేస్తారు Estimates మరీ పెంచు అయిపోతూ ఉంటాయి 100 కోట్ల రూపాయలలో చేస్తాము అన్నటువంటి scheme 220 కోట్ల రూపాయలు అవుతుంది రు 40 కోట్లకు చేస్తాము అన్నటువంటిది D B C 80 కోట్ల రూపాయలవరకు వెళ్ళి పోయింది 90 కోట్ల రూపాయలతో నాగార్జున సాగర్ నీరు మొదటి జోన్‌కానికి వస్తుంది అనుకొన్న చోట ఈ నాటికే రు 135 కోట్లు అయిపోయింది దీనికి కారణాలు ఏవో చెపుతారు centre అంటారు cent e వీరు ఒకచేనని నేను మనవిచేస్తున్నాను మామూలుగా ప్రశ్న వేస్తే centre అంటారు లేకపోయినట్లయితే మేము అంతా ఒకచే కాంగ్రెసు పార్టి అంటారు వారు కూడ ఆలోచించుకోవాలి మనం యిక్కడ ధర్మకర్తలుగా రాజ్యంలో మంత్రులుగా యిక్కడ వ్యవహరిస్తున్నాము సవ్యంగా మనయొక్క కర్తవ్యం నిర్వహించుకుంటున్నామా లేదా, సరిగ్గా డబ్బు అంతా వసూలు చేసినది ఖర్చు పెడుతున్నామా లేదా? మిగతా రాష్ట్రాలలో దుబారా కానివ్వండి, corruption కానివ్వండి మన రాష్ట్రంలో ఆదర్శ ప్రాయంగా ఎందుకు ఉండ కూడగు. ఇక్కడ corruption పెచ్చుగా ఉన్నది అంటే ఒక మంత్రిగారన్నారు ఢిల్లీలో ఏమి జరుగుతున్నదో మీకు తెలియదు అన్నారు నెహ్రూ పండిట్‌ను ఒకరు అడిగితే అమెరికాలో ఏమి జరుగుతున్నదో తెలియదు అన్నారు ఈ విధంగా మాట్లాడినట్లయితే దేశంలో లంచగొండితనం పెరుగుతుంది అంటారా లేదు అంటారా చెప్పండి మూడు వేల కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు, మరో 750 కోట్ల రూపాయలు కూడ యిదంతా wastage అవుతూ ఉంటే మాకు డబ్బు లేదు యివ్వండి యివ్వండి అంటే ఎవరి అభ్యుదయం కోసం యివ్వమంటున్నారు అని నేను మనవిచేస్తున్నాను ఆకలితో బాధ పడుతున్నటువంటి రైతు, డొక్కలన్నీ వెన్నెముకకు అంటుకుపోయిన రైతు, కళ్ళు బుగ్గలు లోతుకు వెళ్ళిపోయిన రైతు అడుగుతున్నాడు ఈ రాజ్యం అంతా ఎవరికి? మేము 42 లక్షల 48 లక్షల పట్టా దారులు ఉన్నాము. ప్రభుత్వం యిచ్చే అభ్యుదయం అంతా లక్షమందికో రెండు లక్షలమందికో సరిపోతుంది పూర్వజన్మ సుకృతం వల్ల వారు మీరు సుఖంగా ఉండండి.

40 లక్షల మంది పట్టాదారులు వారి మీద ఆధార పడ్డవారు 2 50,00,000 ప్రజ వీరందరి గతి ఏమి అవుతుంది అంటే—సీకు తెలియదు ప్రభుత్వం వారు చెప్పిన మాటలు నమ్మకండి మేము అభ్యుదయం చేయలేదా అంటున్నారు చేస్తున్నాగు చేయలేదు అని చెప్పలేదు కాని ఆ చేసేటటువంటి దానిలో సామ్యత్వం ఏమి లేదు అంటున్నాము Socialism ఏమి లేదు అంటున్నాము అటువంటప్పుడు దానిని Socialism అనకండి ఇ ఆ పేరు పెట్టకండి 1931 సంవత్సరంలో కరాచీలో తీర్మానం అయింది ఆ కరాచి తీర్మానంలో నాకు కూడ personal గా కొంత పాత్ర ఉన్నది ఆ Sub-Committee లో నేనే అంతా వ్రాశాను Uneconomic holdings కు మాకు power రాగానే rent తీసివేస్తామని దానిలో వ్రాశాము తియ్యగలిగామా? లేదు తీయకపోవడమే కాకుండా అదనపుశిస్తు వేస్తే ఏమిన్యాయం రెవెన్యూ మినిస్టర్ గారు జవాబు చెప్పవలసివస్తే యివన్నీ Select Committee లో చెప్పిన వాదాలే అంటారు కాని ఏమి చెప్పాము ఎవరు విన్నారు అనేది మాకు కావాలి అప్పుడు చెప్పలేక, యిప్పుడు చెప్పలేక మా నోటిలో ఉన్న సరస్వతికి తగినటువంటి మాధుర్యం, ఒకరిని ఒప్పించే శక్తే లేకపోయినట్లయితే మేము యింకా చెప్పక తీరదు చెప్పక తీరకపోవడమే కాకుండా ప్రజలకు విసుగు వేసినట్లయితే సాత్వికమైన నిరోధం చేస్తారు సాత్విక నిరోధం అనేది ప్రజా స్వామ్యంలో మొదటి హక్కు 19 వ Article చదువుకోండి అందులో మొదటిది freedom of expression ఆ freedom of expression అంతా వినియోగించాము Select Committee లో, public meeting లో ప్రతిచోట freedom of expression ఏమి పనిచేయలేదు Next right ఏమిటంటే — the right to peaceful assembly Peaceful assembly అయి చేసినటువంటిదే సత్యాగ్రహం అని చెపుతున్నాను ఈ సత్యాగ్రహంలో ఎక్కడా కూడ ఆఫీసులలోకి వెళ్ళవలసినదని, ఉద్యోగస్థులను కాగితాలు తీయవలసిందని మా ధర్మంలో ఎక్కడా లేదు ఆ విధంగా వచ్చినటువంటి కేసులు ఏవైన ఉన్నట్లయితే నాకు తెలియ చేయవలసిందని నేను statement యిస్తే నాకు యింతవరకు ఎవరూ కూడ చెప్పలేదు (interruption) పేపర్ లో ఉన్నది చెపితే కాదు నాకు చెప్పండి ఏ ఆఫీసు అది ఎప్పుడు తీసివేశారు ఏ కాగితం చింపాడు ఎంతమంది సత్యాగ్రహులు చింపారు వాడి చెయ్యి పెట్టుకొని వాడి పేరు కనుక్కొని మీరు వ్రాసుకున్నారా? ఏమిలేదు ఎప్పుడైన excess ఉండవచ్చు ఇక్కడ పోలీసు వాళ్ళుకూడ సాధారణంగా peaceful గా ఉన్నప్పటికీ కొన్ని excess గా చేయడం నా కంటితో నేను చూశాను కరీంనగర్ దేవరకొండ యిటువంటిచోట్ల జరిగినటువంటివి నేనుకూడ పత్రికలలో చూశాను ఇక్కడనే చూశాను ఏమిలేదు ఇక్కడ కూడ peaceful గానే సత్యాగ్రహం జరిగింది మీరు పికెటింగ్ చేస్తున్నారు పోలీస్ కోడ్ లో కూడ అధికారం లేదు మనిషిమీద చెయి వెయ్యడానికి Arrest చేస్తే చెయ్యి వెయ్యాలి Violence ఏదైన చేయదలచుకుంటే చేస్తాడని భ్రమ ఉన్నట్లయితే, అనుమానం ఉన్నట్లయితే వాడిని తప్పించవచ్చు వాడు ఎంత force use చేస్తాడో అంత force use చేసి remove చేయమని police manual లో

ఉన్నది అంతేగాని పిస్‌ఫుల్ పిక్చర్‌ని రెండు చేతులతో క్రిందకు త్రోసివేసి, యిద్దరిని త్రోసివేసి, అందులో మరో మనిషిమీద త్రోసివేసి, మరొక మనిషిని రెండు చేతులు పట్టుకొని నే మీద 6 అడుగులు ఈడ్చడంకోసమని యిక్కడ జరిగింది కాని, నేను అంతమంది పోలీసు వాళ్ళను అలా అంటున్నానా? చాలచోట్ల వెళ్ళాను అంతమంది పోలీసువాళ్ళు అలాలేరు ఇక్కడ Secretariat దగ్గర యిలా చేశారు మరికొన్నిచోట్ల వార్తలు వస్తున్నాయి ఈ మోస్తరుగా సత్యాగ్రహి చేశాడా, లేకపోతే సత్యాగ్రహులు పేరున కొంతమంది ఎవరైన ఏదైనా చేశారా అసలు జరిగిందా లేదా అన్నటువంటిది చూడాలి అని నేను మనవిచేస్తున్నాను

(Mr Speaker in the Chair)

సత్యాగ్రహం అనేది ప్రజాస్వామ్యం కాదనకండి సత్యాగ్రహం, సాత్వికనిరోధం అనేది కొనహక్కు లెజస్లేచరులో ప్రతినిధులువచ్చి మాట్లాడితే వారు వినకపోతే, మహజర్లుచేసినా వినకపోతే సాత్వికనిరోధం తప్ప వేరొకటిలేదు ప్రభుత్వంవారు సాత్వికనిరోధం కాదు అంటే అనవసరమైన ఏంటీ సోషల్ ఫోర్సెస్ అన్నీ తూడ రిలీజ్ చేసినవారవుతారని చెబుతాను అసలు వారు దానిని వెల్‌కం చేయాలి ఒకప్పుడు వారికి బోధపడలేదు వారికి వారి పాయింటే రైటనే పట్టుదల వున్నది అయితే కావచ్చు కాని సాత్వికనిరోధం తప్పు అంటే Louis the fourteenth కైములో జరిగినవద్ధతులు వస్తాయి ఇది ప్రజలచేతులలోకి పోతుంది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నేను వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను సాత్వికనిరోధం తప్పు అని ఎప్పుడూ అనకండి సాత్వికనిరోధం తప్పు అయితే మరిఏనిరోధం రైటవుతుందో అంతాఆలోచించండి అటువంటివాదన వద్దు అని మనవిచేస్తున్నాను అఖిలపక్ష కార్యాచరణసమితి అధ్వర్యంలో జరిగినదాంట్లో ఎక్కడైనా బొరపాటు జరిగిందని చెబితే అంగీకరించడానికి నేను సిద్ధంగా వున్నాను నేనుచ్చానినదానికి ప్రభుత్వం జవాబు చ్చానినట్లయితే బాగుంటుంది లారీఛార్జిలు చేస్తున్నారు అక్కడక్కడచేశారని చెప్పాను తిరుపతినుంచి వచ్చినదాంట్లో కాంగిరెడ్డిగారు రాజయ్యమేకలోవున్న మూడు సవరనుల నగనుకూడ జప్తు చేసుకున్నారు ఇదిగాక పాలిచ్చు పశువులను వ్యవసాయి పశువులనుకూడ జప్తు చేసి వాయిదాలు యివ్వకుండా గ్రామంనుంచి రేణిగుంట దొడ్లకు కదిలించారు అని వుంది నేను ఒక్కటే చదివాను ఈలాంటివి రోజూ పత్రికలలో వస్తూనేవున్నాయి ఇదేమి న్యాయం? ఇది రెవిన్యూ laws కు కంప్లీటుగా వ్యతిరేకము పాలిచ్చుఆవులను తీసుకెళ్లడం, మెడలో సవరనులు లాక్కోవడం— ఇదేమి పద్ధతి? ఇదంతా యిచ్చుకోగలరని వాదనలు చెబుతారు కాని ఇచ్చుకోగలిగితే యింత బాకీ ఎందుకువస్తుంది? సెలక్టుకమిటీ స్టేజిలో ఒక వాదం తెచ్చారు భూమిమీద రాబడి రాకపోతే రైతు ఎందుకువున్నాడు అన్నారు ఎక్కడకు వెళ్లిపోతాడు? సభలో వున్నవారెవరైనా చెప్పండి? ఈ దేశంలో వున్నగ్రామం వదలి ఎక్కడికుపోతాడు? మరొక గ్రామంలోనివారు రానివ్వరు మరొకభూమిమీదకు రానివ్వరు ఫారెస్టులోకి వెళ్లడానికి ఫారెస్టు డిపార్టుమెంటువారు రానివ్వరు విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు యివ్వరు కడుపులో

వుండగా చంపితే జోసైడ్ అవుతుంది, పుట్టినతరువాత చంపితే infanticide అవుతుంది, పెద్దవారైనతరువాత చంపితే homicide అవుతుంది పన్నులు యిక్కుకోలేక ఎక్కడైనా పడిచద్దామంటే attempted suicide క్రింద ప్రాసిక్యూషన్‌చేస్తారు అందువల్ల, యిది ఒ నానిన కారణని గమనిచేస్తున్నాను టాక్సేషను అనేది ప్రతివారు అంగీకరించినటువంటిదే టాక్సేషకు వ్యతిరేకంగా వుండడానికి మనం పడమారవ శతాబ్దంలో లేము ఎవరి మీద ఎంత టాక్సేషను వేయాలి, ఎంత భరిస్తారు అనేది నిర్ణయించడానికి ఒక కమిటీ వేయాలి భోగట్టాలేదు రిసెటిలిమెంటు చేస్తే అలస్యమవుతుంది పర్మిక్యూరర్స్ తెస్తే అలస్యమవుతుంది భూమి తరగతులు చెయ్యకుంటే అలస్యమవుతుంది భూమి మీద ఆదాయం గురించి తెలుసుకోవాలంటే అలస్యమవుతుంది కాబట్టి వున్న దానిని రెండుచేతి, మూడుచేల గణించుకోవాలంటే- ఇదేమి టాక్సేషను, ఇదా ప్రభుత్వ పద్ధతి, లచ్చన్నగారు సుప్రీమ్‌కోర్టు జడ్జిమెంటు చదివారు అది మూపలనాయర్ versus స్టేట్ ఆఫ్ కేరళ, 1960 లో అది పాస్ చేశారు పెద్ద చిన్న అందరికీ ఒకే టాక్సేషను వేస్తే వారు స్ట్రయిక్ డౌన్ చేశారు అందువల్ల కొంచెం ఆలోచించాలి ప్రతిపక్షంవారు సత్యాగ్రహం అంటున్నారు కాబట్టి మేము చేయము అంటే ప్రతిపక్షాల వారికోసం చేస్తారా? వారి రాజ్యంలో వారి పిల్లలవలె భావించుకుంటున్న ప్రజల కోసం చేస్తారా? ఇది అర్థంలేనిమాట కమ్యూనిస్టులు చేస్తున్నారు వారితో స్వతంత్రపార్టీ వారు కలియరు మరొకరు కలుస్తారు వారితో అన్యాయంగా వేద బ్రాహ్మడు కలిసిపోయి, పాడైపోయాడు అనే యీ మాటలు ఏమిటి? రైతులు ప్రజలు కారా? ఈ 18 కోట్ల 50 లక్షల మంది ప్రజలు కారా? వారి పరిపాలనలో ఆ ప్రజలు పరిపాలనకు లోబడిలేరా? మిమ్ములను పూలదండలు వేసి పెద్దలను చేయలేదా? అందువల్ల వారి భారం తగ్గించాలి అసలు సత్యాగ్రహం ఎందుకు రావాలి? సత్యాగ్రహానికి, యీ స్పీచెస్‌కు అవకాశం యివ్వకండి రెవిన్యూ భోగట్టాలేదు, సెక్రటరీ దగ్గరలేదు రెవిన్యూ బోర్డులోలేదు, అందుచేత మంత్రిగారి దగ్గరలేదు ఎసెస్‌మెంటు ఎంత అంటే కూడ చెప్పలేరు వసూలు ఎంత చెబుతున్నారు దత్తుడు అయిన వాడికి భూములు యిస్తే ఎవరు ఎంత డబ్బు యిస్తే అంత తెచ్చుకుంటాడు వాడికి డిమాండు, అకౌంటు కూడ తెలియదు ఆ మాదిరిగా దత్తప్రభుత్వం రాజ్యం నడిపించవద్దని మనవి చేస్తున్నాను అందుచేత, ప్రతిపక్షం వారిని యీసడించకండి ప్రతివారు ప్రతిరోజూ అధికారంలో వుండరు సత్యాగ్రహం చేసే స్వతంత్రం సంపాదించాము మన పెద్దలంతా పెచ్చు అయిన కష్టాలు పడడం వల్లనే యీనాడు యిక్కడ కూర్చుని యింత చులకనగా మాట్లాడడానికి అవకాశం వచ్చింది చులకనగా మాత్రం మాట్లాడకండి ఇది హృదయవేదనతో చెబుతున్నది ప్రజల బాధలు ఏలావుంటాయో గ్రహించండి ఒకప్పుడు మన ప్రజల్లో లేకపోయినప్పటికీ ఇతరుల బాధలను గ్రహించగల శక్తివున్నవాడే పరిపాలనా దక్షత వుంటుందని మనవి చేస్తున్నాను మంత్రులకు, ప్రభుత్వానికి తిరిగి మనవి చేస్తున్నాను ఈ సమస్యను తప్పకుండా పరిష్కారం చేయండి, ప్రజల చేతులలోకే పదిలితే అటుపైన

దైవాధీనం అవుతుందని మనవి చేస్తున్నాను నమస్కారము, నేను సెలవు తీసుకుంటున్నాను

శ్రీ పి గున్నయ్య —అధ్యక్షా, నేను యీ బడ్జటును హృదయపూర్వకంగా బలపరుస్తూ కొన్ని విషయాలు తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను ఇప్పుడే గౌ లచ్చన్నగారు, పూజ్యులు విశ్వనాథంగారు ప్రభుత్వంవారు పెచ్చు శిస్థులు వేశారని, అన్యాయం జరుగుతోందని, సత్యాగ్రహం అనీ చాల గట్టిగా చెప్పారు మా నాయకత్వం గురించికూడ నిన్న ఒక అరగంట, యీ వేళ ఒక గంట—సంజీవరెడ్డిగారు రిజైన్ చేశారు, యాక్సెప్ట్ అయిపోయింది, ఇక ప్రభుత్వమే లేదు, సభ ఎందుకు జరుగుతోంది అంటున్నారు అధ్యక్షా, నాకు చదువులేదుకాని కొంచెం జ్ఞానం అనేది వుంది పదేండ్లనుంచి పూజ్యులు మా విశ్వనాథంగారి దగ్గరే తిరిగి నేర్చుకొన్నాను మన 8½ కోట్ల జనాభాకు అందరికీకూడ యీ నాయకత్వం ఇంకా 50 సంవత్సరాలుంటుందో, 20 ఏండ్లువుంటుందో బాగా తెలుసు లచ్చన్నగారు చెప్పిన విషయాలతో నేనేకీభవించలేక పోతున్నాను రాష్ట్ర స్వతంత్రపార్టీ నాయకులు, మా జిల్లాకు సంబంధించిన డెపూటీ లీడరు గారు ఒకరు మా పార్టీలో ఎంత మనత వున్నదనో, ఎంత మధురమున్నదనో, ఎంత బలమున్నదనో యీ మధ్యన మా పార్టీలో చేరారు దీనిని బట్టే మా పార్టీ గొప్పతనం తెలుస్తోంది లచ్చన్నగారు సత్యాగ్రహం అంటున్నారు కావిడి మోసేవారు బరువు అని ఎత్తేస్తే ఇలాంటి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడ పట్టలేదు, పన్నులు కట్టనివారెవ్వరూ సత్యాగ్రహంలో పాల్గొనలేదు నాపరియాలో కమ్యూనిస్టులు రోజుకు 50 మందికొండదొరలనుతెచ్చి పార్వతీపురం, పెక్కలి కలెక్టరుల ఆఫీసుల దగ్గరపెట్టి సత్యాగ్రహం జరుపుతున్నారు, నేను స్వయంగా చూచాను, ఆ కొండ ప్రజల కోసం కేంద్ర గవర్నమెంటు కోట్ల కొలది రూపాయలు ఖర్చుచేస్తోంది పెద్దలు, పూజ్యులు విశ్వనాథంగారికికూడ తెలుసు శిస్తులగురించి ప్రతిజిల్లాలోను రైతు నాయకులు ఆందోళనచేస్తే అప్పుడు మూడురోజులు అల్లకల్లోలం అయిపోయి ప్రభుత్వం వారి సలహాలను తీసుకొనే శిస్థు వేశారు ఇదివరకు పూజ్యులు ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా వుండగా, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు సంజీవరెడ్డిగారు లీడరు ఆ సైములో— పూజ్యులు విశ్వనాథంగారుకూడ మంత్రివర్గంలో వున్నారు లచ్చన్నగారుకూడ వున్నారు అప్పుడు ఎంత కట్టుసిట్టమైన ప్రభుత్వం నడిచిందో వారికి తెలుసు కాబట్టి యీ నాయకత్వం సుస్థిరంగా యింకా 50 ఏండ్లయినా నడుస్తుంది కాబట్టి నాయికత్వంగురించి మాట్లాడకుండా ప్రజా సమస్యలపైన మాట్లాడితే నేను చాల సంతోషిస్తాను, సత్యాగ్రహ విషయం వున్నది విశ్వనాథంగారు ఆర్థికమంత్రిగా వున్నప్పుడు నేను 50 రూపాయలు శిస్తుకట్టేవాడిను, ఇప్పుడు వంద రూపాయలు కట్టుతున్నాను, ఇంత పెచ్చుచేస్తే నేను అప్పుడు 200 రూపాయలకు అమ్మలేని వస్తువును యిప్పుడే 1500 రు లకు అమ్మి వచ్చాను ఈబడ్జటులోని డబ్బంతా ఎవరికోసం? నూటికి 75 మందిగావున్న రైతాంగానికి బడ్జటుద్వారా 175 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు బ్లాక్ మార్కెటు చేసే పాపుకారుకు కాదు ఈ బడ్జెటు, ఏదీతెలియని నాలాంటివాడికి కాదు ఈ బడ్జెటు కష్టపడి నాలుగు కోట్ల

జనానికిఆహారాన్ని ఉత్పత్తిచేసే రైతాంగానికే ఈ బడ్జెటు, ఉద్యోగులుంటారు వారిపార్టీమనుష్యులుంటారు వారిపార్టీవారువెయ్యి రూపాయలు తీసుకుంటారు, మా పార్టీవారు తీసుకుంటారు ఈ ప్రభుత్వం సుస్థిరంగా వుండేది అని నేను వినయపూర్వకంగా ప్రతిపక్షంలోని విశ్వనాథంగారికి సత్యహరిశ్చంద్రుడంటి సుందరయ్యగారికి మనవిచేస్తున్నాను మాకూ రైతులు ఉన్నారు వారికి వందమంది వుంటే మాకు రెండు వందలమంది ఉన్నారు ప్రభుత్వం మేము పన్నులు కడతాము, నీళ్లు ఇవ్వాలని అంటున్నారు మా ప్రియతమ నాయకులైన సంజీవరెడ్డిగారు ఆంధ్రదేశం అంతా సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నారు మొన్ననే 17, 20 తారీఖులలో అనంతపురం జిల్లా కుందుర్పి ఎగువకాలువ ప్రాంతానికి వెళ్లాను అక్కడ రాయలవారి కాలువ ఒకటి తీసారు అప్పోజిషన్ డిప్యూటీ నాయకులైన నాగిరెడ్డిగారి ఊరికి 25 మైళ్లవరకు ఎగువకాలువ వెడుతోంది 22 కోట్లు ఖర్చు అయినది అప్పుడే నేనుగార్లదిన్నె వెళ్ళినపుడు అక్కడ భూమి ఎంత అని అడిగాను ఇదివరకు రు 30 లు ఉండేది, ఇపుడు 3 వేలకు అడుగుతున్నారని అన్నారు ఎగువకాలువ ద్వారా అనంతపురం అంతా సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం పూనుకొన్నది పోచెంపాడు, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులకు ఎన్నికోట్లు ఖర్చు అవుతాయో ఆలోచించండి 14 కోట్లు ఖర్చు అయే వంశధార ప్రాజెక్టుకు సంజీవరెడ్డిగారు ఎర్పాటుచేస్తున్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని మనవి చేస్తున్నాను విశ్వనాథంగారు స్కూలులో మంత్రిగా ఉన్నపుడు మా జిల్లాలో 25 హైస్కూళ్లు వుండేవి ఇపుడు 165 హైస్కూళ్లు ఉన్నాయి ఒక్క సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయిలు ఉపాధ్యాయులకు ఇస్తున్నాము ఉపాధ్యాయులులేని గ్రామమేలేదు ఇదివరలో బండి వెళ్లని ప్రదేశాలలో ఇపుడు చిన్నకారులు కూడా వెడుతున్నాయంటే రోడ్లు అట్లా అభివృద్ధి అవుతున్నాయి అలాంటపుడు ప్రభుత్వాన్ని నిందించకూడదు ఎవరో అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం డబ్బు తినేస్తున్నారు అంటున్నారు అప్పోజిషన్ వారు సత్యాగ్రహం అంటున్నారు బ్లాక్ మార్కెటు చేసేవారిదగ్గర సత్యాగ్రహం ఎందుకని అమాయకులైన మావంటి వారివద్ద సత్యాగ్రహం చేస్తే ఏమివేస్తాము? మేము కూడా వారివలెనే భ్రమపడి ఎన్నో విధాల చేస్తున్నాము పుణ్యాలు సంజీవ రెడ్డిగారి నాయకత్వం సుస్థిరంగా మా పార్టీకి ఉంటుంది వారు యావద్భారత దేశం నాయకులు కాగలరని మీద్వారా ప్రార్థిస్తున్నాను గొడవ లేకుండా పెచ్చుపిస్తులు ఎగ్గించడానికి తగిన మార్గాలు బడ్జెటులో ఉన్నాయి నిన్ననే పేపరులో చూచాను ఇండియా గవర్నమెంటువారు ఎనిఆర్డరు ఫారానికి 3 పైసలు చొప్పున తీసుకుంటామని అంటున్నారు ఫారాపై మూడు పైసలంటే కొన్ని కోట్లు వస్తాయి అట్లాగే మమ్ములను బలపరచే వారిపై పడడంకంటే మరొక రీతిగా ఆలోచిస్తే బాగుంటుంది అధ్యక్షా ఎన్నో పుస్తకాలు మీకు ఇస్తున్నారు చదవలేక చచ్చిపోతున్నాము కనీసం మెంబరు అయిదు రూపాయిలు ఇవ్వాలన్నా అయిదు లక్షలు వస్తాయి మావద్ద తీసుకుంటే పరవాలేదు, రిజర్వు ఖర్చు అనుకుంటాము నాలుగైదు లక్షలు పట్టదారు

లున్నారని విశ్వనాధంగారు చెప్పారు ప్రతి పట్టాదారు కిస్తు కట్టడానికి రసీదు పుస్తకాలు ఇస్తాము అంతకంటె పెద్ద పుస్తకం! దానికి మూడు రూపాయలు వసూలుచేస్తే రెండు కోట్ల రూపాయిలు వస్తాయి ప్రజలకు కనిపించని పన్ను వేయడానికి ఆర్థిక మంత్రిగారు ఆలోచిస్తే సంతోషిస్తాము విశ్వనాధంగారు, బుల్లి బాబుగారువంటి వార్లతో ఒక కమిటీవేసి ఆవిధంగా ప్రజలకు కనిపించకుండా పన్నువేసి తీసుకోవడానికి ఆలోచించాలని తమద్వారా చెబుతున్నాను ఇంత సుస్థిరమైన ప్రభుత్వానికి ప్రతిరోజు తాలూకా ఆఫీసులఎదుట అల్లరిపెట్టడంకంటే గొడవలేకుండా ఉండాలి మద్యపాన నిషేధంవంటిదానిని తీసివేసి ఆ డబ్బుతో అభివృద్ధికార్యక్రమాలు చేసుకోవచ్చు విశ్వనాధంగారివంటివారు, సుందరయ్యవంటివారు ఎల్లకాలం ఉండాలి, ప్రభుత్వాన్ని అడగాలి, వద్దనడంలేదు, బోచెంపాడు, శ్రీశైలం ప్రాజెక్టులమాదిరిగానే వంశధారప్రాజెక్టు ఎప్పటినుంచో ఆలోచనలో ఉంది, వంశధార పెద్దజీవనది, 14 కోట్లు రూపాయలు ఖర్చుఅయే ప్రాజెక్టును గొట్టవద్ది రొడ్డుబారేజిగా కడతామని సంజీవరెడ్డిగారు సెలవిచ్చారు వారి చేతులతోనే foundation వేయించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను నేరెడు బారేజి శాంక్షన్‌చేసి మా జిల్లాలోని పంటలను అభివృద్ధిచేయాలని కోరుతున్నాను జింజావతి 70 వేల ఎకరాలకు నీరు ఇస్తుంది, దానికి తగిన ఏర్పాట్లుచేయాలని కోరుతున్నాను హరిజనులకు గిరిజనులకు ఈ సంవత్సరం కోటిరూపాయలు కేటాయించారు అయితే ఇన్ని సంవత్సరాలుగా కాగితాల మీద అంకెలు కనబడతాయే కాని ఖర్చుకావడంలేదు హరిజనులకు, గిరిజనులకు అన్యాయంజరుగుతోంది పనిజరగడంలేదంటే సంజీవరెడ్డిగారు ఒక వైపవర్ కమిషన్‌నువేశారు అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ సంవత్సరం ౬ కోట్ల రూపాయలు సద్వినియోగం జరిగి హరిజనులకు, గిరిజనులకు మేలుజరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు నమస్కారములు చెబుతున్నాను

శ్రీ ఎ రామచంద్రారెడ్డి (భోనగిరి)—అధ్యక్షా, రేపోమాపో ముఖ్యమంత్రి కానున్నారని మంత్రిగారు 1964-65సంవత్సరమునకు సంబంధించిన బడ్జెటును ప్రవేశపెట్టారు ఈబడ్జెటు నిరాశ, నిస్పృహలతోనున్నదని ఒక్కమాటతో చెప్పగలుగుతాను ఈబడ్జెటును బలపరుస్తూ వెంగళరావుగారు ఆంధ్రోనిరెడ్డిగారు దీర్ఘంగామాట్లాడారు ఆంధ్రోనిరెడ్డిగారు కాంగ్రెసు ఆశయం Socialist pattern of society అని దానికై ప్రజాస్వామికసోషలిజం ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు అదేవిధంగా వెంగళరావుగారు దేశంలోజరిగే సత్యాగ్రహ ఉద్యమంగురించి వక్రంగా చిత్రిస్తూ పన్నులు కట్టనివారే ఇందులో వాగ్దోంటున్నారని చెప్పడమేకాక పూజ్యులైన తెన్నేటివిశ్వనాధంగారు, సుందరయ్యగారివంటివారి నిజాయతీనికూడా ప్రశ్నిస్తూ మాట్లాడారు వారు మాట్లాడిన మాటలకు ఈ సందర్భంలో సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, వారి నియోజకవర్గం ప్రజలే ఆయనకుతగిన సమాధానం చెబుతారు అయితే యీ సంవత్సరం కొత్తగా ఏమీ పన్నులు విధించలేదని ఆర్థిక

మంత్రిగారు చాలా గొప్పలు చెప్పుకున్నారు అయితే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి ఈ నాటివరకు ఏదోరూపంలో పన్నులు పెంచ్చించబడుతూనే ఉన్నాయని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను 1956-57 లో ప్రభుత్వ రివెన్యూ 47 28 లక్షలు అది 1963-64 లో 113 కోట్ల 36 లక్షలకు పెరిగింది అదే విధముగా 1956-57 లో భూమిశిస్తు ద్వారా 7 కోట్ల 52 లక్షల ఆదాయం వచ్చింది 1963-64 సంవత్సరంలో 19 కోట్ల 1 లక్ష వరకు పెంచ్చింపబడినది 1961-62 లో భూమిశిస్తు 10 కోట్ల 23 లక్షలు ఉండేది ఈ నాడు 1963-64 లో అదనపు శిస్తు ఫలితంగా 19 కోట్ల 63 లక్షలు పెరిగాయి అదనపు భూమిశిస్తు విధించడం మాత్రమే కాదు 1957-58 లో అమ్మకం పన్ను విధించారు దాని ఫలితముగా 1957-58 లో 6 కోట్ల 30 లక్షల ఆదాయం ఉంటే 1963-64 లో 15 కోట్ల 14 లక్షలు పెరిగాయి ఈ ప్రకారంగా ఏదో రూపంలో ఎదో పేరుతో ప్రతి సంవత్సరం పన్నులపైన పన్నులు ప్రభుత్వం వేస్తూ వస్తున్నదని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను 1956-64 సంవత్సరాల మధ్య భారతదేశంలో యితర రాష్ట్రాలలో భూమిశిస్తు 29% మాత్రమే పెంచబడినది ఆంధ్రదేశంలో అదనపుశిస్తు 140% వరకు పెంచ్చింపబడినది భారతదేశం మొత్తంలో చూస్తే రైతు చెల్లించే సగటు భూమిశిస్తు రూ 4 75 లో మాత్రమే కాని ఆంధ్ర దేశంలో 7 రూపాయలు చెల్లిస్తున్నాడు రెండు మాసాల క్రిందట భువనేశ్వర కాంగ్రెసు మహాసభ జరిగినప్పుడు ప్రజాస్వామ్య సోషలిజమే ధ్యేయంగా ప్రకటించారు దానికి కార్యక్రమం రూపొందించారు భువనేశ్వర మహాసభకు ముఖ్యమంత్రి అర్థికమంత్రి వెళ్లారు ఆ తీర్మానాలను, ఆ కార్యక్రమానికి ఏగతి పట్టింది భువనేశ్వర మహాసభ కార్యక్రమం రూపొందించిన తరువాతనే ఆర్థి మంత్రి యీ బడ్జెటును తయారు చేశారు వందల కొలది పేజీలున్న బడ్జెటులో, ఆర్థికమంత్రిగారి ఉపన్యాసంలో కించిత్కాడా పెట్టి వెతికి చూసినప్పటికి ఒక వాక్యం, ఒ పదం సోషలిస్టు తరహాను స్థాపించడం గురించి గాని ప్రజాస్వామ్య సోషలిజమును స్థాపించడానికి అనుగుణమైన చర్య గోరంతయినా కనిపించనందుకు విచారిస్తున్నాను అయితే పన్నుల భారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మోపినందువల్ల అఖిల పక్ష కార్యాచరణ కమిటీ నాయకత్వాన సత్యాగ్రహం ఆరంభించబడిన సంగతి వెరే తెలుపవలసిన అవసరం లేదు మూడు ఫ్రిబ్రవరినాడు 17 కేంద్రాలలో 225 సత్యాగ్రహులతో ఆరంభమైన ఉద్యమం విస్తృతమై 1255 తాలూకా కేంద్రాలను వ్యాపించబడినది ప్రతి రోజు దాదాపు 6 వేల మంది సత్యాగ్రహులు స్త్రీలు, పురుషులు పాల్గొంటూ ప్రభుత్వ పనులకు స్తంభింప చేసిన సంగతి తెలుపవలసిన అవసరం లేదు కాని వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించలేదు బడ్జెట్ ఉపన్యాసంలో దానిగురించి ఆలోచిస్తున్నారని ఒ వాక్యమైనా పేర్కొన్న నందుకు ప్రభుత్వ బడ్జెటుగా ఆర్థిక మంత్రిగారు ప్రవేశపెట్టేటప్పుడు నిరసన సూచకంగా ప్రతిపక్షానికి సంబంధించిన దాదాపు 80 మంది శాసన సభ్యులు వాకవుటు చేసిన సంగతి తెలియనిదికాదు ఆర్థికమంత్రిగారు అన్ని రంగాలలో పురోగమించడం బదులు తిరోగమిస్తున్నారని అంకెలయుక్తంగా చెప్పారు

ఒకటి రెండు అంశాలు చెబుతాను దేశంలో ఇతర ప్రాంతాలవలెనే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని ఉపన్యాస భాగంలో ఒక మొక్క చెప్పారు అదే విధముగా వినియోగ వస్తువుల నాలుగో ధరలసూచి సంఖ్య యిదివరకుంచె కొద్దిగా పెరిగిందని చెప్పారు అదేవిధముగా రాష్ట్రంలో కార్మిక యజమానుల స్థితిగతులు 1962లో ఉన్నంత తృప్తికరంగా లేదని వారి ఉపన్యాసంలో చెప్పారు ఆహారధాన్యాల ఉత్పత్తి కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పారు కొత్త రూపాయి, విశాఖపట్నం ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం కొంచెం మందగించిందన్నారు ఇటీవల సహకార పంచదార ఫ్యాక్టరీకి చెరుకు దొరకని కారణాన ఏమంత పురోగమనం జరగలేదని ఇలాంటి వాక్యాలు బడ్జెటు ఉపన్యాసంలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి అయినప్పటికీ రాష్ట్ర పరిస్థితి సంతృప్తికరంగా ఉందని ఆర్థిక మంత్రిగారు గొప్పలు చెప్పుకోవడం చాల ఆశ్చర్యకరంగా ఉంది అదనపు శిస్తు భారం మోయజాలక రైతాంగం శిస్తులు కట్టజాలక పోవుచున్నారు రైతాంగం చర స్థిరాస్తి ఒప్పులు పంటచేలు జప్తులు, పుస్తిమట్టెలు స్వాధీనపరచుకున్నారు అటువంటి దారుణమైన పరిస్థితులున్నాయి పూర్తిగా ఉదాహరణలు యిచ్చి చెప్పడానికి సమయం లేదు కరీంనగరం జిల్లాలో ఒక కరీంనగరం తాలూకాలోనే 10 వేల జప్తు నోటీసులు యివ్వబడినవి ఇంత దారుణమైన ఘోరమైన పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదని మనవి చేస్తున్నాను శాంతియుతంగా జరుగుతున్న పిటిషనింగుని ఏ రంగాలో చిత్రించడానికి పూనుకున్నారు భూములు లేనివారు పోల్గొంటున్నారని ఆంధ్ర ప్రభలాంటి పత్రికలు వ్రాస్తున్నారు ఆ ప్రభ భూమిలాంటి పత్రికలు కిరాయి యిచ్చి సత్యాగ్రహం చేయిస్తున్నారని వ్రాశారు దాదాపు 80 వేలమంది సత్యాగ్రహులు పాల్గొన్నారు ప్రతిచోట సత్యాగ్రహం చేస్తుంటే సిఐడి ఇన్స్పెక్టర్లు డియస్పీ, సర్కిల్ ఇనస్పెక్టర్లు వచ్చి ఎవరెవరికి ఎంత భూమి ఉన్నది వ్రాసుకున్నారు భూమిలేని వారు చేస్తున్నారంటారు ఎవరికేమయినా తీసిపట్టిందా, ఎందుకు చేస్తారు? భూమిలేనివారు చేస్తున్నారు, రైతాంగం సత్యాగ్రహం చేయడంలేదని వక్రంగా చిత్రించి సంతృప్తి పరిచే పనిచేసి ఆంధ్రదేశంలో దాదాపు 10 వేల గ్రామాలలో సత్యాగ్రహం వ్యాపించి ఉన్నప్పుడు వక్రంగా చిత్రించి రైతాంగం సపోర్టు లేదని వారిని వారు మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాను ఇక్కడికి భువనగిరి 30 మైళ్ల దూరంలో ఉంది సంగారెడ్డి 28 మైళ్ల దూరంలో ఉంది దేవరకొండ 50 మైళ్ల దూరంలో ఉంది నల్లగొండ 60 మైళ్ల దూరంలో ఉంది ఎవరైనా ఒక రోజు వెళ్లండి, తెలుస్తుంది తెలుసుకోకుండా ఉద్దేశ్య పూర్వకంగా కన్పించి సత్యాగ్రహానికి వక్రభాష్యాలు ఆంధ్రభూమి ఆంధ్రప్రభ పత్రికలు చేస్తున్నాయని వేరే చెప్పవలసిన అవసరంలేదు యదార్థ పరిస్థితులను తెలుసుకొని వాటిని ఆధారం చేసుకొని ప్రకటిస్తేనే పాఠకులు చందాదారులయే విధముగా ఉంటారు లేకుంటే వారి సర్క్యులేషను పడిపోతుందని గుర్తించి యదార్థ పరిస్థితులను ప్రకటించాలని పత్రికాధిపతులకు చెబుతున్నాను ఆంధ్ర ప్రదేశంలో జరుగుతున్న సత్యాగ్రహమహోద్యమాన్ని కండ్లారా చూస్తున్న కాంగ్రెసు శాసన సభ్యులు చూడనట్లు నటిస్తున్నారు వారిని

అడిగితే 15 రోజులుగా అక్కడికి వెళ్లలేదంటున్నారు వారికి స్తున్న Wimp కి భయపడి మంత్రి వర్గం నిర్ణయాన్ని రద్దుచేయించడానికి ప్రయత్నం చేయకపోతే వారు వారి నియోజక వర్గాలకు వెళ్లకూడదు, వెళ్లి ఎప్పటి నల్ల జండాలతో స్వాగతం యివ్వబడుతుందని వినయంగా మనవి చేస్తున్నాను రాబోయే సెలవు లలో వారి నియోజకవర్గాలకు పోయి సత్యాగ్రహానికి ఏ మాత్రం సహకారం ఉందో లేదో తెలుసుకొని కాంగ్రెసు లెజిస్లేచరు పార్టీని సమావేశపరచి యదార్థ సంగతిచెప్పి నిర్ణయం మార్చుకొని అదనపు శిస్తు రద్దుచేయించడంద్వారా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని మనవి చేస్తున్నాను యదార్థపరిస్థితులను తెలుసు కుంటే శ్రీ వెంగళరావుగారు శ్రీ ఆంధోనిరెడ్డిగారు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడరు శ్రీ గున్నయ్యగారు అన్నిచెప్పి చివరకు శ్రీ సంజీవరెడ్డిగారికి ఒక మనవిచేశారు మధ్యపాన నిషేధాన్ని రద్దుచేసి అత్యధికంగావచ్చే ఆదాయంద్వారా అదనపుశిస్తురద్దుద్వారా వచ్చేలోటునుపూర్తి చేసుకోవలసినదనిచెప్పారు అదే విధ ముగాచెప్పండి అదనపు శిస్తునురద్దుచేయవలసినదని ఎలుగెత్తి చెప్పినప్పు డువోటర్లు వారికిధన్యవాదాలుచెబుతారు ఆ విధముగాకర్తవ్యం నిర్వహించాలని మరొకసారి మనవిచేస్తున్నాను హైదరాబాదు సమీపములోవున్న ప్రాంతాలకువెళ్ళి చూడండి యదార్థ విషయాలమ తెలుసుకొని ఈ అదనపు శిస్తు చట్టాన్ని రద్దుచేయడానికి త్వరితముగా కృషిచేయాలని మనవిచేస్తున్నాను ఇక బందరు భూముల వంపకము విషయములో ప్రభుత్వము వెంటనే చర్యతీసుకొంటే కాంగ్రెసు ప్రభుత్వముయొక్క ప్రతిష్ట పెరుగుతుంది కాంగ్రెసువారు నాలుగు కాలాలపాటు పరిపాలన చేయా లని అనుకొంటే న్యాయసమ్మతమైన ఈ రెండు కోర్కెలను అంగీకరించాలని మనవి చేస్తున్నాను దీనివల్ల కాంగ్రెసు పార్టికి మంచి భవిష్యత్తు వుంటుందని మనవి చేస్తున్నాను కాంగ్రెసు పార్టికి వున్న సంఖ్యా బలాన్ని తీసుకొని ఈ చట్టమును pass చేశారు ఈ చట్టమును చేసినపుడే పెద్ద పెద్ద ప్రదర్శనలు విశాఖపట్టణము కాకినాడ అనంతపురం, చిత్తూరు మొదలైన చోట్ల చేయడము జరిగినది కేంద్ర ప్రభుత్వము ఈ పన్నులను విధించాలని చెప్పడమువల్ల విధిలేక విధించవలసి వచ్చినదని సంజీవరెడ్డిగారు చెప్పారు, భారత దేశములో 18 రాష్ట్రా లున్నవి ఏ రాష్ట్రము ఇటువంటి పనికి పూనుకోలేదు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడి ప్రజల ఆదోళన దృష్ట్యా కాని, కాసురాజు ప్లాను ప్రకారం మంత్రివర్గాలలో మార్పులు వచ్చిన కారణముగా గాని అదనపు శిస్తు చట్టాలను రద్దుచేయడము జరిగింది కొత్త మంత్రివర్గము ఏర్పడుతున్నది దానిలో పాతవారు ఎవరు వుంటారో తెలియదు మిగిలిన ప్రభుత్వాలు అదనపు శిస్తు చట్టాలను రద్దు చేసినపుడు మన ప్రభుత్వము ఎందుకు రద్దుచేయకూడదు అని అడుగుతున్నాను అందువల్ల పాతమంత్రివర్గము వున్నప్పుడే ఈ ***చట్టాన్ని రద్దు చేసినది అనే పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు చేయ డానికి వైము లేకపోతే కొత్త మంత్రివర్గము వచ్చిన మరుసటి రోజునే దీనిని తీసుకొని ఒక ప్రకటన చేస్తే సత్యాగ్రహ పోరాటము ఆగిపోతుందని లేకపోతే ఆంక్ష ఉద్రిక్త మవుతుందని మనవి చేస్తున్నాను శాసనసభ ఆవరణలో గాని

***Expunged as ordered by the Chair

మా నియోజక వర్గాలలోగాని ఆ మరణ నిరాహార దీక్ష చేయవలసి వస్తుంది ఇంకా ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకోవలసి వుంటుందో ఇప్పుడే చెప్పవలసిన అవసరములేదు ప్రభుత్వము ఈ న్యాయమైన కోర్కెలనుఅంగీకరించేవరకు సత్యాగ్రహ పోరాటము శాంతియుతముగా నడుపబడుతుండని మనవిచేస్తూ నాకు ఈ అవకాశము ఇచ్చినందుకు అధ్యక్షులవారికి ధన్యవాదాలు అర్పిస్తూవిరమించుతున్నాను

మిస్టర్ స్పీకర్ —మీరు ఉపన్యాసము చేస్తూ పాపపు చట్టము అని అన్నారు అందువల్ల ఆ మాటను మీరు విరమించుకోవాలని కోరుతున్నాను

శ్రీ ఎ రామచంద్రారెడ్డి —ఏ రాష్ట్ర ప్రభుత్వము విధించని అన్యాయమైన, అసమంజసమైన చట్టము అనే పదాలను వాడి, ఆ మాటను ఉపసంహరించుకొంటున్నాను

Mr Speaker —That word will be expunged from the records

శ్రీ టి వి రాఘవులు (గోపాలపురం) —అధ్యక్షా, మన సభ యెదుట గత సంవత్సరపు ఆర్థిక, సాంఘిక సమస్యలను సమీక్షచేస్తూ స్థూలముగా చర్చను జరుపుకొంటున్నాము బడ్జెటు సమావేశములో స్థూలముగా జరిగే చర్చలలో ఇది, అది అని అనుకోకుండా పరిధులులేకుండా స్వేచ్ఛగా చాల విషయాలు చర్చ చేయవలసిన అవసరము వున్నది దానిని గురించి నేను ఏమీ ఆక్షేపించడములేదు. కాని లచ్చన్నగారు పెద్దలు, ఈ శాసన సభలోని పళ్ళులకన్న వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు అయిన శ్రీ విశ్వనాధంగారు మాట్లాడిన తరువాత నాకుకూడ మాట్లాడాలని ఉత్సాహము పుట్టినది అందువల్ల ఒకటి రెండు విషయాలను మనవి చేస్తాను మనకు రాజ్యాంగము చాల పవిత్రమైనది పరమ వేదముగా పరిగణించేవారిలో నేను ఒకడ్ని అందువల్ల రాజ్యాంగములోవున్న విషయాలను గురించి చర్చ చేసేటప్పుడు ఒక విషయముపైన నొక్కి వక్కాణిస్తూ తక్కిన విషయాలను విస్మరించడము మంచిదికాదు మన రాజ్యాంగములో ప్రాథమిక సూత్రాలకు సంబంధించిన అధ్యాయమువుంది ఆ దేశక పూర్వక మైన హక్కులను, ఆశయాలను గురించి పొందుపరచిన అధ్యాయము కూడ వుంది, విభిన్నత్వము, పరస్పర విరుద్ధము లేకుండా సమన్వయముచేస్తూ సంఘ పురోభివృద్ధికి తోడ్పడేరీతిగా మన రాజ్యాంగములో త్రిమూర్తులుగా శాసన సభ, కార్యవర్గము, న్యాయశాఖ ఏర్పడి, రాజ్యాంగముపైన ఆధారపడి వున్నది యావత్తు భారత దేశానికి న్యాయశాఖకు అధిపతియైన గజేంద్ర గడ్కర్ ఉప న్యాసముచేస్తూ వారు చెప్పిన అమూల్యమైన సందేశాలనుంచి—ఒకటి, రెండు మాటలు చదివి వినిపించారు బడ్జెటు కేవలము ఈ దేశానికి ఏరకముగా తోడ్పడగలరు అనే ప్రశ్నకు జవాబు చెబుతూ వారు అన్నారు ప్రజాస్వామికములో తిరిగే రాజకీయ నాయకులుగా బహిరంగముగా అందరికి కన్పించక పోయినప్పటికి మనకుకూడ ఈ దేశానికి సేవచేయడములో ఉత్తమమైనపాత్ర వుందిసుమా న్యాయనిర్వాహణలో, న్యాయానికి అర్థముచెప్పుకొనడములో కాల గతిని గమనించవలసినదని వారుచెప్పారు, "Felt necessities times" అనేమాటను వారు వాడారు సాంఘిక పురోభివృద్ధి ఏదయితే కోరుతుందో, సామ్యవాదములు పేరిట, రామరాజ్యము పేరిట గ్రామాలలో ఏదయితే చెప్పుకొంటున్నామో,

చిరకాలముగా వాంఛిస్తున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని పొందపరిచే ఆదేశక సూత్రాలను పదయితే వ్రాసుకొన్నామో absolute freedom కి, సంఘర్షణకు మధ్యవున్న సంఘర్షణను శాంతియుతముగా తగ్గించడానికి ప్రయత్నము చేయవలసిన పాత్ర వహించాలని ఆదేశ పూర్వకముగా చెప్పారు ఒక మాట విశ్వనాధంగారు అన్నారు "ఉన్నత న్యాయస్థానము ఇచ్చిన ఒక మాటకు ముఖ్యమంత్రిగారు పదవీ విరమణ చేసినందుకు సంతోషిస్తున్నాను ధన్యవాదాలు చెబుతున్నాను"అని చెబుతూ మధ్యన న్యాయస్థానాల గౌరవముకుదించే మాటగాని హీనపరిచే మాట అనకూడదు, ఎత్తి పొడవకూడదు అని అన్నారు కాని ఆ ఉపన్యాసములో వారు చెప్పినదానికి అపార్థము కల్పించవద్దని మనవి చేస్తున్నాము ప్రజాస్వామికమనేది పాశ్చాత్యుల దృష్టిలో 51 మంది 49 మందిని పరిపాలన చేస్తారు కాని భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొన్నట్లయితే రామరాజ్యములో ఏ ఒక్కరూ నిందా పూర్వకముగా మాట్లాడినాసరే దానికి తగిన శిక్షను తనమీద, తన దగ్గరి వారిమీద వేసుకొనే ఉదాత్తమైన, పూజనీయమైన విషయమని తెలుస్తుంది మధ్యపానమత్తులో భార్యతో కలహించి రజకుడు చాటుగా అన్నమాటలకు రాముడు సీతను పరిత్యజించాడు కాని అప్పుడు అవిశ్వాస తీర్మానాలు లేవు రజక సభలు లేవు సంఖ్యాబలము లేదు అయినా నైతిక విలువను పునరుద్ధరించాలని రాముడు సీతను బహిష్కరించడము జరిగింది పది తలకాయలున్న రావణునితో యుద్ధము చేయడానికి వెరవని వాడు ఈ మాత్రము నైతిక విలువకు విలువను ఇచ్చారు నూటికి నూరుపాళ్లు ప్రజాస్వామ్యము కావాలనే దేశము మనది కాబట్టి పత్రికలలో ఆ వార్తను చూడగానే పక్షపాత బుద్ధితో వ్యవహారము నడిపించానేనే సందేహానికి గురి కావలసివస్తే పదవిలో వుండకూడదు అని సంజీవరెడ్డిగారు పదవీ విరమణ చేయడము జరిగింది దానిని నిజముగా అభినందించాలి అంతేగాని దానితో వేరే విషయాలు తీసుకొని వచ్చి పెట్టడము ధర్మము కాదేమో అనుకొంటాను

ఇక రెండవ విషయం మనవిచేస్తాను లచ్చన్నగారు కొన్ని విషయాలు చెప్పారు వాటిగురించి నేను ఇక్కడ వివరంగా చెప్పవలసిన అవసరం లేదు పార్టీకి సంబంధించి ఎవరు నాయకులుగా వుండాలి, ఎవరిని ఎన్నుకోవాలనే స్వేచ్ఛ, గౌరవము మాకున్నాయి అది మాలో మేము చూసుకోవలసిన వ్యవహారము దానిలో అనౌచిత్యం ఈ రోజు ఏమీ చేయలేదని మనవి చేస్తున్నాను నాయకుడుగా సంజీవరెడ్డిగారు వారు ఎన్నుకొనే వ్యక్తి ముఖ్య మంత్రి పదవి నిర్వహించటం అనేది రాజకీయ చరిత్రలో అనౌచిత్యమైన విషయం ఏమీ కాదు దోషం ఆపాదించే అవసరం లేదని మనవిచేస్తున్నాను రిజెన్ కాన్స్టిట్యూషన్ లేనిచోట కేవలం సత్ సాంప్రదాయాల మీద రాజ్యం పరిపాలిస్తూ వుంటారు మనం కూడా సాధ్యమయినంతవరకు సత్ సాంప్రదాయాలను అనుకరించటమే గాక మనకు అనసరమయినప్పుడల్లా నైతిక విలువలకు సంబంధించిన సత్ సాంప్రదాయాలను నెలకొల్పటంలో మనం వెనుకాడటం లేదు దాని గురించి చింతించనక్కరలేదు వారు బాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి చెప్పారు కేవలం కులం ప్రాతిపదిక కాకుండా పేదరికం

ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వంలో జరిగే కొన్ని సదుపాయాలు కల్పించటం మంచిదేమో అనే ఉద్దేశంతో చేసిన ది వో కు వారు సంకుచితమయిన అర్థం కల్పించారు అది న్యాయం కాదు పేదరికం అన్నప్పుడు ఈ కులం ఆ కులం బాక్‌వర్డ్ క్లాస్ అనే లేబుల్‌ను ఇంకా పెద్దది చేసి చెప్పకుండా కేవలం కులం ప్రాతిపదికగా కాకుండా ఆర్థికంగా ఇంతకు ఆదాయం మించని వారికి ఈ సదుపాయం ఇవ్వాలని చెప్పటంలో తప్పేమి వుంది? ఎంతమందికి ఈ సదుపాయాలు కలుగచేయాలో దాని ప్రకారం డబ్బు పెంచాలి అని కోరాలి కాని ఇలా చేయటం ఎల్ల నష్టం లేదు యాచకో యాచకా శత్రువు అన్నట్లు మేము తప్ప ఇంక ఎవరు ఈ కమ్యూనిటిలోకి రాకూడదు అని కోరటం మంచిది కాదు రైలు పెట్టెలో కుంటివాడు ఎక్కిన పెట్టెలో గుడ్డివాడు ఎక్కితే కుంటివాడు కోరమాలు చూస్తాడు కవుడు మూడోనేత్రం తెరచినట్లుంటుంది వాడు టిక్కెటు కొనినట్లు వీడు కొననట్లు పేదరికంతో పాటు సాంఘికంగా వెనుకబడి వున్న వారందరూ చేయాలి, కేవలం కులం ప్రాతిపదికగా లేకుండా చేయాలని అనటంలో తప్పు లెదు నిజంగా పేదవారికి ఇస్తే వెనుకబడిన వారికి దక్కకుండా పోయే ప్రమాదం ఏమీ లేదు అది కూడా వారు గమనించ వలసిందిగా కోరుతున్నాను పన్నుల భారం హెచ్చుగా వుంది మోయలేనంతగా వేస్తున్నారు, ప్రభుత్వం ఈ సంగతిని నిర్లక్ష్యభావంతో, తగినంత ఓపికతో పరీక్ష చేయకుండా భూమి సారాన్ని తదితర వివరాలను పట్టించుకోకుండా పన్నుల భారం వేసింది కనుక ఆ అదనపు శిస్తును తొలగించాలని రాష్ట్ర వ్యాపితంగా ఒక రకమైన ఉద్యమం జరుగుతున్నది సత్యాగ్రహ ఉద్యమం అంటున్నారు దాని గురించి మాట్లాడుతూ విశ్వనాథంగారు రాజ్యాంగాన్ని ఉపహరించారు సాత్వికనిరోధకం అనేది గర్భిణిలాగా వాక్ స్వాతంత్రంతో ఇమిడి వుంది అని, దానికి బలం చేకూర్చటానికి శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు వుందని ఈ రెండు ఆర్టికిల్స్ వారు చదివి వినిపించారు మనం ఈ రోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే మనం అంతా ప్రజల యొక్క ప్రతినిధులుగా ఈ అయిదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేస్తున్నామన్నమాట ఇక్కడ వాక్ స్వాతంత్రం వుంది సభా స్వాతంత్రం వుంది ఇక్కడ వాదాలను ఒకరికొకరం వినిపించుకొంటూ ఒకరినొకరం ఒప్పించుకోటానికి ప్రయత్నం చేస్తున్నాము తదనంతరము నిర్ణయాలు తీసికోబడతాయి జరిగిన నిర్ణయాలను గౌరవించాలా లేదా? ఈ శాసనసభలో మనం భాగస్వాములుగా వుంటూ చేసిన నిర్ణయాలను ధిక్కరించటానికి, ప్రజల దగ్గరకు వెళ్లి వీధులలో వాటిని తిరుగదోడటానికి ప్రయత్నం చేస్తే దానినేనా సాత్విక నిరోధం అని అంటారని నేను అడుగుతున్నాను పన్నులను నిరాకరించండి అనే ఉద్యమానికి ఇది ప్రత్యక్ష రూపం కాదా? సాత్విక నిరోధం అంటే పల్లెటూరిలో చిన్న పంచాయితి వుంటుంది ఒక వార్డు నుండి ఎన్నుకోబడిన మెంబరు ప్రెసిడెంటు అయి ఐదేళ్లు పన్ను వేస్తే వోడిపోయిన ప్రెసిడెంటు పన్ను కట్టవద్దు అని చెబుతుంటే ప్రజాస్వామ్యం వుంటుందా? అది ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టు కాదా? వాక్ స్వాతంత్రం వున్న మాట నిజమే శాసనసభా వేదికపై గౌరవంగా స్వేచ్ఛగా

చెప్పటానికి మనందరికే అవకాశం వుంది ప్రభుత్వం చేసే వాటిని తూర్చార పెట్టటానికి ఎన్నో అవకాశాలు వున్నాయి ప్రజాస్వామ్యంలో ఈ శాసనసభ ఇచ్చే అన్ని అవకాశాలను మనం ఉపయోగించుకొంటున్నాము ఉపయోగించుకొన్న తరువాత, జరిగిన శాసనాన్ని తిరుగతోడితే ఎలా వుంటుంది? ఎక్కువ పన్నుల భారాన్ని గురించే చెబుతున్నాము కాని దానితో పాటు గవర్నమెంటు తీసుకొనే ప్రజాహిత కార్యకలాపాలను గురించి వాటికి ఖర్చు పెడుతున్న డబ్బు, జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా చెప్పటం మన బాధ్యత కాదా? మనం ఇటీవల కాంగ్రెసు వాదులుగా పెద్ద లక్ష్యం నిర్వచనం చేసుకొన్నాము ప్రజాస్వామ్య పునాదులకు సామ్యవాద తరహా సంఘ సంస్థాపనే మనం ఆశయంగా పెట్టుకొని మరొకసారి కంకణం కట్టుకొన్నాము ఈ ఆదేశిక సూత్రాలననుసరించి పుట్టిన బిడ్డ మొదలు కాటికి పోయే వరకు వున్న ప్రజల యొక్క అన్ని సమస్యలపై, సంక్షేమ దృష్టితో శ్రద్ధ తీసుకొనే బాధ్యత మనమీద పెట్టుకొన్నాము ఆర్థికంగా, సామాజికంగా వ్యత్యాసాలున్న వాటిని త్వరిత గతిలో శాంతియుత పద్ధతులలో తగ్గించాలనే ఆశయం పెట్టుకొన్నాము అందుచేత ఈరోజు రైతులమీద పన్ను వేస్తున్నాము పన్ను రైతుమీద వేయకపోతే ఎవరిమీద వేస్తాము? బెడ్డ ఎక్కడినుంచి విసిరినా భూమి మీదనే పడుతుంది నూటికి ఎనభైమంది వున్న రైతాంగంమీద పడకపోతే ఎవరిమీద పడుతుంది ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఏపన్ను వేసినా వారి మీద పడకతప్పదు చాలాకాలం నుండి వెనుకబడిన దేశం కావటంచేత, 60% కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన వారు వుండటంచేత, పేదరికంగా వున్న దేశం కావటంచేతా, పన్నుల భారం సంకటంగా వుందని అందరకూ తెలుసు మనమంతా కూడా రైతు కుటుంబాల నుండి వచ్చినవారమే బస్తీలలో పుట్టి ఎవరం రాలేదు ఈ సమయంలో దేశంముందుకు పోవాలంటే, అభ్యుదయ కార్యక్రమాలు జయప్రదంగా జరగాలంటే మనకు డబ్బు అవసరం డబ్బులేకుండా మంత్రాలతో చేసే తపోధనం మనకులేదు మనం ముందుకు పోవాలంటే ప్రజల నుండి పన్ను రూపంలో డబ్బు వసూలు చేయక తప్పదు అందుచేత మనం పన్నులు వేసుకొంటున్నాము వారి కార్యక్రమాల కోసం, వారి క్షేమం కోసం అలా చేశాము విశ్వనాథంగారు మీ కార్యక్రమాలు జయప్రదం కాలేదు, విఫలం అయ్యాయి అందుకు నిదర్శనం నానాటికి ధరల పెరుగుదలేనని' చెప్పారు ధరవరల గురించి మాట్లాడేటప్పుడు ఇది కేవలం ఒక చిన్న పాయింట్ మీద నిర్ణయించే విషయం కాదని మనవిచేస్తున్నాను ప్రణాళికా బద్ధమైన పురోభివృద్ధి సాధించటానికి మొట్టమొదట మన దృష్టిని ఎక్కువ భాగం పెద్దిపెద్ద ప్రాజెక్టులపై కేంద్రీకరించాము రానురాను అది సరిదిద్దుకొని మీడియమ్, మైనర్ ఇరిగేషన్ వైపు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాము అందుకే మన బడ్జెటు ప్రసంగంలో ప్రాముఖ్యం ఇచ్చినందుకు నేను మంత్రిగారిని అభినందిస్తున్నాను బ్లాకు లెవెల్‌లో మెట్ట ప్రాంతంలో నూతులకు ఇచ్చే సబ్సిడి రూ0 నుండి వేయి రూపాయలు చేశాము రాను రాను రైతు ఎక్కువ పంట ఉత్పత్తులలో పంట పండించి దేశాన్ని స్వయం సమృద్ధి చేయటానికి మనం ఎక్కువ

కృషి చేస్తున్నాము అందుకుకూడా నేను అభినందిస్తున్నాను దాని విషయంలో

(Mr Deputy Speaker in the Chair)

చాల అభినందించాలి ఎరువుల సప్లై చేయడంలో, పంటల తెగుళ్లు నివారించ టానికి వివిధమైన చర్యలు, ఇవన్నీ గురించి బడ్జెటులో ఏకరువు పెట్టి చెప్పినారు ఇవన్నీ గురించి నేను విపులంగా చెప్పనక్కరలేదు వీనిని గురించి, రైతుల భావి భాగ్యోదయం గురించి ఇప్పుడు పునాది చర్యలు మాత్రమే తీసుకున్నారు వెంటనే ఇవి ప్రత్యక్షముగా వచ్చినాయా, ఫలోన్ముఖమైనవా అంటే రాలేదు అది మన దురదృష్టం అసలు కాలంకూడా కొంత కలసి రావాలి ఒక స్నేహితుడు చెప్పాడు బడ్జెటులో ఒక వాక్యం చెప్పారు ఆహారం పెరుగుదల కొంచం దెబ్బతిన్నదని వారు చెప్పారు నిజమే గత సంవత్సరం నుంచి మనం చెప్పుకుంటున్నాము ఆహారం అనేది మేఘాలతో జూదం ఎన్ని మనం చేసినప్పటికి, మంచి ఎరువు విచ్చినా, మంచి విత్తనము విచ్చినా, అదునుపదును తెలిసి వ్యవసాయం ప్రారంభం చేసినా, గాలిపాటు సరిగా లేకపోతే మనము చేసినటువంటి దంతా బూడిదపాలవుతుంది పంట ఇంటికి తెచ్చుకునేవరకు కూడ గుండె దడతో వ్యవహరించుకుంటూ ఉంటాము అందుచేతనే ఈరకమైనటువంటి మానవాతీత శక్తులుకూడ మనతో దురదృష్టవశాత్తు సహాయ నిరాకరణ చేసినప్పుడు మనం దురదృష్టవంతుల మగుటచేత ఆహారోత్పత్తి దెబ్బతినే పరిస్థితి వస్తుంది అతివృష్టి, అనావృష్టి అటువంటివికూడ మనచేతులలో అంతగాలేవు అయితే ఆధునికి శాస్త్రపరిజ్ఞానం పెరిగినచోట్ల వాటినికూడ కంట్రోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మనకు చాల సంతోషమైన విషయమేమంటే గత బడ్జెటులో మనం మాట్లాడుకున్నాము పంటలు పోయినప్పుడు పాపం రైతులు బికారి అవుతున్నాడే' సంవత్సరం తనకు గ్రాసంలేదు పశువులకు గ్రాసంలేదు, తనమీద ఆధారపడినటు వంటి పాలేరుకు గ్రాసంలేదు మళ్ళీ అతను ఇంకో సంవత్సరం వరకు అసలు నిలబడేది ఎట్లా? ఈ పంటల మీద భీమా అనేది ఏర్పాటు చేయడమనేది మంచిదికాదా, దానిని గురించికూడ ప్రభుత్వంవారు ఇటీవల ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తునందుకు నేను చాల సంతోషపడుతున్నాను వారు చెప్పారు శ్రీ విశ్వనాధంగారు రెండు సంగతులకు అభినందించారు గోదావరిమీద బ్రిడ్జి కట్టడం ఒకటి రెండవది Non Gazetted Offi ers కు, ప్రస్తుత ధరవరలదృష్ట్యా వారికి కొంచం సదుపాయం చేయడానికి గవర్నమెంటు వారు ముందుకు వచ్చారు అనేటటువంటి విషయం కేవలం నెలవారీగా జీతాలు తెచ్చుకొని అవస్థపడుతున్న ఉద్యోగస్థులమీద ఏవిధమైనటువంటి కారుణ్య భావము లేదు సహకారము, సహాయము చేయడానికి, సానుభూతికివారు ఏమీ వెనుకకు తీయరు కాని పరిస్థితులను బట్టి చేస్తారు వారు అంతా చదువుకొన్నవారే మనకువారు ఎవరు, వారు అంతా మన బంధువర్గమే, మనదేశంలో పుట్టినవారే, మన ఆంధ్రదేశంలో వారే అవే సంగతి మనకు తెలియక పోలేదు అయినప్పటికిని సానుభూతివున్నప్పటికిని చేయలేని పరిస్థితు లలో కొంతవరకు కొంతైనా సరే వారి సమస్యపట్ల సానుభూతి ఉన్నదని

token గా నిదర్శన పూర్వకంగా చేయగలిగారు దానికి మేము గొప్పగా చేశామని సంతోష పడడం లేదు అయినప్పటిని ఈ ధరవరులలో వచ్చినటు వంటి ఇబ్బందులను గురించి ప్రభుత్వం గుర్తించలేదని భావించరాదు అని మనవి చేస్తున్నాను

Mr Deputy Speaker —What is the time you want, Mr Raghavulu?

Sri T V Raghavulu —Just one more minute, Sir

ఈ ప్రణాళికను మనం జాగ్రత్తగా వేసుకుంటున్నాము ఎప్పటి ప్పుడు విమర్శన చేస్తున్నాము కాని వాటి యొక్క సమగ్రరూపం ఇంత స్వల్ప కాలంలోనే నిర్ణయించేటటువంటి స్థితి మనకు లేదు ఇప్పుడు mdium approval of Third Five year plan గురించి వారు సమీక్ష చేశారు అయితే గ్రంథన్నంతా సమగ్రంగా ఆలోచన చేసిన తరువాత దానిమీద వచ్చినటువంటి అభిప్రాయమే చెప్పాలి తప్ప ఒక్కొక్క పేరాను గురించి విడదీసి చెబితే అది బాగుండదు వారు ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తున్నది ఇద్దరు క్రైస్తవులు కొత్తగా క్రైస్తవ మతము స్వీకరించి ఒక పొలములో పనిచేయడానికి వెళ్లారు అందులో ఒకాయన చద్దిఅన్నం తీసుకొని వెళ్లారు, రెండోవారు తీసుకువెళ్లలేదు ఇద్దరు కలసి పాపం ప్రార్థన చెస్తున్నారు ఒకడు అంటున్నారు Love thy nighbour as thyself అని అంటే కాస్త అన్నంపెట్టు అని రెండవవాడు అందులో Ten Commandments లో ఒక Commandment చాలదీసి 'thou shall not steal'—third Commandment చెబుతున్నాడు అయితే గ్రంథం సమగ్రంగాచదివి న్యాయబుద్ధితో, సహృదయంతో దానియొక్క సారాంశం చెప్పాలే తప్ప ఏదో ఒక వాక్యం, ఒక ప్యారగ్రాఫ్ విడదీసి అర్థం చెప్పడం మంచిది కాదు కోర్టులలో చెబుతూ ఉంటాము, అది తనుకు తెలుసు అది ధర్మం కాదని మనవి చేస్తున్నాను ఈ విషయంలో నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన కాలమునకు తమకు ధన్యవాదాలు అర్పిస్తూ విరమిస్తున్నాను

శ్రీ బి నాగభూషణరావు (వరంగల్) — అధ్యక్షా, 1964-65 సంవత్సరపు బడ్జెటు కొంతవరకు Social security scheme లు అమలుపరుస్తున్నట్లు ఇది ఒక upper middle class budget లాగ కనబడుతున్నదని, labour class లకు lower middle classes కు దీనివల్ల ఏదో ఘనత వస్తుంది, వారి అభివృద్ధిజరుగుతుంది అని అనుకొనేట్లుగా కనపడడంలేదని మనవిచేస్తున్నాను ఈ యొక్క బడ్జెటు దాదాపు 186 కోట్లు రూపాయలు దీనిలో ఆంధ్ర ప్రదేశంయొక్క ఒక సంవత్సరపు ఖర్చులు ఇమిడివున్నాయి ఏది ఎట్లావున్నా జనాభాప్రకారంగా మూడవస్థైతే జనాభావర్గీకరణ చేసినస్థైతే దానివల్ల లాభంకలిగేది పెద్దవారికేనని చెప్పకతప్పదు సామాన్యజనులకు కావలసిన ప్రణాళికలు దీనిలో ఏమీ కనపడడం లేదు ముఖ్యంగా కొన్ని విషయాలు కనుక మూడవస్థైతే ప్రతివ్యక్తికి ఆదాయాభివృద్ధి అవసరం, ఆహారం అవసరం, విద్య అవసరం ఇవన్నీకూడ మానవకళ్యాణానికి ఎలా తోడ్పడతాయి వ్యవసాయంలో, నీటిపారుదల గ్రాంటు కొంత బడ్జెటులో వేశారు కాని మెట్టపొలాలను అభివృద్ధికరమైన పనులుచేసినట్లుగా ఎక్కడా కనపడడంలేదు, ముఖ్యంగా మనం స్పిన్నింగు

మిల్లు ఎన్నో పెడుతూ ఉన్నాము స్పిన్నింగుమిల్లు అభివృద్ధిచేయాలని అనుకొంటున్నాము కాని ప్రగ్రెస్సింటయొక్క అభివృద్ధికి కావలసినటువంటి ప్రణాళికలు మనకు ఎక్కడా కనపడడంలేదు ప్రత్తికొనాలని అన్నా, ప్రత్తిని తెప్పించుకోవాలన్నా రవాణాభర్చులు, పైగా అధికధరలుపెట్టి ఏ ఉత్తర హిందూదేశంనుంచి తెప్పించుకోవాలి మరి ఈ స్పిన్నింగుమిల్లు పెట్టి ఎమి మనకు ప్రయోజనం కనపడడంలేదు ఒక స్పిన్నింగు మిల్లుయొక్క బడ్జెటు, వాళ్ల యొక్క బాలెన్సుషీట్ చూసినట్లైతే సగండబు ప్రత్తికొనడంలోనే ఉంటుందన్న మాట మరి ఈ ప్రత్తిని ఎక్కడనుంచో తెప్పించేదానికన్న మన నల్లరేగడి భూములలో వాటిని అభివృద్ధిచేసి, వాటియొక్క ఉత్పత్తికి మనం మంచి ప్రణాళికలు వేసినట్లైతే మనయొక్క వ్యవసాయాభివృద్ధి లక్ష్యాలు బాగుపడడమే కాకుండా ఎక్కువలాభాలను సంపాదించే అవకాశం ఉన్నది Foreign exchange కూడ ఎక్కువఅవకాశంకూడ ఉన్నదికాబట్టి మంచి నల్లరేగడిభూములు ఆంధ్ర దేశంలో ఉన్నవికాబట్టి ఈ ప్రత్తిపంటయొక్క అభివృద్ధికి ఏమైనా ప్రణాళికలు వేస్తే బాగుంటుంది అందులేనందుకు విచారించవలసి వస్తున్నది తరువాత ఆహారవిషయములుచూచిన వ్యక్తులకుకావలసినంత పంట పండించలేకపోతున్నాము ప్రాజెక్టులు కడుతున్నాము లక్షల రూపాయలు ఖర్చుఅవుతున్నవి కాని ఒక విషయంచెప్పక తప్పదు మొన్న మా వరంగల్ జిల్లాపరిషత్తులో ఒకచిన్న విషయం ప్రభుత్వాంతరపు చెప్పబడ్డది ప్రభుత్వపెడాన—P W D వారు ఒక కాంట్రాక్టుపనిచేస్తే 75 వెల రూపాయలు ఇస్తారట జిల్లాపరిషత్తులు, సమితి వాళ్లు చేసినట్లైతే 50 వెలకు కేటాయింపుచెయమనిచెప్పి గవర్నమెంటు ఆర్డరు ఉన్నదిట ఎందుఅయ్యా అంటే కంట్రాక్టర్లకు ఎక్కువఖర్చు అవుతుంది జిల్లా పరిషత్తులకు తక్కువఖర్చు అవుతుంది కాబట్టి సమితులకు తక్కువచేసి ఇవ్వవచ్చు, 15% నుంచి 20% దగ్గరనుంచి అనిచెప్పి orders ఉన్నాయని చెప్పాడు అప్పుడే విమర్శలుకూడా వచ్చాయి అంటే ఈ యొక్క percentages కంట్రాక్టర్లకు, అధికార్లకుపోయేదా అనిచెప్పి కూడ అడగబడుతున్నది ఆ రూపంలో కనుక చూచినట్లయితే 10 కోట్ల రూపాయలు ప్రతిసంవత్సరం బర్చుపెట్టేటటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 8 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, మధ్య వర్తులకు పోతున్నదనిచెప్పాలి ఇక మరి మనప్రాజెక్టులు ఎట్లాకట్టుకోగలుగుతామో, దేశకళ్యాణాన్ని ఎట్లా చేసుకోగలుగుతామో అర్థంకావడంలేదు ఈ తీరున వ్యవసాయం వెనుకబడివున్నది ఆహారకొరత ఉన్నది ఈ ప్రణాళికలో, ఈ దీర్ఘకాలపు ప్రణాళిలో ఆహారకొరతను ఏతీరున తీర్చాలో చెప్పలేదు అది చాల ఆశ్చర్యముగా ఉన్నది విద్యచెప్పిస్తున్నాము traditional విద్య చెప్పిస్తున్నామన్నమాట అయితే మళ్లీ matriculation వరకు చెప్పిస్తున్నాము, నిరుద్యోగం పర్వడుతున్నది ఎక్కడకుపోయినా technical persons కావాలంటారు మరి ఆ చెప్పేవిద్యకనుక, 7వ తరగతినుంచికనుక, technical విద్యనుకనుక అభివృద్ధి చేసినట్లైతే బాగుండేది మరి 10వ క్లాస్‌దాకా చదివిన విద్యార్థులు కొన్నివేల మంది నిరుద్యోగంతోనే తిరుగుతూ ఉన్నారు కనీసం కూలిచేదామన్నా వాళ్లకు కూలిదొరికే పరిస్థితిలేదు ఇటువంటి పరిస్థితులలో ఈ యొక్క విద్య

గురించి 25 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాము అది వృధాఅవుతున్నదని చెప్పక తప్పడంలేదు మనరాష్ట్రంలోనే దాదాపు ఇప్పుడు 9 spinning mills పెట్టాము 2 weaving mils ఉన్నాయి 10 mills ఉన్నాయి అక్కడ technical persons కావాలి, textile technology నేర్చుకొన్న వాళ్లు అయితే మనకు మద్రాసునుంచి అయినారావాలి, లేక బొంబేనుంచి, అహమ్మదాబాదునుంచి మనం దిగుమతి చేసుకోవలసినదేకాని ఆంధ్రప్రదేశ్‌లో ఆ వృత్తి విద్యనేర్చిన ఒక్క విద్యార్థికూడ మనకు దొరకడు కొన్నివేల మందిని మనము అక్కడనుంచి పిలిపించుకొంటున్నాము ఇటువంటి social securities schemes లో ఇది కూడ ఒకటే అసలు ఒక ప్రణాళిక వేసినప్పుడు, దానికి కావలసిన అంగబలాన్ని కూడా మనము చూచుకోవాలి ఒక పెద్ద Heavy electricals ను కడుతున్నాము కాని దానిలో పనిచేసే మనుష్యులు లేరు వరంగల్‌లో నిన్ననే ఒక electric స్థంభంలో current pass అయిపోతూ వుంటే ఒక మనిషి చనిపోయాడు ఆ Superintendent వచ్చి అది కూడా కనుక్కోలేకపోయినాడు, ఎందుకు ఆ current pass అవుతున్నదని అసలు technical విద్య అభివృద్ధికి మనం ప్రోత్సాహం యివ్వడంలేదు 25 కోట్లు మాత్రం ఖర్చుపెడుతున్నాము ప్రభుత్వము దీనిమీద బాగా ఆలోచించి ఈ traditional విద్య చెప్పించేదానికంటే, technical విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి దానిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాను పారిశ్రామికాభివృద్ధి చూస్తే, centralisation ఎక్కువ అయిపోయింది ప్రభుత్వానికి ఒక హైదరాబాదే కనబడుతున్నది 20 జిల్లాలు వున్నాయి ఆ జిల్లాలు అన్నిటిలో కూడా పరిశ్రమలు అభివృద్ధి కావాలి అక్కడ నిరుద్యోగము ఉన్నదనేది ప్రభుత్వం మరచిపోయిందని గట్టిగా చెప్పుతున్నాను ఎన్ని industries వచ్చినా హైదరాబాదులో అక్కడ పెడుతున్నాము, ఇక్కడ పెడుతున్నాము అని చెప్పడం జరుగుతున్నది 20 జిల్లాలు ఉంటే, ఎక్కడైనా జిల్లాలలో గాని తాలూకా centres లో గాని, లేదా ఒక Railway line ప్రక్కనగాని, అటువంటివి ఏమీ పెట్టడంలేదు. దేశమంతా, ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి కావాలనే టటువంటి plan వేసినట్లు కన్పించడంలేదు Decentralisation అని చెప్పుకొంటూ, centralisation కు మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామని మనవి చేస్తున్నాను తరువాత Budget లో అజంజాహి మిల్స్‌ను అమ్ముతున్నామని, అందులోని ప్రభుత్వ shares అమ్మివేస్తున్నామని చెప్పుతున్నారు అందులో ప్రభుత్వముది 26 లక్షలు వున్నది 50 లక్షలు రూపాయలు public shares వున్నాయి దానియొక్క Balance sheet చూచినట్లయితే, ప్రతి సంవత్సరం 25 లక్షల రూపాయలు ఆదాయము ఆ ఒక్క మిల్లులోనే వస్తున్నది ఇది దక్షిణ హిందూదేశములోని బట్టల మిల్లు లన్నిటిపైకి చాలా పెద్దది అటువంటి మిల్లు మన ఆంధ్రదేశములో ఉండడం చాలా గర్వించదగిన విషయం దాంట్లో 5 వేల మంది కూలీలు పని చేస్తున్నారు అటువంటి మిల్లును గవర్నమెంటు కొనుక్కొని దానిని అభివృద్ధి చేసుకొనడం మానివేసి దానిలోని shares ను అమ్మివేస్తున్నామని అనడం అది ప్రభుత్వం యొక్క బలహీనత అని చెప్పక తప్పదు

దాంట్లో ఒకవేళ నష్టము వస్తున్నదని అనుకొంటే, ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని administrative లోపాలను తొలగించివేయాలి అక్కడ చాలా రోజులనుంచి పాతుకొనివున్న మనుష్యులను తొలగించాలి, తమ shares ను పెంచుకోవాలి ఆ విధంగా ఆ industry ని అభివృద్ధి చేసినట్లయితే మనకు కీర్తి వుంటుంది అంతే గాని ఏదో నష్టము వస్తుందని అంత పెద్ద పరిశ్రమను ఇతరులకు అమ్మివేయడం మంచిది కాదని మనవి చేస్తున్నాను ఒకవేళ యితరులకు అమ్మివేసినట్లయితే, అక్కడ ఉన్న అయిదు వేల కుటుంబాలు ఈ రోజున కొన్ని నెలలవరకు నిరుద్యోగముతో బాధపడతారు తిరిగి ఆ సమస్యను ప్రభుత్వమే తీర్చవలసియుంటుంది దాన్ని గురించి పెద్ద ఆందోళన జరుగుతుందని నేను మనవి చేయక తప్పదు తరువాత సహకార రంగములో ప్రపరిశ్రమలు పెడుతున్నారు చక్కెర factories, నూలు పరిశ్రమలు ఇవన్నీ పెడుతున్నారు, కాని వాటికి తగిన సంపద లేకుండా పెట్టడం జరుగుతున్నది ఈ మధ్యనే ఆ reports చూస్తే తెలుస్తుంది మన హైదరాబాదు నగరంలో మవం ఒక co operative spinning mill పెట్టాము కాని, దానికి సరిఅయిన administrative officers గాని, technical persons గాని లేక 4, 5 లక్షల రూపాయలు దానిలో నష్టము వస్తున్నది కనుక ఈ technical విద్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వవలసి యున్నది పరిశ్రమలను ముందుకు తీసుకురాదలచుకున్నట్లయితే, technical persons కావాలి అంచువలన technical persons ను అభివృద్ధి చేసినతరువాతనే డబ్బు ఖర్చు పెట్టండి లేకపోతే మొత్తం ఇదంతా waste అవుతుందని చెప్పక తప్పదు Industrial Estates ఉన్నాయి అంతదూరము పోవలసిన అవసరంలేదు వరంగల్ Industrial Estates లో 20 units ఉన్నాయి పరోజు పోయి నేను తనిఖీ చేసినా ఒక unit కూడా పని చేస్తున్నట్లు కన్పడదు Minister గారు వచ్చినప్పుడు మాత్రం వారిని ఆహ్వానిస్తారు, చూపిస్తారు, అన్నీ చేస్తారు కాని ఒక్క విషయం మాత్రం చెప్పక తప్పదు అక్కడ controlled commodities లేవని చెప్పుకొంటూ ఆ పరిశ్రమను ఆపివేసి ఉంచుతున్నారు దాని కొరతను తీర్చే టటువంటి పద్ధతులను Industries Department ఆలోచించాలని చెప్పుతున్నాము అవి బాగా నడిచేటట్లు చూడాలని చెప్పుతున్నాను ఇప్పుడు దానివల్ల labour కు ఉద్యోగము లేకుండా పోతున్నది ఉత్పత్తికూడా తక్కువ అయిపోతున్నది, డబ్బుమాత్రము ఖర్చు పెడుతున్నారు ఇక స్వర్ణకారుల విషయం చూచినట్లయితే, వారి సమస్య వచ్చి 1½ సంవత్సరం అయింది వరంగల్ విషయం గురించి ఇదివరకు ఎన్నోసారులు మనవి చేసినాను వరంగల్‌లో చెయ్యి కుటుంబాలు ఉన్నాయని చెప్పాను వారికి ఇంతవరకు ఎ పరిశ్రమకూడా స్థాపించ బడలేదు ఇప్పుడే Budget లో ఒక programme కన్పడుతున్నది దానినైనా ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని తొందరగా అమలు చేసినట్లయితే, ఆ కుటుంబాలు మళ్లీ ఒక వృత్తిని అవలంబించి జీవించగలుగుతారు వరంగల్‌లో ఇద్దరు ముగ్గురు ఇదివరకే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతికూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందని అనుకుంటున్నాను చాలామంది బీదవాళ్లు ఉన్నారు ఆ స్వర్ణకారుల అభివృద్ధికోసం ప్రభుత్వము పాటుపడవలెనని నేను మనవి చేస్తున్నాము

ఇక Housing Schemes విషయంలో Co-operative Housing Societies దాదాపు మన ఆంధ్రప్రదేశ్‌లో, 8 సంవత్సరములనుంచి చాలా successful గా పని చేస్తున్నాయని, చెప్పుతున్నారు కాని, ఈ మధ్య Housing Board వచ్చింది ఇది ఎంతసేపు చూచినా హైదరాబాదులోనే develop చేస్తున్నది జిల్లాలయొక్క అభివృద్ధి చూడడం లేదు Housing Board కొంత land aquisition, controlled commodities distribution ఈ రెండు తీసుకొని co-operative రంగములో housing schemes గనుక encourage చేసినట్లయితే ఈ housing problem తొందరగా తీరుతుందని మనవి చేస్తున్నాను కనుక ప్రభుత్వము దీనిని బాగా ఆలోచన చేయాలి తరువాత ఈ Housing Schemes లో middle income groups, low income groups కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటున్నది కాని బీదవారికి కావలసిన single tenement houses ను ఏర్పాటు చేసి వాళ్లయొక్క కష్టనిష్టూరాలను ఆలోచించే పద్ధతిని ప్రభుత్వము ఇదివరకు అమలు పరచడం లేదు దానినికూడా అమలు చేయాలని మనవి చేస్తూ విరమిస్తున్నాను

శ్రీ ఎస్ ఆర్ దాట్ల —అధ్యక్షా, ఈ అధికభూమి శిస్తు గురించి గతములో చర్చించినప్పుడు, నా అభిప్రాయము అప్పుడే చెప్పినాను ఏమిటంటె, 50 పౌనులు ఉన్నటువంటి ఆసామికి, 200 పౌనులు ఉన్నటువంటి ఆసామికి రైలు టికెట్టు ఒకటే అయినట్లుగా ఈ పన్ను పద్ధతి ఉన్నది అంతేకాకుండా, ఏ ప్రభుత్వమైనా పావలా, అర్ధ రూపాయవంతు పెంచుతారుగాని 4 రెట్లు, 5 రెట్లు పెంచరు ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో 5 రెట్లుకూడా పెంచుతున్నారు ఈ పద్ధతి చాలా అన్యాయము అంటె, అబ్బే 4 రెట్లు ఉండదు 3 రెట్లు ఉండదు, 2 రెట్లు ఉండదు అని చెప్పారు ఇప్పుడు స్వానుభవముతో కొన్ని గ్రామాలలో చూస్తే, గతములో 22 రూపాయలు ఉన్నచోట ఇప్పుడు 88 రూ లు అయింది అంటె, 1½ times పెరిగింది ఆలాగునే గతములో ఒకచోట 5 రూపాయలు కట్టినటువంటి ఆసామి ఈరోజు రు 18-8-0 కడుతున్న సందర్భం ఉన్నది ఇంకొకచోట గతములో రు 5-10-0 ఉంటె ఇప్పుడు రు 18-2-0 కట్టవలసి వస్తున్నది అది కళ్లారా రసీదులలో కన్పడుతున్నది ప్రభుత్వానికి రేపోమాపో లెక్కలు వచ్చిన తరువాత అప్పుడైనా ఇది గుర్తిస్తారేమోనని నా అభిప్రాయము ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి నిన్న వెంగలరావుగారు మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు రైతులు ఈ సత్యాగ్రహంలో పాల్గొనడం లేదు అని అన్నారు దీనికి ఉపన్యాసాలు అక్కరలేదు నా స్వానుభవము చెప్పుతున్నాను మా జిల్లాలో తాడేపల్లిగూడెంలోగాని, భీమవరం తాలూకాలోగాని పోనీ, చాలా రాజకీయం కాక పోయినటువంటి పోలవరం తాలూకాలోనికిగాని రమ్మనండి అక్కడ కళ్లారా చూడమనండి అక్కడ కళ్లారా చూచినతరువాత ఆ మాట అన్నట్లయితే, అప్పుడు నేను ఏ విధమైన సమాధానము చెప్పనక్కరలేదు ఉదాహరణకు తాడేపల్లిగూడెం మొత్తంమీద కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 83 మంది ప్రజా పార్టీవారు లేనేలేరు ఇక స్వతంత్రపార్టీవారు అసలే అక్కడ లేరు కాని, ఈనాటికి ఇక తాడేపల్లిగూడెం centre లో సత్యాగ్రహం చేసినవారు 360 మంది,

ప్రదర్శనకు వచ్చినవారు 1800 మంది దేనితోటి? ఎర్ర జండాలతోటికాదు మూడు రంగుల కాంగ్రెసు జండాతోటి వారి plan ప్రకారం 6 రోజులలోను 300 మంది సత్యాగ్రహము చేయదలచుకొన్నారు 3600 మంది రెండెడ్ల బండ్లలో వచ్చి ప్రదర్శనము చేయదలచుకొన్నారు ఇతర జిల్లాల విషయం నాకు తెలియదు గాని, మా జిల్లాకు సంబంధించినంతవరకు, ఇది నిజము ఉదాహరణకు తణుకులో ప్రతి సత్యాగ్రహికి తాశీల్దారు గంటలకొలది తీసుకొని విచారిస్తున్నారు నీది ఏ ఊరు, నీ పేరు ఏమిటి, నీకు ఉన్న భూమి ఎంత, నీవు పన్ను ఎంత కడుతున్నావు ఇప్పుడు, ఈ కొత్త చట్టము ప్రకారం ఎంత demand పెరిగింది అని వివరాలు అన్నీ అడిగి వ్రాస్తున్నారు పోలీసువారు అవి వ్రాసుకొంటున్నారు అందుచేత ఇప్పుడైనా అసలు విషయాలు అర్థంచేసుకొనే దానికైనా, ఆ reports తెప్పించుకొని చదవమంటున్నాను అప్పుడు అర్థం అవుతుంది ఎందుచేతనంటే, వెంగలరావుగారు ఒకమాట చెప్పారు C M గారు రెండు statements ఇచ్చారు మునసబు కరణాలు, అనగా గ్రామ అధికారులు, తమ హక్కులకోసం సమ్మెచేస్తే, నేను పలేలునే, నేను మునసబునే, వాళ్ల కష్టసుఖాలు నాకు తెలుసునన్నారు రైతులు సత్యాగ్రహము చేస్తూఉంటే, నేను రైతునే, నాకు తెలుసును అన్నారు మరి రేపు ప్రొద్దున ఇంకొకరు ఏమైన సత్యాగ్రహము చేస్తే, వారు ఏమంటారో మనము చూస్తా మనుకొండి వెంగలరావుగారు మేము ఎక్కువ పన్ను కట్టుకొంటామని అన్నారు ఒక విషయం మాత్రం ఆత్మవంచన చేసుకోకుండా చెప్పమని అంటున్నాను ఇందాక గున్నయ్యగారు మాట్లాడుతూ మధ్యపాన నిషేధ చట్టము రద్దు చేయాలని అన్నప్పుడు, మాట్లాడేది గున్నయ్యగారైనా అన్నారు పోయినసారి చర్చచేస్తూ ఉంటే, ఈ మధ్యపాన నిషేధము రద్దుచేయవద్దు, మా హరిజనులకు, మా పేద వారికి ప్రాగుడు నేర్పవద్దు అన్నారు కాని బయటికి వచ్చిన తరువాత, అబ్బే అసెంబ్లీ కోసం మా వారి కోసం మాట్లాడినానని అన్నట్లు అందరికి అర్థం అయింది కాని ఈ రోజున మధ్యపాన నిషేధ చట్టమును రద్దుచేయాలని అంటున్నారు, రైతులకోసం, అందుచేత వారు పార్టీకోసం మాట్లాడారా లేక సానుభూతిచేత మాట్లాడారా అనేసంగతివేరు కాని వారు సత్యాన్నిగ్రహించారు అందుచేతను చాలామంది congress వారు మా జిల్లాలోనేకాదు రాష్ట్రంలో చాలాచోట్ల ఈ సత్యాగ్రహాన్ని బలపరుస్తున్నారు కాంగ్రెసు వారుకూడా కాంగ్రెసు జండాలతో వచ్చారు అందుచేత వారికి చెప్పుతున్నాను, దయఉంచి మీకాళ్ల క్రింద ఉన్నటువంటి మట్టిని మీరే జారిపోకుండా చూచుకోవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని, కాబట్టి నేను వారికి హృదయపూర్వకంగా మనవిచేసేది, కాంగ్రెస్ M L As తమ పార్టీ సమావేశాలలోనైనా గట్టిగా మాట్లాడి మీ మట్టుకు మీరు మీకు ఉన్న బలాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకొనవలసిన అవసరం ఉన్నదని నేను మనవిచేస్తున్నాను అందుచేత, ఎవరైనాగాని ఇందులో రైతులు పాల్గొనడం లేదంటే, వారు స్వయంగా తాలూకా ఆఫీసుకుపోయి అక్కడ ఆ వివరాలు చూడండి, తరువాత మాట్లాడండని అంటున్నాను శ్రీ వెంగళరావుగారు నిన్న మాట్లాడుతూ నిద్రపోయినవారిని లేపవచ్చునని, మేలుకొన్నవారిని లేపవచ్చునని,

కాని మెలకువతోఉండి నిద్రపోయినట్లు నటించేవారిని లేపలేమని అన్నారు సరిగా అది తమకే అన్వయించుకోమని నా మనవి రైతులు శిస్తుబాధ ఎక్కువగా ఉందని సత్యాగ్రహం చేస్తుంటే, దానిని ప్రభుత్వం చూడకుండా వారే అలసి ఊరుకొంటారని ఒక ఎత్తుగడ వేస్తే-ఆ ఎత్తుగడ ఎదురు తిరిగి, ఇప్పుడు దేశమంతా వ్యాపించి పెద్ద ఎత్తున రైతాంగం కదలుతున్నది దీనిని ఆపుచేయటమన్నది చిన్న విషయం కాదని కాంగ్రెస్ M L A లలో అధికసంఖ్యాకులు అనుకొంటున్నారు వారు ఆత్మవంచన చేసుకోకుండా వ్యవహరించాలని కోరుతున్నాను కాబట్టి నిద్రపోతున్నట్లు నటించేవారిని లేపటం కష్టమన్నసంగతి తమకే అన్వయించుకోవాలని వారిని కోరుతున్నాను బంజరు భూములను గురించి మా లీడర్ సుందరయ్యగారు చెప్పారు-ప్రభుత్వం బంజరు భూములను పంచుతామనే పాటను ఒక్కసారి ఆపి, "సిపాయిలు రావాలి, వారికి బంజరు భూమి ఇవ్వాలి, అంతవరకు ఆ భూమి పంచము," అని అంటున్నారు-సిపాయిలకు భూమి పంచవలసిందే వద్దని చెప్పటంలేదు-సిపాయిలకు భూమి పంచటం ఇప్పుడు కొత్త విషయమేమీకాదు అది గతం నుండి వస్తున్న సాంప్రదాయమే అయితే మన ప్రభుత్వము సోషలిజమ్ స్థాపిస్తామని, మనది వ్యవసాయ దేశమని, వ్యవసాయ సంస్కరణలు తీసుకువస్తామని అన్నారు ఈ ప్రభుత్వము రిఫారమ్స్ ఏమి తీసుకువచ్చారు? ఈ రిఫారమ్స్ ద్వారా ఎంత భూమి భూస్వాముల నుండి తీసుకొన్నారు? ఆ సంగతి ఏమీ బడ్జెట్ ఉపన్యాసంలోలేదు దేశ రక్షణ కోసం శ్రమపడిన సిపాయిలకు పనికిరాని బంజరు భూములిచ్చి సంతృప్తి పరచ దలచుకొన్నారు అట్లా ఎందుకు? అంతకన్నా మంచి భూములు భూస్వాముల నుండి తీసుకొని సిపాయిలకు ఎందుకు ఇవ్వకూడదని మా లీడర్ గారు సూటిగా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ సైడ్ నుండి, ప్రభుత్వం సైడ్ నుండి జవాబులేదు సొసైటీల పేరుతో, కాలు పేరుతో వేలకొలది ఎకరాలు భూస్వాముల దగ్గర ఉన్నది వీటిని సిపాయిలకు ఎందుకు ఇవ్వకూడదు? బంజరు భూములను భూమి లేని పేద రైతాంగానికి పంచటానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోకపోతే-ఇది ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని మనవిచేస్తున్నాను మన ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వటానికి ఒప్పుకొన్నారని, గోదావరిపై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి వస్తుందని ఇందాక విశ్వనాథంగారు చెప్పారు-కాని నాకు నిన్ననేవచ్చిన వార్త ఏమిటంటే-మన గవర్నమెంట్ అంగీకరించటానికి ముందే రోడ్‌కు సంబంధం లేకుండా రైల్వే బ్రిడ్జికి ఎస్టిమేట్స్ పాస్ అయిఎప్రూవల్‌కు వెళ్లాయని తెలిసింది అందువల్ల మనం శాంక్షన్ చేసిన డబ్బు సద్వినియోగం అయ్యేటట్లు రోడ్‌కు కూడా కలిపి తిరిగి ఎస్టిమేట్స్ వేయపోతారా అని అడుగుతున్నాను రోడ్‌తో సంబంధం లేకుండా రైల్వే బ్రిడ్జికి మాత్రమే ఎస్టిమేట్స్ జరిగినట్లు ఆ నిర్ణయం జరిగినపుడు ఢిల్లీలో శ్రీ ఎ సి సుబ్బారెడ్డిగారు ఉన్నట్లు చెప్పుకొంటున్నాడు - అది ఎంతవరకు నిజమోనని ఆందోళనగా ఉంది ప్రభుత్వం అటువంటి అనుమానాలకు తావు లేకుండా క్లారిఫై చేయమని కోరుతున్నాను బంజరు భూముల విషయంలో నిషిద్ధ జాబితా ఎప్పుడో పురాతన రోజుల్లో తయారైనది. ఆ జాబితాలో

ఉన్నభూమిని ఎవరైనా సేద్యం చేసుకొంటూంటే వారిపైన 20 రెట్ల వరకు పన్నులు వేస్తున్నారు ఈ నిషిద్ధజాబితా మార్చమని గత ఏడు నుండి కోరుతున్నాము. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ నిషిద్ధజాబితా గురించి తిరిగి యింత వరకు ఆలోచించటం జరగలేదు అందువల్ల పేద బంజరుదార్లకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికైనా సరే ఆ జాబితా మార్చమని నా ప్రార్థన పోలవరం తాలూకాలో జేకెన్ ఓవర్ గ్రామంలో 8 సం॥ నుండి ఉన్న బకాయిలు కట్టమని పేద రైతాంగంపై చాలా వత్తిడి చేస్తున్నారు వారు మామూలు రైతులు అయితే కట్టవచ్చును కాని ముఖ్యంగా వారు కోయ ప్రజానీకం — ఎప్పుడో 8 సంవత్సరాల నుండి ఉన్న బకాయిలు కట్టలేరు దానిని మాఫీ చేయమని మా ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రతినిధులు, రైతాంగం కూడా కోరుతున్నారు ఆలోచిస్తున్నాం, ఆలోచిస్తున్నాం అని చెప్పి ఇంతవరకు కాలక్షేపం చేశారు. ఇప్పుడు మళ్ళ వత్తిడి చేస్తున్నారు అక్కడ పరిస్థితి జప్తు వరకు వెడుతున్నది. కాబట్టి 8 సంవత్సరాల నుండి ఉన్న బకాయిలను, పేదప్రజలు కట్టలేని పరిస్థితిలో ఆ బకాయిలన రద్దుచేయమని కోరుతున్నాను

శ్రీ జి వెంకటేశ్వర్లు (జగ్గయ్యపేట) — అధ్యక్షా, ఆర్థిక మంత్రిగారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నేను హృదయపూర్వకంగా బలపరుస్తున్నాను 64-65 సంవత్సరం బడ్జెట్‌లో హరిజనులకు గిరిజనులకు 4 కోట్ల 20 లక్షలు కేటాయించారు గున్నయ్యగారు 5 కోట్లు కేటాయించారని అన్నారు కనీసం 5 కోట్లకైనా ఆ మొత్తం పెంచితే నాకు చాలా తృప్తికరంగా ఉంటుంది 4 కోట్ల 20 లక్షలు యీ హరిజనుల గిరిజనుల అభివృద్ధికి చాలదు కాబట్టి కనీసం 5 కోట్లకైనా పెంచమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ షెడ్యూల్ కులాలవారికి ఇళ్ళ స్థలాలు కొనేనిమిత్తం మన రాష్ట్రంలోని 20 జిల్లాలకు జిల్లాకు ఒక లక్ష రూపాయల చొప్పున కేటాయించారు ఆ డబ్బుతో అభివృద్ధి జరగటానికి కష్టం అవుతుంది కాబట్టి దానిని 50 లక్షలకైనా పెంచాలని నేను కోరుతున్నాను షెడ్యూల్ ట్రైబ్స్‌వారు ఇండ్లు కట్టుకొనే నిమిత్తం, బావుల కొరకు 20 జిల్లాల 8 తాలూకాలకు మొత్తం ఒక లక్ష రూపాయలు కేటాయించారు అది చాలా తక్కువ కనీసం ఒక జిల్లాకు ప్రతి సంవత్సరం 100 కుటుంబాలకు ఇళ్లు కట్టించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అప్పుడు అట్టడుగున పడిఉన్న జాతి గిరిజనులకు కనీసం ఉండటానికైనా ఇళ్ళు ఏర్పడి వారు అభివృద్ధిచెందటానికి అవకాశం ఏర్పడుతుంది ఈ గిరిజనుల ఇండ్లు, బావులకొరకు ఒక్కొక్క జిల్లాకు 50 వేల రూపాయలైనా ఇస్తే బాగుంటుంది. మంత్రిగారి బడ్జెట్ స్పీచ్‌లో కృష్ణాజిల్లాలో దొరబొగాకు సగం పంట నష్టపడిందన్నారు పంట నష్టపడటమే కాకుండా, రైతులు ఆ దొరబొగాకు బండ్లమీద వేసుకొని I L T D కంపెనీకి వెడితే, అక్కడ వారు ఖరీదు చేసెబుద్ధి లేక; రైతాంగం బండ్లతో పొగాకు తిరిగి ఇంటికి తీసుకురావటం జరుగుతున్నది అందువల్ల రైతాంగం అభివృద్ధి చెందాలంటే యీ పొగాకుకు సక్రమమైన రేటు ప్రభుత్వం నిర్ణయించి, అది గవర్నమెంటే కొనుగోలుచేసే ఏర్పాటు చేస్తే, రైతులకు సదుపాయంగా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం అవలంబించాలి

నేను కోరుతున్నాను మన ప్రభుత్వానికి 8 ఇబ్బందులు ఏర్పడినవి ఒకవైపున ఆ కసాయి కమ్యూనిస్టుపార్టీ చైనావారి భారతదేశంపై దండయాత్ర రెండవ వైపు పాకిస్తాన్, మూడవది సత్యాగ్రహం చైనా దండయాత్రను అరికట్టటానికి ప్రభుత్వం సర్వదా కృషిచేస్తున్నది అందుకొరకు సైన్యాన్ని చాలా పెంచింది అందుకొరకు చాలా డబ్బు కేటాయిస్తున్నది ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది దేశాన్ని సర్వవిధాలా రక్షణకు కట్టుదిట్టాలు చేస్తున్నది ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కుపోదు ప్రతిపక్షం- తాము సత్యాగ్రహం చేస్తున్నామంటున్నారు– సత్యాగ్రహం చేయండి—చేయవద్దనికాదు కాని ప్రజలను రెచ్చగొట్టి, ఉద్రేకపరచి, అలజడి సృష్టించకండి కాంగ్రెస్ జెండాలతో ఊరేగింపు జరిపి, కొన్ని వందలమంది సత్యాగ్రహం జరిపారన్నారు మా నందిగామలో సత్యాగ్రహం 19వ తారీఖున చేయటానికి నిర్ణయించిన రోజున, దానికితోడు ఒక బ్రహ్మకథపార్టీ కూడా వచ్చింది సత్యాగ్రహానికి బ్రహ్మకథ తోడు అక్కడ సత్యాగ్రహం చేసినవారు ఎవరు? దానికి నాయకులు ఎవరంటే—గోనెల పిచ్చయ్యగారు నేను ట్రయిబ్స్, వారు రజకులు మాకేమి భూములు లేవు—ఉంటే 1, 2 ఎకరాలు ఉండవచ్చును—వారు సత్యాగ్రహదళానికి నాయకులు—వారు కార్మిక నాయకులు అటువంటి వారు నందిగామలో సత్యాగ్రహం మొదలుపెట్టారు దాదాపు 18 మంది అందులో హరిజనులు కొంత మంది, కొద్దోగొప్పో రైతులసానుభూతి ఉన్నవారు తప్ప సత్యాగ్రహానికి తోడుగా బ్రహ్మాండంగా రైతాంగం ఉన్నారన్నది ఏమీ లేదు వారు అక్కడ అల్లరి చిల్లరి ఏమీ మొదలుపెట్టలేదు లేనిపోని అభాండాలు చెప్పటం మంచిదికాదు కదా! మన విశ్వనాధంగారు ఇంతకుముందే చెప్పారు—విజయవాడలో సత్యాగ్రహం చేసేవారు ఎంతమంది ఆ కాగితాలు చిందరవందర చేశారు? ఎంతమంది ఆ కోర్టులలోనికి వెళ్లారు? వారి పేర్లుగాని ప్రభుత్వంవారు మాకు రిపోర్టు అందచేయలేదు అన్నారు ఆ చిందరవందర చేసిన విషయం ఫోటోలతో సహా పేపర్లలో పడింది కోర్టులోకివెళ్ళి ఏ కాగితాలు చిందరవందర చేసినది report ప్రత్యేకంగా విశ్వనాధంగారికి పంపించమని అన్నారు చిందరవందర చేసినవిమాత్రం report వీరికి అవసరమట మనిషిని అరెస్టు చేస్తున్నప్పుడు బంగారపు వస్తువు మెడలో ఉన్నాకూడ అరెస్టు చేయవచ్చా అంటున్నారు అది paper లో చదివినదానికి మాత్రం వెయిట్ యివ్వవచ్చు గౌతు లచ్చన్నగారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎందువల్ల ఈ సత్యాగ్రహానికి అండదండలుగా ఉండడంలేదో నాకేమి అర్థం కావడంలేదు అన్నారు సత్యాగ్రహం అంటే బ్రహ్మాండంగా చూస్తున్నారు. Bye-election లో కంకిపాడు నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయినారు అంటే అది కాంగ్రెసు గ్రూపుతత్వం అని చెపుతున్నారు మిగతాచోట్ల ఎందుకు గెలిచారు అంటే పొరపాటున ఓటుయిచ్చారు, జడిసియిచ్చారు, కంకిపాడు నియోజకవర్గంలో ధైర్యంగా యిచ్చారు అని చెపుతున్నారు బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థిని ఓడించడానికి రంగాగారితో సహా పెద్దపెద్ద నాయకులు వెళ్లారు. భయపడికాదు. కాంగ్రెసు ప్రభుత్వంమీద ప్రేమవుండి

రంగాగారువెళ్ళినా, లచ్చన్నగారు వెళ్ళినా, ఎవరువెళ్ళినా కాంగ్రెసు అభ్యర్థినే గెలి పించారు ఈ బిల్లు pass అయిన తరువాతనే వాయల్పాడు, కల్వకుర్తి నియోజక వర్గాలలో bye-election జరిగింది రైతాంగానికి ఈ బిల్లువల్ల పెచ్చుపిస్తు అయిందని చెపుతున్నారు పెచ్చుపిస్తు అయినాసరే, రెండవ సంవత్సరం గడుస్తున్నది శిస్తులు కడుతూనే ఉన్నారు ఇబ్బందిమాత్రం పెట్టడంలేదు సత్యాగ్రహంద్వారా యిబ్బంది జరుగుతున్నది తప్పితే రైతాంగంద్వారామాత్రం యిప్పట్లో యిబ్బందేమిలేదు ప్రభుత్వం రైతుకు ఏమి అన్యాయం చేస్తున్నది 10 కోట్ల రూపాయలు నాగార్జునసాగర్‌కు కేటాయించినది రు 150 లక్షలు తుంగభద్ర ఎగువకాలవకు, రు 180 లక్షలు తుంగభద్ర దిగువకాలవకు, రు 14 లక్షలు రాజోలుబండ మళ్ళింపు పథకం, రు 25 లక్షలు పోచంపాడు ప్రాజెక్టుకు, రు 100 లక్షలు స్వర్ణ ప్రాజెక్టుకు, రు 11 లక్షలు కనుపూర్ కాలవకు రు 15 లక్షలు శ్రీశైలం ప్రాజెక్టుకు రు 300 లక్షలు ఎగువసీలేరు విద్యుచ్ఛక్తి పథకం, రు 200 లక్షలు యింకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉంది ఇది సంజీవరెడ్డిగారి నాగార్జునసాగరా లేక బ్రహ్మానందరెడ్డి గారి శ్రీశైలం ప్రాజెక్టా? ఇదంతా ప్రజలకు ఉపయోగించేదే ప్రభుత్వం ప్రజలదగ్గర వసూలుచేసేడబ్బు ప్రజలకు వినియోగపడే ఆలోచనే చేస్తున్నదిగాని, ఈ డబ్బు తీసుకుపోయి సముద్రములో పోద్దామా, కృష్ణలోపోసి ప్రజలకు అన్యాయంచేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు అటువంటి ప్రభుత్వం ఏదైన ఉంటే ఎక్కువకాలం రాజ్యం చేయలేదు ఈ ప్రభుత్వం దాదాపు 17 సంవత్సరాలనుంచి పరిపాలన చేస్తున్నది దీనికి చలనంలేదు ఇటువంటివి 3×17లు జరుగవచ్చు సత్యాగ్రహంవల్ల ప్రభుత్వం దిగిపోతుందని, మళ్లా వచ్చి నిలబడమని చెప్పవచ్చు ఇది సబబు అయినదికాదు ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రభుత్వపక్షం మాటలా, ప్రతిపక్షం మాటలా! కన్నతల్లి ప్రేమా, మారుతల్లి ప్రేమా అనేదికూడ ప్రజలు అర్థంచేసుకుంటున్నారు సత్యాగ్రహం ఎక్కువగా కొనసాగడంవల్ల ప్రజలలో అల్లకల్లోలాలు పైలుదేరడమేతప్ప శిస్తులు యివ్వరు అనేదేమిలేదు మాది కనగపాడు గ్రామం మా ఊరిలో కమ్యూనిస్టుపార్టీవారే ముందుగా తీసుకువచ్చి డబ్బులు కడుతున్నారు ప్రభుత్వానికి కట్టవలసినశిస్తు ఉంచడంలేదు చెల్లిస్తూనే ఉన్నారు బీదవారు ఈ సత్యాగ్రహంలోకి వెళ్ళ డానికి తయారుగా ఉన్నారు మా ఊరిలో కార్మిక అధ్యక్షులు శ్రీ గోనెల పిచ్చయ్యగారి అధ్యక్షతన సభ జరిగింది వీరు రజకులు నాకు ఎంతవున్నదో వీరికి అంతే ఉంటుంది మెట్టప్రాంతం మనం అంతా చర్చించుకొని ఉమ్మడిగా ఎన్నోసార్లు discussions చేసి ఈ House లోనే pass చేసుకొన్నటువంటి బిల్లుకు ఇంటికివెళ్ళి బజారులలో, కోర్టులలో సత్యాగ్రహం చేయడం మంచిదికాదని నాకు అనిపిస్తున్నది అందువల్ల ప్రతిపక్షంవారుకూడ యిది మంచిదా? ప్రభుత్వం ప్రజలకోసం చేస్తున్నదా, ప్రభుత్వం కేటాయించిన డబ్బును ఏ విధంగా వినియో గిస్తున్నది అనేది ఆలోచించి, సత్యాగ్రహం ఉంచుకోవడమా, విరమించు కోవడమా అనేది చూచుకోవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం కల్పించి నందుకు అధ్యక్షులవారికి నా హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తున్నాను.

(శ్రీ విరల్ రెడ్డి (నర్సపూర్) —అధ్యక్షా, ఆర్థిక మంత్రిగారు budget ప్రవేశపెట్టారు కాని ఈ నాడు ప్రధానంగా రైతులను ఎదుర్కొంటున్న సమస్యలను, ఈ నాడు ఆంధ్ర దేశంలో రైతులను ఆందోళన పెడుతున్న విషయాలు ఒక్కటికూడ ప్రస్తావించలేదు అదనపు పన్నులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి తాలూకా ఆఫీసుపైన జిల్లా ఆఫీసులపైన సత్యాగ్రహాలు నడుస్తున్నాయి రైతులు వేల సంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొంటున్నారు ఉదాహరణకు మెదకు జిల్లా చెపుతున్నాను మెదక్ జిల్లాలో యిప్పటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 వేల మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు నా నియోజకవర్గం నర్సాపూర్‌లో 1,500 మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు కొంతమంది కాంగ్రెసు మిత్రులు అసలు భూమిలేనివారే సత్యాగ్రహంలో పాల్గొంటున్నారు అని చెప్పారు ఈ 5 వేల మంది పేరులు యిస్తాను వాళ్ళ పహణి పత్రాలు ప్రభుత్వం చూసినట్లయితే వాళ్ళు భూమిలేనివారో భూమి ఉన్నవారో తేలిపోతుంది జిల్లా కలెక్టరు రైతులు పాల్గొనడం లేదు అని Statement యిచ్చారు కలెక్టరుగారు నర్సాపూర్ tour వచ్చినప్పుడు తీసుకపోయి చూపించాను వాళ్ళు రైతులా, కూలీలా, భూమిలేని వారా? మీ Statement ను దీనికి ఎంతో వైరుద్యం ఉన్నదని అడిగినాను అప్పుడు కలెక్టరు ఒప్పుకోవలసి వచ్చింది వీళ్ళంతా రైతులు రైతులే పాల్గొంటున్నారు కమ్యూనిస్టులు భూమిలేని వాళ్ళను తీసుకువచ్చి సత్యాగ్రహంలో పాల్గొనేటట్లు చేస్తున్నారని కాంగ్రెసు M L As చెపుతున్నారు అదికాదు వాస్తవంగా ఈ నాడు రైతులే సత్యాగ్రహంలో పాల్గొంటున్నారని యిప్పటికైనా గ్రహించవలసిన అవసరం ఉన్నది వరి పంట తగ్గిందని budget లో ప్రస్తావించారు Production ఎందుకు తగ్గిందనేది ఆలోచించాలి మంత్రులు అదనపు పన్నులు వేసేటప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు, మాకల రామచంద్రారెడ్డిగారు ఉపన్యాసం చెప్పారు మేము ఈ అదనపు పన్నులు వేసేది రైతుల సౌకర్యం కోసమే ఆహారోత్పత్తిని పెంచేందుకే అని చెప్పారు 10 కోట్ల రూపాయలు గత సంవత్సరం వేశారు ఈ సంవత్సరం వరి పంట తగ్గింది దానికి కారణం ఏమిటి? రైతులకు సౌకర్యాలు యిచ్చారా? రైతులకు సహకారం యిచ్చారా? ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో వర్షాకాలంలో పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి రోగాలు వస్తూ ఉంటే దానిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఏమి సహాయం చేయలేదు అటువంటప్పుడు అదనపు పన్నులు వేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనేది ఆలోచించాలి పన్నులు వేసేటప్పుడు రైతులకు సౌకర్యాలు చేస్తాము, సహకారం చేస్తాము, అధిక ఆహారోత్పత్తి కోసం ఈ పన్నులు వేస్తున్నాము అని చెప్పినప్పుడు ఈ సంవత్సరం ఉత్పత్తి ఎందుకు తగ్గింది రోగాలు ఎందుకు నిర్మూలించబడలేదు రోగాలవస్తే సహాయానికి రైతులను ఎందుకని ఆదుకోలేదు? ఇవన్నీ ఆలోచించాలి కొన్ని జిల్లాలలో Extension officers Agriculture కని వీళ్ళో ఇంజన్ డబ్బాలు పెట్టారు దానితో ఈ నాడు రోగాలు ఆపబడుతాయా? కాదు. మలేరియా ఉన్నది మలేరియా రోగం కోసం రైతులకు, కూలీలకు ప్రజలకు మలేరియా రోగం గురించి ఎట్లా 10 గ్రామాలకొక సెంటర్ పెట్టి institute అని పెట్టారో అట్లానే

ఈ నాడు 10 గ్రామాలకు పైరులకు రోగాలురాకుండా నిర్మూలించేటందుకు మందులు పెట్టవలసి వస్తుంది అట్లా అయితేనే యివి నిర్మూలించబడతాయి వానకాలం పంటపోగా వేసంగి పంటకూడ ఈ నాడు చాల అధ్వాన్న పరిస్థితిలో ఉన్నది, గ్రామాలలో వరి పంటల మీద రోగాలు విపరీతంగా ఉన్నవి దానికి ఈ నాడు ఏదైన సహాయం చేస్తున్నారా, ఆదుకుంటున్నారా అంటే అదికూడ లేదు కాని పన్నులు వేసేటప్పుడు మాత్రం—ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు—మంత్రిగారు ఉపన్యాసం చెప్పారు ఆచరణలో మాత్రం ఏమిలేదు అటువంటి ప్రభుత్వానికి రైతులపైన పన్ను వేసేహక్కు ఉన్నదా అంటే లేదు ఇంకొక విషయం చెబుతాను చాలామంది మంత్రులు తాము రైతుకుటుంబాల నుండి వస్తున్నామని చెబుతారు ఈనాడు రైతు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య లేమిటి? బజారుకు తీసుకుపోగానే 40 రూపాయలు క్వింటలు అవుతాయి బెల్లం తీసికెళ్ళితే 40 రూపాయలు అవుతాయి ప్రతివస్తువు రైతు తీసుకువెళ్ళినప్పుడు యీ విధంగా వుంటున్నది ఉదాహరణకి రెండు నెలల క్రిందట 40 రూపాయలు క్వింటలు వుంటే యిప్పుడు 70 రూపాయలు వున్నది దీనివలన రైతు లాభపడుతున్నాడా, శ్రామికులు లాభపడుతున్నారా, లేదు ధనికులు లాభపడుతున్నారు ఈ ప్రభుత్వం ధనికుల ప్రభుత్వమా లేక రైతులకు సహాయపడే ప్రభుత్వమా అని ఆలోచిస్తే ధనికులకు సహాయంచేసే ప్రభుత్వం అని వెంటనే తెలుస్తుంది ఒకవైపున ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి షుగర్ బెల్లంలకు సంబంధించి నేను నోటీసుయిస్తే, బలరామిరెడ్డిగారు 'తగ్గితే తగ్గాయని పెరిగితే పెరిగాయని మొత్తుకుంటారు' అన్నారు అప్పుడు క్వింటల్ 40 రూపాయలు వుండేది, ఇప్పుడు 70 రూపాయలు అయినది దీనిపై ప్రభుత్వం ఏమిచర్య తీసుకుంటుందో నాకు అర్థంకావడంలేదు అట్లానే, రెవిన్యూ మంత్రిగారు ఆంధ్ర ప్రాంతంలోవున్న పన్నుల పద్ధతినే యిక్కడకూడా అమలుజరిపే నిమిత్తం మార్చి పదవతేదీవరకు అవకాశం యిస్తున్నట్లుగా ముదట G O యిస్యూచేశారు ఆ తర్వాత జనవరి నెలాఖరులోగా వసూలు చేయండని తిరిగి మరొక G O యిస్యూ చేశారు ఇది రైతుల ప్రభుత్వమా, మీరు రైతుల మంత్రులేనా, రైతుల కష్టాలు తెలిసిన మంత్రులేనా, రైతు కుటుంబాల నుండి వచ్చిన మంత్రులేనా! ఆలోచించవలసిన అవసరమున్నదని మనవి చేస్తున్నాను రైతులకు ఈ ప్రభుత్వం ఏమి సహాయం చేస్తున్నది? ధనికులకు మాత్రమే ఈ ప్రభుత్వము సహాయము చేస్తున్నది

ఇంక బంజరుభూముల విషయమున్నది ఈ సమస్య ఈనాటిది కాదు 40, 50 ఏళ్ళనుండి సేద్యం చేసుకుంటున్నవారికి ఈనాటికికూడా పట్టాలు యివ్వడంలేదు మిలిటరీలో త్యాగం చేసేవారికి యిస్తాము అన్నారు వారికి యివ్వడానికి యింకా చాలా భూములున్నాయి 40, 50 ఏళ్ళనుండి కష్టపడి సేద్యం చేసుకుంటూ, పన్నులు, సెనాల్టీలు కట్టుకుంటున్న వారికి పట్టాలు యివ్వకపోవడం మాత్రం సరియైనది కాదు దీనినిగురించి ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి ఈ విషయాన్ని పార్టీ బేసిస్‌పై ఆలోచించరాదు ఈనాడు ఈ రైతులెంతో ఆందోళన చెందుతున్నారు ప్రత్యక్షమైనా, పరోక్షమైనా

పన్నులు వారిపై నానాటికీ పెరిగిపోతున్నాయి కాంగ్రెసు మిత్రులుకూడా అనేకమంది ఈ విషయాన్ని చెప్పారు ముఖ్యమంత్రిగారు ఈ అదనపు పన్నుల గూర్చి ఆలోచించాలని గున్నయ్యగారు చెప్పారు ఇది అందరికీ తెలుసు వారు సమర్థించక తప్పక ఆ విధంగా సమర్థిస్తున్నారు తప్ప రైతులపై భారం రోజు రోజుకు పెరిగిపోతున్నదని వారికీ తెలుసునని మనవిజేస్తున్నాను దీనినిగూర్చి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని మరొకసారి మనవిజేస్తున్నాను

శ్రీ పి బాపయ్య (తిరువూరు) — అధ్యక్షా, ఆర్థికమంత్రిగారు ప్రవేశ పెట్టిన బడ్జెటును నేను బలపరుస్తున్నాను

ప్రతిపక్ష సభ్యులు తమ విమర్శనంతా అదనపు శిస్తులపై కేంద్రీకరించారు అదనపు శిస్తులకు సంబంధించిన బిల్లును మనం ఎప్పుడో పాస్ చేసుకున్నాం సెలెక్టు కమిటీలో బాగా చర్చించుకున్నాం శాసనసభలో వివరంగా చర్చ వేసుకున్నాం పూజ్యులు విశ్వనాథంగారు, గౌరవసభ్యులు, ప్రతిపక్ష నాయకులు సుందరయ్యగారు తుణ్ణంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు తర్వాత ఈ పక్షంలోనివారుకూడా తమ అభిప్రాయాలను చెప్పారు అప్పుడు బిల్లు పాస్ చేసుకున్నాం పన్నులు ఎవరికొరకు వేయడం జరుగుతున్నది, మంత్రుల స్వంతానికా, రైతుల క్షేమానికా, అనే విషయం ఆలోచించాలి రైతుల సౌకర్యంకొరకే, వ్యవసాయం అభివృద్ధికొరకే యీ పన్నులు వేయడం జరుగుతున్నది కనుకనే పన్నులు వేశారు వసూళ్లుకూడా చాలాభాగం జరిగిపోతున్నాయి అందులో పేచీ ఏమీలేదు రైతులుకూడా ఒకటి, రెండు రూపాయలు అధికంగా పన్నురూపంలో యివ్వడానికి కష్టపడరు వారికి మాత్రం వ్యవసాయ సౌకర్యాలు కల్పించాలి మంచివిత్తనాలు, ఎరువులు కావాలి పనిముట్లు కావాలి అవన్నీ వారికి యిస్తే పన్నులు కట్టడానికి వారు వెనుకాడరు ఈ రోజున రైతు అభివృద్ధి చెందుతున్నాడా, లేదా అనేది ఆలోచించాలి ఆర్థికమంత్రిగారు తమ ఉపన్యాసంలో ఈ సంవత్సరం ఆహార పదార్థాలు కొంచెం తక్కువగానే వచ్చాయి అన్నారు ఇది ప్రభుత్వం చేయవలసిన సహాయం చేయకపోవడంవల్ల వచ్చిందికాదు అందుకు అనేక కారణాలు వున్నాయి పంటలకు తెగుళ్లు వస్తూవుంటాయి వాటి నివారణకు ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా అంశే చేస్తూనేవున్నారు ప్రతి సంవత్సరం పైర్లపై మందులు చల్లుతూనేవున్నారు పెట్రికాప్టరు కొనడానికి ఈ సంవత్సరం బడ్జెట్టులో ప్రొవిజన్‌కూడా చూపించారు ఇదంతా ఎవరికొరకు? రైతుల కొరకు కాదా? అలాగే వ్యవసాయాభివృద్ధికి కావలసిన నీటి పారుదల సౌకర్యాలను పెంచుకుంటున్నాము నాగార్జునసాగర్, పోచంపాడు, శ్రీశైలం వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నాం 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే మైనర్ యిరిగేషన్ పథకాలు కూడా వాటితోబాటుగా వేసుకుంటున్నాము నా తిరువూరు నియోజకవర్గంలో నిప్పలవాగు, దాకెటు, కట్టిలేరు, గర్రపువాగు, మొగళ్లవాగు మొదలైన స్కీములు చేపట్టడం జరిగింది ఇప్పటికి 3, 4 స్కీమ్ను పూర్తి అయి తయారుగా వున్నాయి. వీటిద్వారా ఒకప్పుడు

వందా, రెండొందలు ఖరీదుచేసే భూములు రైతులు ఈనాడు 3, 4 వేలు ఖరీదు చేసే భూములుగా మార్చుకుంటున్నారు గుర్తపువాగు స్కీము ఈ సంవత్సరం పూర్తి అవుతుంది మొగళ్లవాగు స్కీము శాంక్షను అయి యీ సంవత్సరం లోగా పూర్తవుతుంది ఈ విధంగా అనేక సౌకర్యాలు యిప్పుడు రైతులు అనుభవిస్తున్నారు అంతమాత్రంతో సరిపోతుందా అంటే — ఇంకా ఎన్నో చేయవలసివున్నాయి ఇంకా ఎంతో వెనుకబడివున్నాము అయితే చాలా కాలం విదేశీ పరిపాలనలో అణచబడివున్న మనదేశం గత 15-16 సంవత్సరాలలో ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో ఆలోచించుకోవాలి మనదేశం ముఖ్యంగా మన రాష్ట్రం గ్రామాలతో కూడినటువంటిది పెద్ద పెద్ద పట్టణాలు లేవు, పరిశ్రమలు లేవు కనుక గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి అన్ని రాష్ట్రాలకంటె ముందుగా మన రాష్ట్రంలో పంచాయతిరాజ్ ఏర్పాటు చేసుకున్నాము గ్రామ పంచాయతీలు పంచాయతీ సమితులు, పరిషత్తులు ఏర్పాటైనాయి గ్రామాభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ప్రభుత్వం సహాయంచేస్తూ పంచాయతీలకు స్వాధీనపరచి, చేసుకోండని చెబుతున్నారు ప్రతి గ్రామంకూడ పది, అయిదు సంవత్సరాల క్రితంవున్నస్థితికి యీనాటికీ ఎంతో అభివృద్ధి కనుపిస్తోంది రోడ్డులు, ఆరోగ్య సౌకర్యాలు, మంచినీటి బావులు, విద్య—అనేక పనులలో అభివృద్ధి చేస్తున్నారు నిరుటి సంవత్సరం చూచిన గ్రామాన్ని యీ సంవత్సరంచూస్తే ఎంతో అభివృద్ధి కనబడుతోంది ప్రతిగ్రామంకూడ ముందు మా గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ముందు మా గ్రామం అని—పంచాయతిదార్లు, గ్రామస్థులు పోటీలుపడి వ్యవసాయాలు చేస్తున్నారు మంచి పంచాయతీకి బహుమతులుకూడ ప్రభుత్వం యిస్తోంది దానివల్లకూడ పోటీలమీద పనులు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు ఈ బడ్జటులో విద్యకుకూడా చక్కని అవకాశాలున్నాయి ఆడపిల్లలకు స్కూల్ ఫైనల్ వరకు ఉచితంగా చదువు చెప్పించే స్కీము వున్నది 1500 రూపాయలు ఆదాయం వచ్చేవారి పిల్లలకు అర్ధజీతాలు ఏర్పాటుచేశారు పేదవారు పెద్ద చదువులు చదవాలంటే కష్టము వారికి కళాశాల విద్యకుకూడ లోన్సు ఏర్పాటుచేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వేసవికాలం వచ్చేసింది అప్పుడే అగ్నిభయాలు కలుగుతున్నాయి నా నియోజకవర్గంలో 16 వ తేదీన లింగాల గ్రామం మొత్తంగా తగులబడిపోయింది రెండు లక్షల రూపాయల పంట, పశుగ్రాసం కూడ నష్టం అయింది తిరువూరు గ్రామంలో 25 పుట్ల వరిగడ్డి తగులబడింది, ఆ ప్రక్కనే వున్న 15 ఇళ్లుకూడ తగులబడ్డాయి అగ్నికి ఆహుతి అయితే గ్రామంగాని, గృహంగాని యిక మిగులదు కనీసం వేసవికాలంలోనైనా ప్రతి తాలూకాలోను అగ్నిమాపక యంత్రాలు పెట్టితేనేగాని లాభంలేదు మెట్టగ్రామాలలో అనేకవిధాలుగా అగ్నిభయాలు సంభవించి నష్టంకలిగే అవకాశం వుంది శ్రద్ధ తీసుకొని త్వరలో తాత్కాలికంగానైనా యిటువంటి ఏర్పాటు చేయాలని కోరుతూ సెలవుతీసుకుంటున్నాను

శ్రీ ఎం. లక్ష్మణస్వామి —అధ్యక్షా, కొంతకాలం తరువాత మళ్లీ ఆంధ్ర శాసనసభలో పాల్గొనే అవకాశం మరలా కలుగజేసినందుకు మీ ద్వారా

కంకిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ నా ధన్యవాదాలు అందజేస్తున్నాను (హర్షధ్వానాలు) ఈ ఎన్నిక ఏ పరిస్థితులలో జరిగిందో యిక్కడ వున్న సభ్యులందరికీకూడ తెలుసు దీనికి ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యమిచ్చినది కూడ ఎన్నికలు జరిగిన తీరు పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుంది మన మంత్రివర్గంలో 6 మంది మంత్రులు—ముఖ్యమంత్రి ఆర్థికమంత్రి, ప్రణాళిక మంత్రి, అబ్కారీమంత్రి, ఆరోగ్యశాఖామంత్రి మున్నగువారు, కేంద్రమంత్రి వర్గంనుంచి శ్రీ కె ఎల్ రావుగారు కూడ వచ్చి పాల్గొన్నారు వీరంతావచ్చి కాంగ్రెసుకు ఓటు చేయమని ఓటర్లను అభ్యర్థించారు ఈ ఎన్నిక ఫలితం ప్రాముఖ్యం లేనిదయితే అంత మంది యీవిధంగా కేంద్రీకరించి వుండనక్కరలేదు కేరళలో కమ్యూనిస్టుమంతివర్గం వున్నరోజుల్లో ప్రభుత్వం వుంటుందా, పడిపోతుందా అన్న రోజుల్లో ఉప ఎన్నికలలో మంత్రులు పాల్గొన కూడదనే నిర్ణయానికి వచ్చారు కాని, మన మంత్రివర్గానికి అలాంటి హుందా తనం ప్రదర్శించే ధైర్యం లేకపోయింది ఆరోగ్య శాఖామంత్రిగారు మూడు రోజులు మకాంవేసి 8 గ్రామాలలో శ్రమచేశారు అట్లాగే ఆర్థికమంత్రిగారు, ప్రణాళికా మంత్రిగారు కూడ చాగంటిపాడు, బట్రాతిపాలెం అనే రెండు గ్రామాలకు వెళ్లి, రెండుసార్లు మకాం వేసి ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీకూడ కాంగ్రెసు ఎందుకు గెలవలేదు? ఓటర్లు ఎక్కువ మెజారిటీతో నన్నే ఎందుకు గెలిపించారో ప్రజలంతా తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం వుందని కొరుతున్నాను ఎన్నికలలో మేము మూడు సమస్యలను ప్రజలముందు పెట్టాము ఒకటి అదనపు శిస్తు చట్టము, రెండు, బంజరుల పంపకం, మూడు, ప్రభుత్వం ధరవరలను అదుపులో పెట్టలేకపోవడం అనేవి ఈ మూడు సమస్యలను ఆలోచించి ఓటు చేయమని ప్రజలను కోరాము నాలుగవది ఏమంటే—గత ఎన్నికలలో కాంగ్రెసుపార్టీవారు చేసినవాగ్దానాలు చెల్లింపలేదనే విషయంకూడ దృష్టిలో పెట్టుకొని ఓటు చేయమని చెప్పాము కాని, మంత్రులు ఇప్పుడు మరోసారి కొత్త కొత్త వాగ్దానాలు చేశారు ఇటువంటి వాగ్దానాలమీద ప్రజలు ఎంతకాలం విశ్వాసం వుంచుతారు? విశ్వసించి, విశ్వసించి వేసారిపోయి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటు చేశారనే విషయం యీ సందర్భంలో గమనంలోకి తీసుకోవాలని మంత్రి వర్గాన్ని, కాంగ్రెసుపక్షంలోవున్న శాసన సభ్యులను కూడ సవినయంగా కోరుతున్నాను ఎన్నికల అనంతరం కాంగ్రెసు ఎందుకు ఓడిపోయిందోనని—టి వి ఎస్ చలపతి రావు, జి ఎస్ రాజుగారు కొన్ని స్టేటుమెంట్లు యిచ్చారు ఈ సందర్భంలో నేనొక విషయం చెప్పాలి మేము కొత్తగా ఓటర్లను చేర్పించామని వారు చెప్పారు రామకోటయ్యగారు చనిపోయినతరువాత ఒక్క ఓటరును కూడ చేర్చలేదనే విషయం వారు దృష్టిలో పెట్టుకున్నట్లయితే కమ్యూనిస్టుపార్టీ కొత్తగా ఓటర్లను చేర్పించినందువల్ల ఎన్నికలలో గెలిచిందనే వాదన వట్టి శుష్కమైనది, నిష్ప్రయోజనమైనది అవుతుంది గత ఎన్నికలలో స్వతంత్ర పార్టీకి 2800 ఓట్లు వచ్చాయి, అవి ఏమైపోయాయి, అప్పుడు అటువేసినవారు యిప్పుడు ఏవైపుకు వచ్చారో గమనించాలి రైతాంగం మా వైపుకు

మారబట్టే, ఇదివరకుకంటె రైతులు నాకు ఎక్కువగా ఓటు చేయబట్టే నేను గెల్చానుకాని వారనుకొన్నట్లుగా జరగలేదని గమనించాలి కొంతమంది ఇక్లదగ్గరవుండి కూడ ఓటు చేయడానికి రాలేదు వారిమీద విశ్వాసం ప్రకటించడానికి ఆ ప్రజలు సిద్ధంగా లేరుకాబట్టే ఆవిధంగా చేశారనే విషయంకూడ గమనించాలి ఈ ఉప ఎన్నికగురించి యింకా వివరాలలోనికి పోను ప్రభుత్వ దృష్టికి ముఖ్యమైన సమస్యలను తేవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను నాది బెజవాడ తాలూకాలో ప్రక్కనవున్న మూడు ఫిర్కాలతో కూడుకున్న నియోజకవర్గం అందులో 35 పంచాయతీలున్నాయి 23 పంచాయతీలు ఎల్లూరుసమితిలోను 12 పంచాయతీలు గొల్లపూడి సమితిలోను వున్నాయి. ఈ బడ్జెటును పరిశీలిస్తే నా నియోజవర్గానికి సంబంధించు అంకెలు కనబడవు కారణం ఏమిటి? బెజవాడ తాలూకా కావడమే ఆ ప్రజల దురదృష్టమన్నమాట బెజవాడ పట్టణంలో అలాట్‌మెంటు వుంటుంది కాని ఆ కాన్‌స్టిట్యూయన్సీలోని ప్రాంతాలకు ఏదీ కనుపించదు ఈ పరిస్థితి తొలగడం చాల అవసరం లక్షా, పది వేలమంది ప్రజలువున్న ప్రాంతానికి ప్రత్యేకమైన వసతులు చేకూర్చే విషయం ఆలోచించడం అవసరం కంకిపాడు గ్రామానికి చుట్టూ దాదాపు లక్షమంది ప్రజలున్నారు అక్కడ వైద్య సౌకర్యం లేదు ఏమి వచ్చినా బెజవాడకు పోవాలి బెజవాడకు వెళ్లినా మూడు లక్షలమంది ప్రజలకువున్న సౌకర్యం—చిన్న ఔనుకువుండే సౌకర్యంకంటె ఎక్కువలేదు వైద్య సౌకర్యం కోసం ప్రయివేటు డాక్టరులపై ఆధారపడాలి తప్ప ప్రభుత్వం చేకూర్చే వసతులు లేవు అలాంటప్పుడు కంకిపాడు నుంచి బెజవాడవెళ్లి వైద్య సౌకర్యం పొందాలంటే ఎంతో ఖర్చుతోకూడిన విషయం మూడు లక్షల జనాభాకలిగిన బస్తీకిపోయి వైద్య సౌకర్యం పొందాలంటే—ధరలు ఎక్కువగా వుంటాయి—ప్రజలు చాలా బాధలు పడుతున్నారనే విషయం దృష్టిలో పెట్టుకుంటే—తాలూకాకు ఒక హాస్పటలు పెడతామని ఇదివరకే ప్రకటన చేశారు

Mr Deputy Speaker.—The House is adjourned till 8-30 on 28-2-1964

1-30 P M

The House then adjourned till Half past Eight of the clock on Friday, the 28th February 1964